

డామన్‌కు రూ.1000 కోట్లు!
• ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ 5 లో

Estd 1938

ఆంధ్రప్రభ

www.prabhanews.com
Journalism first!

సంపుటి: 62 • సంచిక: 46 • ఆదివారం 25 ఫిబ్రవరి 2018 • విజయవాడ ✻ పేజీలు: 14 • వెల: 6.00 • Published from: Vijayawada | Kurnool | Hyderabad | Guntur | Rajahmundry | Visakhapatnam | Tirupati | Karimnagar | Suryapet | Anantapur | Nellore | Nizamabad

ముహూర్తం
శ్రీ హేవళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శుద్ధ దశమి సా. 5.40 వరకు, అనంతరం ఏకాదశి; నక్షత్రం: మృగశిర ఉ. 7.00 వరకు, అనంతరం ఆరుద్ర తె. 5.58 వరకు;
అమృతకాలం: రా. 8.35 నుండి 10.05 వరకు; వర్జ్యం: మ. 3.29 నుండి 4.59 వరకు; దుర్ముహూర్తం: సా. 4.24 నుండి 5.12 వరకు; రాహుకాలం: సా. 4.30 నుండి 6.00 వరకు; యమగండం: మ. 12.00 నుండి 1.30 వరకు;

పెట్టుబడుల పండుగ!

తొలిరోజు 77 ఒప్పందాలు | విలువ రూ.31,546 కోట్లు | లక్ష ఉద్యోగాల కల్పనకు ఛాన్స్

- ఇన్వెస్టర్లకు నేనే గ్యారంటీ
- 21 రోజుల్లోనే అనుమతులు
- సదుపాయాలన్నీ సమకూరుస్తాం
- సులభ వాణిజ్యంలో ఫస్ట్ ర్యాంక్
- మాది అద్భుత సాంకేతికత
- రెండు పారిశ్రామిక కారిడార్లు
- కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్
- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
- రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
- గతంలో ఐటీ విప్లవం తెచ్చింది నేనే
- ప్రపంచస్థాయి ప్రమాణాలు నెలకొల్పుతాం
- అక్కాలో 40శాతం వృద్ధి సాధించాం
- సేద్యంలో టెక్నాలజీతో వినూత్న మార్పు
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు



విశాఖపట్నం, ప్రభ న్యూస్ బ్యూరో: ప్రపంచం భారత్ వైపు చూడాలి, భారత్ వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలన్నదే నా ఆకాంక్ష... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రపంచంలోనే తొలి ఐదు స్థానాల్లో ఉండాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్‌ను నాలెడ్జ్ ఎకనామిక్‌గా తీర్చిదిద్దినట్లే కొత్త రాష్ట్రాన్ని పోర్టు ఆధారిత ఎకానమీగా మారుస్తాను.,, ఏడాది వ్యవధిలోనే రెండు నదులను అనుసంధానం చేశాను... విద్యుత్‌లో ఏపీకి తిరుగులేదు... నా దగ్గర డబ్బులేదు... అయినప్పటికీ ఉన్న వనరులతోనే అవసరమైన అందరి సహకారం తీసుకొని ప్రపంచంలోనే ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చి దిద్దడమే నా లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట చెప్పుకొచ్చారు.

విశాఖ వేదికగా మూడోసారి పెట్టుబడుల పండుగ శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సుమారు 40 దేశాల నుంచి 2500 మందికిపైగా విదేశీయ ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యానాయుడు, కేంద్ర మంత్రి సురేష్‌ప్రభులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఐఐ సౌజన్యంతో రాష్ట్రప్రభుత్వం సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏర్పాటు చేసిన

➪ 2వ పేజీలో...



ఏపీకి రండి!

- అన్ని రాయితీలు ఇస్తాం • మాపై విశ్వాసం ఉంచండి • అపార మానవ సంపద మా సొంతం • సంస్కరణలను అమలు చేస్తున్నాం
- సీఐఐ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య 2

ఉద్యోగకల్పన స్టేట్‌గా ఏపీ



- బలంగా ఎదుగుతోంది
- సంపూర్ణంగా కేంద్రం అండ
- కేంద్రమంత్రి సురేష్‌ప్రభు 2




నెం.1 పోర్టుగా బావనపాడు

- ఆంధ్ర ... గుజరాత్‌ని మించిపోతుంది
- చంద్రబాబు ఏపీని ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చారు
- అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్

విశాఖపట్నం, ప్రభ న్యూస్: ఒకప్పుడు దేశంలో గుజరాత్ రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో ముందంజలో ఉండేదని అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన 3వ భాగస్వామ్య సదస్సు తొలి రోజు కార్యక్రమంలో అదాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ గుజరాత్‌ను మించిపోతుందని

➪ 2వ పేజీలో...



అమరావతికి ఐబీఎం

- ఐటీ హబ్‌గా రాష్ట్రం
- వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం
- దేశానికే సన్‌రైజ్ స్టేట్ ఆదర్శం
- మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం, ప్రభ న్యూస్: యువతను ఉపాధికి అనుగుణంగా తీర్చిదిద్దుతూ అవసరమైన సృజనాత్మకత పెంచే శిక్షణ ఇస్తూ వారి ద్వారా మరింత మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా సాగుతోందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన 3వ భాగస్వామ్య సదస్సు తొలి రోజు కార్యక్రమంలో భాగంగా జరిగిన

➪ 2వ పేజీలో...



చంద్రుని శక్తికి నిదర్శనం

- భాగస్వామ్య సదస్సు భేష్
- స్పందన చాలా బాగుంది
- 10శాతం ఫలించినా ఓకే
- ఎంపీ కంభంపాటి హరిబాబు

విశాఖపట్నం, ప్రభ న్యూస్: భాగస్వామ్య సదస్సు పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన మూడో సదస్సు అద్భుతంగా ఉందని, సూర్యునికి చంద్రుని శక్తి తెలిపే సదస్సు ఇదని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రశంసించారు. శనివారం విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన 3వ భాగస్వామ్య సదస్సు తొలి రోజు కార్యక్రమంలో ఆయన మీడియాతో ఇదే

➪ 2వ పేజీలో...

- ఎంపీ కంభంపాటి హరిబాబుతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం



సంయమనం పాటిద్దాం!

3 లో

పాలిమర్ నోట్లతో నకిలీలలకు చెక్!



- ద్రవ్యోల్బణం దిగొస్తుంది
- ప్రజలకు అభివృద్ధి ఫలాలు
- ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
- నగదు రహితంపై అనాసక్తి
- నగదు మారకంపైనే మోజు
- దీర్ఘకాలం మన్నేది పాలిమర్ కరెన్సీయే

(న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం నకిలీ నోట్ల బెడద ఎదుర్కొంటోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ నకిలీ కరెన్సీ నోట్ల చలామణి జోరుగానే ఉంది. ఉత్పాదకత కంటే నగదు విలువ ఎక్కువగా ఉండడంతో ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణాలకు పలు దేశాలు గురౌతున్నాయి. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ కరెన్సీ నోట్ల వైపు దృష్టి పెడుతున్నాయి. వస్తుమారక విధానం అంతరించి నగదు మారక వ్యవస్థ ఆవిర్భవించిన అనంతరం దీర్ఘకాలం పాటు లోహపు నాణాలే చలామణిలో ఉండేవి. సుమారు మూడొందలేళ్ళ క్రితం పేపర్ నోట్లు చలామణిలోకొచ్చాయి. ఆరు దశాబ్దాలుగా నకిలీ నోట్ల ముద్రణ జోరందుకుంది. గత 20 ఏళ్ళలో ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా తొలుత ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టిన దేశంగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది. అక్కడ 1996లోనే ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తెచ్చారు. రెండేళ్ల క్రితం నుంచి ప్లాస్టిక్‌కి బదులు మరింత అత్యాధునికమైన పాలిమర్ నోట్ల తయారీని చేపట్టారు.

లోహపు నాణేల కాలంలో దాదాపు అన్ని దేశాలు బంగారు, వెండి, రాగి, ఇత్తడి తదితర లోహాలతో నాణాల్ని ముద్రించారు. వాటిపై ఆయా దేశాల చక్రవర్తులు, రాజులు, ప్రార్థనాస్థలాలు, పర్యాటక కేంద్రాల బొమ్మల్ని ముద్రించారు. కాగితపు నోట్లకొచ్చేసరికి వాటిని అందంగా, ఆకర్షణీయంగా రంగురంగుల్లో ముద్రించడం మొదలెట్టారు. వీటిపై కూడా దేశనాయకులు, జాతీయ జంతువులు, వృక్షాలు, తదితర బొమ్మల చిత్రీకరణ చేపట్టారు. వీటిని దీర్ఘకాలం మన్నేలా తయారు చేశారు. భారత్ వంటి దేశాల్లో నగదుమారకం అధికం. దీంతో ఈ నోట్లు దశాబ్దాల పాటు చలామణిలో ఉండేవి. అవి చినిగి, నలిగిపోయి, శిథిలావస్థకు చేరుకునేవరకు చేతులు మారుతూనే ఉండేవి. కొందరు అమాయకులు ఈ నోట్లపై గీతలు, రాతలు,

➪ 3వ పేజీలో...



గూగుల్ బంపర్ ఆఫర్

13 ఏళ్ల కుర్రాడికి రూ.8 కోట్ల జీతం!

5 లో

ఔరా...!



ఓబీసీనీ ముంచారు!



- రాహుల్ ట్వీట్
- ప్రధాని మోడీపై ధ్వజం

5 లో



భారత్, చైనాల వల్లే..

- పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నాం
- మాపై అదనపు భారం పడుతోంది: ట్రంప్

5 లో

పెట్టుబడుల పండుగ!



(మొదటిపేజీ తరువాయి)

ఈ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతా తానై వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలను తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించానన్నారు. ఇప్పుడు రెండో తరం విద్యుత్ సంస్కరణలను తీసుకువచ్చానన్నారు. సౌరవిద్యుత్, పవనవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. విద్యుత్‌ను నిల్వచేసే పద్ధతులను తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నామన్నారు. విశాఖ క్లీన్, గ్రీన్ సిటీ అని , ఒక వైపు సముద్రం, మరో వైపు ఎత్తైన కొండలతో ఎంతో అందమైన ప్రదేశమన్నారు. అన్ని ప్రదేశాలు చూసి ఇక్కడ వంటకాల రుచులను ఆస్వాదించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత రెండేళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి వరల్డ్ బ్యాంక్ నెంబర్‌వన్ ర్యాంకు కేటాయించిందన్నారు. ప్రభుత్వ పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామన్నారు. ఏపీలో రియల్‌టైమ్ గవర్నెన్స్ పటిష్టంగా ఉందన్నారు. ఆదాని గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందే భావనపాడు భారతదేశంలోనే అత్యుత్తమ నౌకాశ్రయంగా రూపుదిద్దుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే ఎటువంటి ఆటంకాలు ఉండవన్నారు. తక్షణమే ఆయా పరిశ్రమలకు అవసరమైన భూమిని కేటాయిస్తామని , మంచినీటితో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను తాను సమకూర్చ గలనన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే వారందరికి తాను అభయమిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని మౌలిక వసతులు కల్పించామని, నీరు, విద్యుత్ లోటు లేకుండా చేశామన్నారు. రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా 1.5 లక్షల మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సామర్థ్యాన్ని సాధించామన్నారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా పర్యవేక్షించేసాంకేతికతను అందిపుచ్చుకున్నామన్నారు. త్వరలోనే రెండోవిడత విద్యుత్ సంస్కరణలు అమలులో భాగంగా విద్యుత్ ధరలు పెంచకపోగా భవిష్యత్తులో మరింత తగ్గిస్తామన్నారు. ఒక్క ఫోన్‌కాల్‌తో వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. 21 రోజుల్లో పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అనుమతులు సింగిల్ విండో కింద మంజూరు చేస్తున్నామన్నారు. ఏ ఒక్కరైనా సూర్యుడిని చూడాలంటే ఏపీకి రావాల్సిందేనన్నారు. రానున్న కాలంలో ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా మార్చడానికి సిఐఐ తమకు మంచి భాగస్వామిగా నిలుస్తుందన్నారు.

పెట్టుబడుల ప్రక్రియ సరళంగా ఉండాలన్నదే తన ప్రభుత్వ ఆలోచన అన్నారు. టెక్నాలజీ పరంగా ప్రధానంగా ఐటి రంగంలో భారతదేశం పటిష్టంగా ఉండడమే మనకు కలిసి వచ్చిన అంశమన్నారు. రాజధాని నిర్మించాలని తనతో కలిసి రావాలని రైతులను కోరగా వారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ పూలింగ్ ఆలోచన మెచ్చి ముందుకు వచ్చారన్నారు. ఇది అపూర్వమైన సంఘటనగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. రాజధాని అంటే పాలనా నగరంగానే కాకుండా ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా నిర్మించడానికి తాను ఇప్పటికే అన్ని దేశాలు పర్యటించి రావడం జరిగిందన్నారు. ఈ శతాబ్దంలోనే గొప్ప నగరాన్ని నిర్మించుకునే కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గ్యాస్, ఆయిల్ నిక్షేపాలతో రాష్ట్రం సంపన్నంగా మారడం ఖాయమన్నారు.

ఐక్యరాజ్యసమితి సుస్థిరవృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. సంతోషాన్ని సూచికగా తీసుకొని కుటుంబ వికాసంతో సమాజాభివృద్ధికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రపంచంలోనే తొలి 15 స్థానాల్లో నిలవాలని ఈ సారి బెంచ్ మార్క్‌గా పెట్టుకున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ఇప్పటికే అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. ఇప్పుడు పరిశ్రమలు, సేవా రంగంపై దృష్టిపెట్టామన్నారు. కేంద్రం సహకారంతో ఏపిలో రెండు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ - చెన్నై, చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లు తీసుకువస్తున్నామన్నారు. కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఏపీలోనే ఏడు సదస్సులు

విశాఖ వేదికగా మూడోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రతీ ఏడాది భాగస్వామ్య సదస్సు విశాఖలోనే నిర్వహించాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. సిఐఐ ఇంత వరకు దేశ వ్యాప్తంగా 23 ఈవెంట్లు నిర్వహిస్తే అందులో ఏపీలోనే ఏడు సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. 60 దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో విదేశీయ ప్రతినిధులు 230 మంది కాగా 2500 మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొనడం విశేషంగా చంద్రబాబు అభివర్ణించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది స్పందన మరింతగా బాగుందని ప్రధానంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఏరోస్పేస్, టెక్స్‌టైల్స్, రెన్యువబుల్ ఎనర్జీ, మెడికల్ ఎక్యూప్‌మెంట్ తదితర రంగాల్లో ఎంవోయూలు జరగబోతున్నట్లు తెలిపారు.

మూడున్నరేళ్లలో 1946 ఎంఓయూలు, రూ.13లక్షల 54వేల కోట్లు పెట్టుబడులు

గడచిన మూడున్నరేళ్లలో ఇప్పటి వరకు 1946 ఎంవోయూలు చేసుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వాటి విలువ రూ.13లక్షల 54వేల కోట్లుగా ముఖ్యమంత్రి వివరించారు. అయితే అవన్నీ అమల్లోకి వస్తే 31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. ఇప్పటి వరకు 59 శాతం ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చాయన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, పది లక్షల కోట్ల పెట్టుబడులు సాధన దిశగా పనిచేస్తున్నామన్నారు.

నెం.1 పోర్టుగా బావనపాడు



(మొదటిపేజీ తరువాయి)

ఆయన భావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉద్భవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి వారు కూడా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సహాయం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు కూడా సహకరిస్తున్నాయని ఆయన భావించారు. తీర ప్రాంతం, ఇక్కడి సహజ వనరులూ పుష్కలంగా ఉండడంతో పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. తెలుగు వారు ఎదిగేందుకు ఇవన్నీ ఒక ఎత్తైతే, చిత్తశుద్ధిగా ప్రణాళికాయుతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాశయం మరో ప్రధాన కారణం అన్నారు. చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంపై నమ్మకం ఉందని చెబుతూ, తమకు అప్పగించిన భావన పాడు పోర్టును ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్తమ పోర్టుల్లో ఒకటిగా తీర్చిదిద్దగలమని ఆయన ప్రమాణం చేశారు. నాలుగు వేల కోట్ల పెట్టుబడులతో ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా నిర్మిస్తామని అదానీ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ కార్యదర్శి రమేష్ అభిషేక్ మాట్లాడుతూ డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మౌళిక వసతుల కల్పన శరవేగంగా జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ కనిపిస్తున్న ప్రగతిలో చంద్రబాబు నాయుడు కష్టం ఎంతో ఉందని అభినందించారు.

ఏపీకి రండి!



- అన్ని రాయితీలు ఇస్తాం
- మాపై విశ్వాసం ఉంచండి
- అపార మానవ సంపద మా సొంతం
- సంస్కరణలను అమలుచేస్తున్నాం
- సీఐఐ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖపట్నం, ప్రభ న్యూస్ బ్యూరో: సమర్థవంతమైన పాలనతో అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారత్, ఆంధ్ర ప్రదేశ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు విశ్వాసంతో ముందుకు రావాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యానాయుడు కోరారు. శనివారం విశాఖపట్నం ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో సీఐఐ, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న 24వ భాగస్వామ్య సదస్సుకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అంత ర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఏర్పాటైన భాగస్వామ్య సదస్సు అత్యంత కీలకం కానున్నదన్నారు. ఇప్పటి వరకు ఇతర దేశాలు నిర్దేశిస్తున్న విధానాలను అనుసరిస్తూ వస్తున్న భారతదేశం త్వరలోనే తానే విదానాలను శాసించే స్థాయికి చేరనుందన్నారు. 2.3 ట్రిలియన్ల భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఐదేళ్లలో 10 ట్రిలియన్ల స్థాయికి చేరుకోనుందన్నారు. 65 శాతం దేశం జనాభా 35 సంవత్సరాల లోపు యువతేనని , స్కిల్ ఇండియా కార్యక్రమాలు ద్వారా అపారమైన మానవ సంపదగా వారు అందిరానున్నారన్నారు. దేశంలోనే అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని సర్వత్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణంతో పెట్టుబడులకు అత్యంత అనువైన , ప్రోత్సా హకరమైన వాతావరణం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు గొప్ప నిర్ణయమని, మూల మూల్లో దాగిన నల్లధనం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందన్నారు. దేశమంతటా ఒకే పన్ను లక్ష్యంగా అమలులోకి తెచ్చిన జిఎస్‌టి విధానంతో ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా పన్ను వసూళ్లు పెరిగి తద్వారా పన్నుల రేట్లు తగ్గుతున్నాయన్నారు. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా విదానాలు దేశంలో సంస్కరణలు అమలులోకి తెచ్చాయన్నారు. 2017లో కొత్తగా వెయ్యి స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయన్నారు. భారతదేశంలో ఇప్పటికి 60 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆదారపడ్డారని, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమల ప్రోత్సాహానికి సుమారు రూ.1400 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. వెయ్యి కిలోమీటర్ల తీరం , వెయ్యి కి.మీల జాతీయ రహదారులు, మూడు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు, రైల్వే నెట్‌వర్క్‌లతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన రాష్ట్రమని వెంకయ్య పేర్కొన్నారు. ఫార్మా, ఆటోమొబైల్ హబ్‌గా ఇప్పటికే రాష్ట్రం రూపుదిద్దుకుంటుందన్నారు. రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్య స్థాపితం కాగా మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం త్వరలో రానుందన్నారు. తూర్పు, పశ్చిమ దేశాలను కలుపుతూ దాదాపు 12 అంతర్జాతీయ డెస్టినేషన్లకు విమాన సదుపాయం, విశాఖలో మరో ఎయిర్‌పోర్టు త్వరలో రానున్నట్లు వెంకయ్య వివరించారు. ఈ అనుకూల పరిస్థితులను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను గుర్తించి భాగస్వామ్యం వహించేందుకు తరలి రావాలని ఉపరాష్ట్రపతి కోరారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖా మంత్రి సురేష్‌ప్రభు, మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు , సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, ప్రెసిడెంట్ శోభన కామినేని , ఆదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదాని, డిఐపిపి కార్యదర్శి రమేష్ అభిషేక్‌లు ప్రసంగించారు.



ఉద్యోగకల్పన స్టేట్‌గా ఏపీ

- బలంగా ఎదుగుతోంది
- సంపూర్ణంగా కేంద్రం అండ
- మేకిన్‌తో పాటు 'డిజైన్ ఇన్ ఏపీ' కూడా...
- కేంద్ర మంత్రి సురేష్ ప్రభు

విశాఖపట్నం, ప్రభ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత బలమైన రాష్ట్రంగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయిలో సంపూర్ణ సహకారం ఇస్తుందని చెబుతూ చంద్రబాబు నాయుడు ఏపీనీ సన్‌రైజ్ రాష్ట్రంగానూ, మేకిన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు నిత్యం తపనపడుతున్నారని అభినందించారు. శనివారం విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన 3వ భాగస్వామ్య సదస్సు తొలి రోజు కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ ఆద్యంతం ప్రోత్సాహకరంగా సాగిన సురేష్ ప్రభు ప్రసంగంలో తూర్పుతీరంలో అతిపెద్ద ఆటో కాంపొనెంట్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తుందని చెప్పారు. అది ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగానూ, ఆర్థికంగానూ అభివృద్ధి చేసి పూర్తి స్థాయి ఉద్యోగితను ఇచ్చే రాష్ట్రంగా కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఉన్నారని పేర్కొన్నారు. తనకు కూడా ఆంధ్రప్రదేశ్‌ను పూర్తి స్థాయి ఉద్యోగ కల్పన రాష్ట్రంగా చూడాలని ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం మేకిన్ ఆంధ్రప్రదేశ్‌గా తయారీ రంగంకు మాత్రమే పరిమితం కాకుండా డిజైన్ రంగంలోనూ రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆశించయారు. డిజైన్ సెంటర్ ఏర్పాటుకు తాము కృషి చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. ఆటో మొబైల్ మేకర్స్, ఆటో కంపోనెంట్ మేకర్స్ మధ్య ముఖ్యమైన ఒప్పందం



చోటు చేసుకుందని సురేష్ ప్రభు ఇదే వేదికపై వెల్లడించారు. ఈ ముఖ్య ఒప్పందం వల్ల తూర్పుతీరంలో అతి పెద్ద ఆటో హబ్ రూపుదిద్దుకుంటుందన్నారు. భవిష్య త్తులో ప్రముఖ కార్ల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచే తయారవుతాయని ఆయన వెల్లడించారు. తాను కేవలం కేంద్ర మంత్రిగా మాత్రమే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించే ఈ 3వ భాగస్వామ్య సదస్సులో పాల్గొనలేదని, ఈ రాష్ట్రం తరపున పార్లమెంట్ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. అది తనకు ఎంతో గర్వ కారణంగా ఉందని చెబుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుల విజన్ ఈ దేశాన్ని ఈ రాష్ట్రంను అత్యున్నతంగా రాణింపజేస్తున్నాయని భావించారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌ను సాధించి తీరుతామని, అన్ని విధాలుగా రాష్ట్రంకు కేంద్రం అండగా నిలుస్తుందని సురేష్ ప్రభు పేర్కొన్నారు. అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ బలమైన రాష్ట్రంగా స్థిరపడడం ఖాయం అన్నారు.

డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు వైఫై



విశాఖపట్నం, ప్రభ న్యూస్ బ్యూరో: ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైఫై సేవలు అందుబాటులోనికి తీసుకువస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. స్థానిక ఏపిఐఐసి గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మూడవ అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ప్లీనరీ విభాగంలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధిని పవర్ పాయింట్ ద్వారా ముఖ్యమంత్రి తెలియజేశారు. ముఖ్యమంత్రి గూగుల్ కనెక్ట్ ప్రాజెక్టు ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని గిరిజన గ్రామంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో వైఫై ద్వారా మాట్లాడడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 13 గ్రామలు వుండగా, వాటిలో 25 వేల హాట్‌స్పాట్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్, సరైన రోడ్లు కూడా అందుబాటులోనికి గ్రామాలకు సైతం ఇంటర్‌నెట్ సేవలను అందుబాటులోనికి తీసుకువచ్చి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలుగుతామన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలంగా వున్న ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు తమతో చేతులు కలపాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజి నెస్‌లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో వుందని, రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలు స్థాపించిన వారి నుంచి ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ఎంతటి అనుకూలమైన వాతావరణం వుందో లేదో తెలుసుకున్న అనంతరమే పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలన్నారు. సిలికాన్ వ్యాలీ మాదిరిగానే రాష్ట్రాన్ని ఇన్నో వేటివ్ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్నారు. కేంద్ర పౌర విమాన యాన శాఖా మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, పంచా యితీరాజ్, సమాచార సాంకేతిక శాఖా మంత్రి నారా లోకేష్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం అధ్యక్షుడు ముకేష్ అగి, భారత పారిశ్రామిక మండలి డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు మన దేశ డైరెక్టర్ కెనిచి యోకోహమా, కియో మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కూక్ హుయన్ షిమ్, రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమర్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

అమరావతికి ఐబీఎం



(మొదటిపేజీ తరువాయి)

ప్లీనరీ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ అమరావతి హైటెక్ క్యాపిటల్ కాబోతుందని, అధు నాతన టెక్నాలజీల అభివృద్ధిని అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి నిన్న ప్రతిష్ఠాత్మక హెచ్.సి.ఎల్ వస్తే రేపు మరో ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థ ఐబీఎం అమ రావతికి వస్తోందని లోకేష్ వెల్లడించారు. హెచ్‌సీఎల్ కంపెనీ అధునాతన టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధిని చెయ్యబోతోందని కూడా ఆయన వెల్లడించారు. ఐటీ హబ్‌గా విశాఖ మారబోతుందని చెబుతూ ఇక్కడే ఫింటెక్ వ్యాలీ ఏర్పాటుతో ఆర్థిక టెక్నాలజీ కంపెనీలు వస్తున్నాయని వెల్లడించారు. సింగపూర్ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం వరల్డ్ క్లాస్‌గా తయారవుతుందని చెబుతూ ముఖ్యమైన భవనాలను నార్మన్ ఫాస్టర్స్, బ్లూజోన్‌ని డచ్‌లు రూపొందించినట్లుగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గతంలో ముఖ్యంత్రి సైబరాబాద్‌ను తయారు చేస్తే, విభజనానంతర నవ్యాంధ్ర ప్రదేశ్‌ను తీర్చిదద్దడంలో చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ శ్రమిస్తూ జరిగిన విభజన నష్టం లోటూ, చేటులను అధిగమించేలా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఎదురైన అనేక సమస్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కూడా అతి తక్కువగా ఉందన్నారు. మూడున్నర ఏళ్లలో ఈ సమస్యలను అధిగమించిన ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుందన్నారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానం లోనూ, 2029 నాటికి దేశంలోనే అగ్రస్థానంలోనూ ఉండాలనే తపనతో చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ తపనలో భాగంగా పారి శ్రామికీకరణకు, పర్యాటకానికి పెద్ద పీట వేసి పెట్టుబడులు రాష్ట్రంకు తరలి వచ్చేలా చేస్తున్నారని నారా లోకేష్ చెప్పారు. 2050 నాటికి ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నిలవాలని ఆశిస్తున్నారని చెప్పారు. దీనికి అభివృద్ధి శాతం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమలో తయారీ రంగాన్ని, అనంతపురంలో అతి పెద్ద కార్లకంపెనీ కియా ఏర్పాటు, ఏర్పాటైన 15 నెలల్లోనే మొదటి కారు సిద్ధం చెయ్యడం వంటి వేగవంతమైన నిర్ణయాలూ, పెట్టుబడులూ ఉత్పా దకత, ఉద్యోగిత లక్ష్యంగా ఉన్నట్లుగా ఆయన వివరించారు. ఫాక్స్ కాన్, సెల్‌కాన్, డిక్సన్, కార్బన్ వంటి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏపీలో కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభించాయని లోకేష్ వెల్లడించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్తానంలో ఉన్నామని ఆయన గుర్తు చేస్తూ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ఉందని, 21 రోజుల్లోనే కంపెనీల ఏర్పాటుకు సంబంధించి అనుమతులను కేటాయిస్తు న్నామని చెప్పారు. పునరుత్పాదక శక్తిని పెంచే చర్యలు తీసుకుంటూ, కేవలం తొమ్మిది నెల్లల్లోనే నదుల అనుసంధానం సాధించగలిగామన్నారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం ఇందులో భాగంగానే పూర్తి చేయగలిగామని అన్నారు. దేశంలో విద్యుత్తు ఛార్జీలు పెంచని ఒకే ఒక్క దేశంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గర్వకారణం అన్నారు. ఇన్ని ప్రోత్సాహకాలతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు.



విశాఖలో భాగస్వామ్య సదస్సు సందర్భంగా జీరో పొల్యూషన్ కారును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు



ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఎంవోయూ

చంద్రుని శక్తికి నిదర్శనం

(మొదటిపేజీ తరువాయి)

ప్రాంగణంలో మాట్లాడారు. ఈ భాగస్వామ్య సదస్సు నిర్వహణ విశాఖలో కాకుండా వేరేచోట జరిగితే ఇంకా మంచిదన్న ఎమ్మెల్యే రాజుకు వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన ఎంపీ కంభంపాటి హరిబాబు విశాఖలో నిర్వహించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని సహజ వనరులు, ఇక్కడి వాతావరణం ఎలాంటి వారినైనా కట్టిపడేస్తాయన్నారు. ఇలాంటి చోట భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే, పెట్టుబడిదారులు ఆసక్తిగా ముందుకు వస్తారని చెప్పారు. అయితే, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వారంతా ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దక్షతను చూసి వస్తున్నట్లే, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న ప్రోత్సాహం కూడా మరో ప్రధాన కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఐఐ సమన్వయంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన భాగస్వామ్య సదస్సు పూర్తి విజయవంతమవడం ఆనందంగా ఉందన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుదారులు వస్తున్నట్లుగా చెబుతున్న యదార్థాన్ని పారదర్శకంగా ప్రకటించడం అవసరం అన్నారు. ఇక్కడ ఒప్పందాలకు వచ్చే వారంతా నూరు శాతం పరిశ్రమలు ఇక్కడ స్థాపించే లక్ష్యంతోనే ఉంటారని ఆయన భావించారు. అందులో 15 శాతం ఫలవంతమైనా విజయం సాధించినట్లేనని వెల్లడించారు. విశాఖపట్నంలోని సహజవనరులు, కొండలు, ప్రకృతి, వాతావరణం, రవాణా, ఎగుమతి, దిగుమతి అవకాశాలు వంటివన్నీ ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంటాయని చెప్పారు. ఇక్కడి బౌద్ధ ఆరామాలకు సంబంధించిన అంశాలతో పాటూ మంచి కథలను పెట్టుబడిదారులకు చెబుతూ మరింతగా ఆకర్షణ పెంచి ఆహ్వానించాలని ఆయన భావించారు. కేంద్రం ప్రత్యేకంగా చూసేందుకు మార్చి అయిదో తేదీ ఆఖరితేదీయా? కాదా? వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వనక్కర లేదని ఎంపీ హరిబాబు చెబుతూ పదేళ్ల ప్రత్యే హోదా అంశాలను ప్రత్యేక ప్యాకేజీగా కేంద్రం ఇవ్వాలని మూడున్నరేళ్లలోనే అడగడం సమంజసమా? అని నిలదీశారు. విశాఖపట్నం వంటి అంతర్జాతీయ ఖ్యాతితో ఎదుగుతున్న ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కన్వెన్షన్ హాల్ ఏర్పాటు కూడా అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దీని నిర్మాణ బాధ్యతలను వహించేందుకు ముందుకు వచ్చిన లూలూ మాల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో వుడా హెచ్‌ఎస్‌బీసీకి స్థలం ఇచ్చే విషయంలో తానే మధ్యవర్తిత్వం చేసి ఇప్పించానని చెబుతూ, ఇలాంటి నిర్ణయాలతో ఆర్థిక ప్రగతి పురోగతిలో పరుగులు తీస్తోందన్నారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కన్వెన్షన్ నిర్మాణానికి ముందకు వచ్చిన లూలూ మాల్ సంస్థ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.

పాలిమర్ నోట్లతో నకిలీలలకు చెక్!

(మొదటిపేజీ తరువాయి)

బొమ్మలు కూడా వేసేవారు. ఇలా చినికి చినికి ఇక ఎందుకూ కొరగాని స్థితిలో వాటిని రిజర్వ్ బ్యాంక్‌కు తరలిస్తున్నారు. వాటికి బదులుగా కొత్తనోట్లను ముద్రిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరిపి మరింత మెరుగైన రక్షణ వ్యవస్థలతో కూడిన నోట్ల ముద్రణ జరుగుతున్నా ఎప్పటికప్పుడు దొంగనోట్ల తయారీ కూడా పెరుగు తూనే ఉంది. పరిసరాల్లోని బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్‌లో నకిలీ కరెన్సీని ముద్రించి దేశంలోకి విచ్చలవిడిగా విడుదల చేస్తున్నారు. మారకంలో ఉన్న నోట్లలో 33శాతం వరకు నకిలీవేనంటూ పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. నకిలీ నోట్ల జోరుతో భారత ఆర్థిక వ్యవస్థ తరచూ ద్రవ్యోల్బణానికి గురవుతోంది. ధరల సూచి అనూహ్యంగా పైకి ఎగబాకుతోంది. దీన్ని అరికట్టే లక్ష్యంతోనే 2016 నవంబర్ 8న రూ. 1000, రూ. 500నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటికి చలామణిలో ఉన్న రూ.14.60 లక్షల కోట్ల మారకపు విలువగల కరెన్సీ నోట్లలో 20 శాతం వరకు రిజర్వ్‌బ్యాంక్‌కు తిరిగొచ్చే అవకాశాల్లేవని భావించారు. కానీ రద్దయిన నోట్లన్నీ యదావిధిగా తిరిగొచ్చేశాయి. అంతేకాక ఏడాదిన్నరైనా ఇంకా విస్తారంగా రద్దయిన నోట్లు పలు చోట్ల పట్టుబడుతూనే ఉన్నాయి. భారతీయ సంపదకంటే చలా మణిలో ఉన్న నోట్ల మారకం విలువ పెరిగింది. ఈ క్రమంలో పాతనోట్ల బదులు కొత్త నోట్ల ముద్రణకు రూ.12 వేల కోట్లు వ్యయమయ్యాయి. వీటి రవాణాకు మరో రూ.12 వేల కోట్లు ఖర్చయ్యాయి. ఇంతచేసినా నకిలీ నోట్లను అరికట్టడం సాధ్యపడ లేదు. ఈ నకిలీలు ఒక్క భారత్‌కే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నకిలీ నోట్లు తమ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 1996లోనే తొలిసారిగా ప్లాస్టిక్‌నోట్ల తయారీని ప్రారంభించింది. ఇందులో సాధారణ కాగితపు నోట్లకంటే మెరుగైన రక్షణ ప్రమాణాలు ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియా ఆర్థిక పరిస్థితి కుదుటపడింది. ఐదేళ్ళ క్రితం వీటికి కూడా నకిలీలు తయారయ్యాయి. దీంతో బయాక్సియల్లీ ఓరియంటెడ్ పోలిప్రొపైలెన్ (బీఓపీపీ) అనే పదార్థంతో పాలిమార్ నోట్ల తయారీ 2016లో ప్రారం భించారు. దీన్ని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, కామన్‌వెల్త్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌లు సంయుక్తంగా అభివృద్ధిపర్చాయి. ఇప్పుడు ఇలాంటి నోట్లనే కెనడా, వియత్నాం, ఇజ్రాయెల్, న్యూ జిలాండ్, రుమేనియా, కువైట్, ఫిజి, బ్రూనే, తదితర దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. వీటికి నకిలీలు తయారు చేయడం చాలా కష్టం. అప్పటికీ కొద్దిశాతంలో నకిలీలు పుట్టుకొచ్చాయి. అయితే కాగితపు నోట్ల తరహాలో ఆర్థిక వ్యవస్థను ఈ నకిలీ లు అతలాకుతలం చేసే పరిస్థితిలేదు. భారత్ వంటి దేశాల్లో ఎప్పటికప్పుడు నకిలీ నోట్ల ఏరివేత విస్తృతంగానే సాగుతోంది. అయితే ఇలా అధికారులు వివిధ మార్గాల్లో వలపన్ని పట్టుకున్న నోట్లన్నీ దేశంలోకి తరలొస్తున్న ప్రతి వెయ్యి నోట్లలో 61మాత్ర మేనంటూ ఇండియా స్పెండ్ అనే సంస్థ కేంద్ర ఆర్థిక శాఖ కోసం చేసిన అధ్యయ నంలో తేల్చింది. భారత ఆర్థిక వ్యవస్థను కృంగదీస్తున్న నకిలీలకు చెక్‌పెట్టేందుకు ఇక్కడ కూడా పాలిమార్ నోట్ల తయారీ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దిశగా భార త రిజర్వ్‌బ్యాంక్ గతంలోనే ఓ ప్రతిపాదన చేసింది. పెద్దనోట్ల సమయంలో ప్రత్యామ్నాయంగా పాలిమార్ నోట్ల తయారీ మంచిదంటూ సూచించింది. అయితే ఇందు కోసం ఒకేసారి రూ.48 వేల కోట్లు అవసరమని అంచనాలేశారు. పైగా ప్రస్తుతమున్న యంత్రాలతో పాలిమార్ నోట్ల తయారీ సాధ్యం కాదు. కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రస్తుత ఏటీఎమ్‌ల ద్వారా వీటి విడుదల కుదరదు. వాటి స్థానంలో కొత్తవి నెలకొల్పాలి. ఇదంతా దీర్ఘకాల కార్యక్రమం.

కానీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం ఆకస్మాత్తుగా ప్రకటించడంతో ప్రత్యామ్నాయ నోట్ల ముద్రణను రాత్రికి రాత్రే చేపట్టాల్సి వచ్చింది. పైగా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రూ.48 వేల కోట్ల పెట్టుబడి సరికాదంటూ కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఈ ప్రతిపాదనను రిజర్వ్‌బ్యాంక్ విరమించుకుంది. ఇప్పటికైనా పాలిమార్ నోట్ల తయారీని భారత్ చేపట్టాలి. తద్వారా నకిలీలకు చెక్‌పెట్టాలి. అప్పుడే ఆర్థికాభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరతాయి. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టవుతుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. నకిలీ నోట్లతో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న అక్రమార్కులను నిలువరించే వీలేర్పడు తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ఆస్ట్రేలియా చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. కెనడా, ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా ఆస్ట్రేలియా బాట లోనే నడిచి ఫలితాలు అందుకుంటున్నాయి. వీటన్నింటికం టే కూడా భారత్‌కు ఇది అత్యంత అవసరం. ఇక్కడ నగదు రహిత లావాదేవీలపై ఎంతగా ఒత్తిళ్ళు తెచ్చినా అందుకు ప్రజలు అలవాటుపడటం లేదు. నగదు మార కానికే ఆసక్తి చూపుతున్నారు. సగటున ప్రతి కరెన్సీ నోటు భారత్‌లో రోజుకు 8చేతులు మారుతుందని ఇండియా స్పెండ్ అధ్యయనం తేల్చిచెప్పింది. ఇంతగా చేతులు మారినా చినగకుండా, నలగకుండా దీర్ఘకాలం మన్నేందుకు కూడా పాలిమార్ కరెన్సీయే మేలని వీరు సూచిస్తున్నారు.

సంయమనం పాటిద్దాం!

• మాటల ఉధృతిని తగ్గించుకుందాం • సమిష్టి బాధ్యతగా రాష్ట్రాభివృద్ధి

• కంభంపాటితో మంత్రి గంటా • ఇరువురి భేటీకి రాజకీయ ప్రాధాన్యత





అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ, టీడీపీల మధ్య పరస్పర దూషణల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరిన పరిస్థితులలో ఇరువురు ఏయే అంశాలపై చర్చించారనే విషయమై రాజకీయ వర్గాల దృష్టి మారింది.విశాఖకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు రాక నేపథ్యంలో బీజేపీ ఎదురుదాడిని కట్టడి చేసే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ చొరవ అనివార్యమని గంటా ఉపరాష్ట్రపతికి అత్యంత సన్నిహితుడైన కంభంపాటి హరిబాబుతో పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే విషయమై వెంకయ్యనాయుడు వద్ద ప్రస్తావవించాల్సిందిగా కోరినట్టు సమాచారం. కాగా ఇకనుంచి టీడీపీ, బీజేపీలు ఎవరికి వారే సంయమనం పాటించాలనే అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. మరోవైపు తాను ఏం మాట్లాడిందీ, కంభంపాటి ఏం చెప్పారనే విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు బహిర్గతం చేయలేదు. కానీ చర్చల సరళిని ఆయన ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు వివరించారు. మొత్తంగా ఆ భేటీపై ఆసక్తికర చర్చ సాగుతుండటం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కంభంపాటి ఇంటికి వెళ్ళి మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చలు జరిపారని సమాచారం. వీలున్నంత వరకు ఇరు పార్టీలు మాటల దాడిని తగ్గించుకోవాలని, లేనట్లయితే ఇరు పార్టీలకు నష్టమనే రీతిలో బిజెపి, టిడిపి నేతల మధ్య చర్చలు జరిగాయి. బీజేపీలో చంద్రబాబు వ్యతిరేక వర్గం నేత సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై మాటల దాడిని ఉధృతం చేశారు. గతంలో కంటే తీవ్రత పెరగడం టీడీపీని ఆందోళనకు గురి చేసే అంశమే. అతన్ని పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నా కీలక వ్యాఖ్యలు చేస్తే ఖండించకపోతే ఎలా అనే వాదన తాజాగా తెరమీదకు వచ్చింది. లేనట్లయితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయనే అభిప్రాయం టిడిపిలో వ్యక్తమైంది. ఫలితంగానే ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అయిన బుద్దా వెంకన్నతో వీలున్నంత వరకు ఎదురుదాడి చేయిస్తున్నారనే వాదనను కొందరు నేతలు వినిపిస్తున్నారు. అయినా సరే చంద్రబాబు అనుకూల వర్గం నేత, బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదే విషయంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేయాలని మాత్రం వారు నిర్ణయించుకున్నారు. కేంద్రం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు, నిధులు తీసుకొచ్చే విషయంపై వారి మధ్య చర్చలు కొనసాగాయని, ప్రధాన మైన అంశాలపై ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కేంద్రం సహాయంపై చర్చ జరగగా, అంతా కేంద్రమే చేస్తుందని ప్రచారం చేస్తే రాష్ట్రం ఏం చేయడం లేదా అని మంత్రి గంటా శ్రీనివాసరావు అడిగినట్లు సమాచారం.

అంతేకాదు చంద్రబాబుపై వ్యక్తిగతంగా మాట ల దాడి చేస్తున్న వీర్రాజులాంటి వారిని కట్టడి చేయాలని మంత్రి ప్రత్యే కంగా కోరినట్లు తెలుస్తోంది. నాయకులు ఆచితూచి మాట్లాడాలని , ఎవరూ కూడా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయకూడదనే ప్రస్తావన ఇరు వురి మధ్య వచ్చింది. కాగా భేటీ అనంతరం మంత్రి శ్రీనివాసరావు మా ట్లాడుతూ వ్యక్తిగతంగా హరిబాబు అంటే తనకు గౌరవముందని, ఆయ నతో మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో మాట్లాడి ఈ మాటల దాడికి ముగింపు పలికేలా చేయాలనే విధంగా ఒక ప్రతిపాదనను మంత్రి గంటా కంభంపాటి వద్ద చేశారంటున్నారు.

పర్యాటకరంగంలో పెట్టుబడులు టాప్

• తొలిరోజు 56 సంస్థలతో 8వేల కోట్ల ఒప్పందాలు

• పెట్టుబడిదారులతో ప్రభుత్వం ఎంవోయూలు

విశాఖపట్నం, ప్రభ న్యూస్ బ్యూరో: అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో భాగంగా తొలిరోజైన శనివారం పర్యాటక రంగంలో 56 సంస్థలతో 8 వేల కోట్ల రూపాయల విలువైన ఎంవోయులు కుదుర్చుకున్నారు. శనివారం స్థానిక ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న మూడవ అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు తొలిరోజే పెద్ద ఎత్తున ఎంవోయులతో ఆశాజనకంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 56 సంస్థలతో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఎంవోయులపై సంతకాలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యాటక రంగంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఎంవోయులు కుదుర్చుకున్న ప్రతినిధులకు సంబంధిత ఒప్పంద పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధితోపాటు పర్యాటక రంగం అభివృద్ధికి కూడా అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా లైవ్ ఇండియా హిస్టరీ ఎడిటర్ మినీ మినన్ అధ్యక్షతన రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సేవలు, అభివృద్ధి తదితర అంశాలపై పలు పర్యాటక సంస్థల ప్రతినిధులతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో జూంకార్ సీఈవో గ్రేగ్ మోరాన్, ఎస్ బ్యాంకు ప్రతినిధి నికిల్ సాహ్ని, ఓయో రూమ్స్ సీఈవో తన్మయ రాజ్‌వంశీ, సీఐఐ ప్రతినిధి పి.వి.నరసింహారావు, ఎస్‌ఎల్ గ్రూప్ ప్రతినిధి రాజీవ్ దుగ్గల్, హ్యాలీడ్ ఐక్యూ సీఈవో హరినాయర్, మహేంద్ర హాలీడేష్ ప్రతినిధి మోనేష్ విజ్ పాల్గొన్నారు.

రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎంవోయులు కుదుర్చుకున్న ప్రతీ సంస్థ తమ యూనిట్లు స్థాపిం చేందుకు ఎటువంటి అవరోధాలు లేకుండా వుండేందుకు ప్రతీ ప్రాజెక్టుకు ఒక సమ న్వయ అధికారిని నియమించినట్టు చెప్పారు. ఈ సమన్వయ అధికారి ఆయా ప్రాజెక్టుకు సంబంధిత అనుమతులు మంజూరు, తదితర అంశాలను ఆయా శాఖల వారితో సమన్వయం చేసుకుని త్వరిగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలతోపాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర పరిధిలో పర్యాటక



ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను 21 రోజుల్లో అంది స్తున్నామన్నారు. ఈ అనుమతుల ప్రక్రియ అంతా కూడా ఆన్‌లైన్‌లో వుంచుతున్నామని, ఈ విధానం వల్ల పారదర్శకతతోపాటు అనుమతులకు ఎక్కడైనా సాంకే తిక సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. డొమెస్టిక్ టూరిజంలో దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో వుందన్నారు. ఆధ్యాత్మిక టూరిజంలో అభివృద్ధికి మన రాష్ట్రం లో మౌలిక వసతుల కల్పన పెంచవలసిన వుందని, తిరుపతికి వచ్చే యాత్రికులు, దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్నారని, ఇందుకు వారికి సరైన వసతి సౌకర్యాలు లేకపోవడమే కారణమన్నారు. ఈ విధంలో రాష్ట్రంలో 25 వేల వసతి సదుపాయాలు అవసరం వుండగా, ప్రస్తుతం 9 వేల 300 మాత్రమే అందుబాటులో వున్నాయని, ఈ విషయంలో రానున్న 5 సంవత్సరాల్లో 16 నుంచి 17 వేల వరకు వసతి సదుపాయాలు అదనంగా పెంచుకోగలిగితే పర్యాటకులు రెండు నుంచి మూడు రోజుల వరకు ఆయా ప్రాంతాల్లో బస చేసే అవకాశం వుందన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి చారిత్రాత్మక ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రదేశాలపై ప్రజల్లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక టూరిజం జోన్ కింద మధురవాడ ప్రాజెక్టు, విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ విరాట్, ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ మ్యూజియం రాజమండ్రి వద్ద హేవలాక్ బ్రిడ్జి, విజయవాడలోని భవానీ ద్వీపం, చిత్తూరులోని గండికోట, కాకినాడ స్వదేశీ దర్శన్ కింద పర్యాటక ప్రాజెక్టులను తీసుకువస్తున్నామన్నారు. ఇటీవల కాకినాడ బీచ్‌లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌లో నిర్వహించిన ఎ.ఆర్.రెహమాన్ గాత్రకచేరీకి 3 లక్షల మందికిపైగా ప్రజలు హాజరయ్యారన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనలతో ఎప్పటికప్పుడు నూతన విధానాలు, విజన్‌తో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి అనువైన వాతా వరణం నెలకొల్పేందుకు వున్న పలు అంశాలపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎస్‌బ్యాంకు ప్రతినిధి నికిల్ సాహ్ని మాట్లాడుతూ పర్యాటక ప్రాజెక్టులు విజయ వంతంగా ఫలితాలు అందించాలంటే కేంద్ర ప్రభుత్వం 15 కోట్ల దాటిన ప్రాజెక్టులను ప్రత్యేక ప్రాజెక్టులుగా పరిగణించాలన్నారు. ఈ విషయంలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహీంద్ర హ్యాలీడేస్ మోనేష్ విజ్ మాట్లాడుతూ పర్యాటక ప్రాజెక్టులు తొందరగా నెలకొల్పబడాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సమన్వయం వుండడంతోపాటు, సత్వరమే అనుమతులు మంజూరయ్యేలా చూడాలన్నారు.

హ్యాలిడేస్ ఐక్యూ సీఈవో హరినాయర్ మాట్లాడుతూ కొత్త ప్రాజెక్టులకే కాకుండా అమరావతి రాజధాని కూడా పర్యాటకంగా అభివృద్ధికి చొరవ తీసుకోవాలని, ఇందుకు తాము కూడా భాగస్వాములవుతామన్నారు. ఎస్‌ఎల్ గ్రూపు ప్రతినిధి రాజీవ్ దుగ్గల్ మాట్లాడుతూ పర్యాటర రంగంలో ప్రయివేటు సెక్టారు ముందుకు రావాలంటే ప్రోత్సాహానికి పెట్టుబడి భద్రత కల్పించాలన్నారు. ఓయో రూమ్స్ గ్రూప్ సంస్థ సీఈవో శ్రీతన్మయ్ రాజవంశీ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో విశిష్టతలను విస్తృతంగా ప్రచారంలోనికి తీసుకురావాలని, అప్పుడే ఆయా ప్రదేశాలు సందర్శించేందుకు పర్యాటకులు ముందుకు వస్తారన్నారు. జూంకార్ సీఈవో గ్రేగ్ మోరాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు 25 శాతానికి పైగా వున్నారని, ఈ సంఖ్యను పెంచేందుకు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మరింత ప్రాచుర్యంలోనికి తీసుకురావాల్సివుందన్నారు. సిఐఐ ప్రతినిధి పి.వి.నరసింహారావు మాట్లాడుతూ ప్రయివేటు రంగంలో ఒప్పందాలు కుదిరిన పర్యాటక ప్రాజెక్టులు మనుగడలోనికి తీసుకురావడంలో వున్న అవరోధాలు గుర్తించి, వాటిని తొలగించడంతోపాటు అవకాశాలు గుర్తించి, వాటిపై సంబంధిత సంస్థలతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెంట పర్యాటకశాఖా మంత్రి భూమా అఖిలప్రియ, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎవరేమన్నా... నాకు రాష్ట్రమే మిన్న!

• బీజేపీ డిక్లరేషన్‌పై చంద్రబాబు వ్యాఖ్య

• ముఖ్యనేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్

అమరావతి, ఆంధ్రప్రభ : విభజన హామీల అమ లు విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని ఆ దిశగా పోరాటం కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కర్నూలు డిక్ల రేషన్ పేరుతో తనపై విమర్శలు చేస్తున్నవారు తాను కూడా సీమ బిడ్డనే అన్న విషయాన్ని గుర్తు ఎరగాలని పరోక్షంగా బీజేపీ నేతలకు చురకలు వేశారు. శనివారం విశాఖ భాగస్వామ్య సదస్సుకు వెళ్ళే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు బీజేపీ రాయల సీమకు అన్యాయం జరుగుతోందంటూ కొత్తగా తెరపై కి తెచ్చిన కర్నూలు డిక్లరేషన్ అంశాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రయోజ నాల కోసం ఒకవైపు తాము పోరాటం చేస్తుంటే రాయలసీమను అడ్డం పెట్టుకొని బీజేపీ నాటకాలు ఆడుతోందన్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలకు రాయలసీమ ఇప్పుడు గుర్తుకు వచ్చిందని సుప్రీంకోర్టు బెంచ్ కర్నూలులో, దేశ రెండవ రాజధా ని అమరావతిలో ఏర్పాటు చేస్తే బీజేపీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని అన్నారు. దీనిపై స్పందిం చిన అధినేత చంద్రబాబు గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి రాయలసీమలో జరిగిందని ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అన్నారు. కనీవినీ ఎరుగని రీతి లో రాయలసీమకు నీళ్లు అందించామని చెప్పారు. అనంతపురంలో కియా కార్ల కంపెనీ, చిత్తూరులో ఫ్యాక్స్ కాన్ కంపెనీలను తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఇది పక్కదారి పట్టేలా వ్యవహరించవద్ద ని నేతలకు అధినేత చంద్రబాబు హితవు పలికారు. బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని సూ చించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో పాటు పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏ పోరాటం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని దీనిలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూస్తామని కేంద్రం ఇచ్చిన హామీని నేరవేర్చేవరకు పోరా టం కొనసాగుతుందని దీనిలో ఎలాంటి రాజీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

రూ. 3,730 కోట్లతో ఈఈఎస్ఎల్ నాలుగు ఎంవోయూలు

• 15 వేల ఉద్యోగాల కల్పనే ధ్యేయం

• విశాఖ భాగస్వామ్య సదస్సులో కీలక ఒప్పందం

అమరావతి, ఆంధ్రప్రభ: విద్యుత్ మంత్రిత్వ శాఖఆధ్వర్యంలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) శనివారం రూ. 3,730 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ మేరకు విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో నాలుగు ఎంవోయులపై సంతకాలు చేసింది. ఇ-మొబిలిటీ, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధనం విస్తరణ వంటి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ నాలుగు ఎంవోయూలు కీలకం కానున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 15 వేల వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నా ఈమేరకు ముఖ్యమంత్రి సమక్షంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎం.ఎం. నాయక్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర, ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండీ ఎం కమలాకర్‌బాబులు ఈ మేరకు ఎంవోయులపై సంతకాలు చేశారు. వీటిలో 10 వేల విద్యుత్ కార్లు, ఎన్ఈడీసీఏపీ ద్వారా రాష్ట్రంలోని వివిధశాఖలకు 4 వేలకుపైగా చార్జర్లు అందజేత, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ డిస్కంలకు 17 లక్షల స్మార్టు మీటర్ల ఏర్పాటు, దశలవారీగా సోలార్ పీవీ బేస్‌డ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఈఈఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్‌కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అధునాతన ఇంధన సామర్థ్యం మరియు పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను స్వీకరించడంలో అగ్రగామిగా ఉందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయాణంలో తాము భాగస్వాములవడం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. స్మార్ట్ మీటర్లు మరియు ఇ-వాహనాలు వంటి వాటి ఉత్పాదకతలో తాము ముఖ్య భూమిక పోషిస్తామని తెలిపారు. నిజమైన ఇంధన సామర్థ్య భారత దేశంగా ఇండియాను తయారుచేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న తోడ్పాటును శ్లాఘిస్తూ, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తమతో ప్రయాణానికి సన్నద్ధమైతే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. ఈ ఎంవోయులు తమపై మరింత బాధ్యతను పెంచాయన్నారు. వీటిద్వారా సరికొత్త ఆవిష్కరణలు, పారదర్శకత మరియు పరిష్కారాలు అనే మూడు రంగాల్లో పనిచేస్తుందన్నారు.

ఇ-మొబిలిటీ

ఈఈఎస్ఎల్ ఎంవోయులు చేసిన దానిలో ఇ-మొబిలిటీ ఒకటి. దీని ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు అద్దె లేదా కొనుగోలు ప్రాతిపదికన 10 వేల విద్యుత్ కార్లను అందజేయనున్నారు. వీటికి అవసరమైన 4 వేల ఛార్జర్లను కూడా అందజేస్తారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో నడుస్తున్న డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానే ఈ విద్యుత్ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈఈఎస్ఎల్ ఈ విద్యుత్ కార్లను అందించే ఏర్పాట్లలో నిమగ్నమైంది.

సోలార్ పీవీ బేస్డ్ పవర్ ప్రాజెక్టు

ఏపీఎస్పీడీసీఎల్‌తో ఈఈఎస్ఎల్ చేసుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో రెండు దశల్లో చిన్న తరహా పీవీ బేస్డ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో రూ. 650 కోట్లతో 150 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో రూ. 1,300 కోట్లతో 300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

స్మార్టు మీటర్ల ఏర్పాటు

ఈఈఎస్ఎల్ మరియు ఏపీఈపీడీసీఎల్ మధ్య జరిగిన ఎంవోయులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు డిస్కంల పరిధిలోని 17 లక్షల మీటర్లను స్మార్ట్ ఎనర్జీ మీటర్లుగా మార్చనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా డిస్కమ్‌ల ఆదాయం పెరగడంతోపాటు బిల్లింగ్ సామర్థ్యం మరియు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వ్యయాన్ని తగ్గించవచ్చు. ఇది ఇంధన శాఖపై సుస్థిరమైన ప్రభావాన్ని చూపనుంది.

మొబైల్ రంగంలో పెట్టుబడుల వెల్లువ

• 15 సంస్థలతో రూ. 15,224 కోట్ల ఒప్పందాలు



విశాఖపట్నం, ప్రభ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్ రంగానికి ఉజ్వల భవిష్యత్ వుందని, ఈ రంగ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పరిశ్రమలు నెలకొల్పేందుకు సహకారం, అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, వనరుల లభ్యత పుష్కలంగా లభిస్తున్నందున ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు సంశయించనక్కర్లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. అందుకు ఉదాహరణగా తొలి రోజు ఈ రంగంలో పెట్టుబడు లు పెట్టేందుకుగాను 15 పారిశ్రామిక సంస్థలు 15,224 కోట్ల రూపాయల పెట్టుబడులతో 57,368 మందికి ఉపాధి కల్పించే దిశలో ముందుకొచ్చాయి. ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు, ఆ రంగ నిపుణులు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగం అభివృద్ధి చేయడంపై శనివారం నుంచి ప్రారంభమైన 3 రోజుల భాగస్వామ్య పారిశ్రామికవేత్తల విస్తృత చర్చా సదస్సులో పాల్గొన్నారు.

ముఖ్యంగా భారత్ నుంచి ఆటోమొబైల్ పరికరాలు, వాహనా లను బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోందని, గతంలో జపాన్, కొరియా దేశాల నుంచి వారికి కావాల్సిన వాహనాలను 95 శాతం మేర దిగుమతి చేసుకునేవారమని, ప్రస్తుతం 95 శాతం వాహనాలను ముఖ్యంగా కాలుష్య రహితమైన ఎలక్ట్రికల్, సోలార్ సహాయంతో తయారయ్యే వాహనాలను, వాటి విడిభాగాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోందని ఆ దేశం ప్రతినిధిగా హాజరైన అబ్దుల్ మత్లూబ్ అహమ్మద్ అభిప్రాయపడ్డారు. అయితే ఎలక్ట్రిక్, సోలార్ బ్యాటరీల సహాయంతో నడిచే వాహనాల నిర్వహణకుగాను కావాల్సినన్ని ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాల్సిన అవసరం కూడా వుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో గుజరాత్ రాష్ట్ర ఆటోమోటివ్ రంగంలో ముందంజలో వుందని, ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాల మూలంగా ఈ రంగం ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడుతోందని, అందుకు ఉదాహరణ అనంతపురం జిల్లాలో కియో మోటార్ల సంస్థను నెలకొల్పడమే నని వక్తలు అభిప్రాయపడ్డారు. గత అయి దేళ్ల నుంచి ఆటోమొబైల్ రంగం అభివృద్ధి కోసం భారతదేశం తీవ్ర కృషి చేస్తోందని, ముఖ్యంగా ఈ రంగం అభివృద్ధిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, అందుకుగాను పరిశ్రమలు నెలకొల్పే వారి కి కావాల్సిన విధి విధానాలను సరళీకృతం చేయడం మూలంగాను, మానవ వనరుల లభ్యత అధికంగా వుండటంతో ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహిక పారి శ్రామికవేత్తలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వక్తలు అభిప్రాయ పడ్డారు. భారత్ జీడిపిలో 7 శాతం మేర వృద్ధి కేవలం ఆటోమొబైల్ రంగం నుంచి సాధ్యపడుతుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆటోమొబైల్ రంగం మరింత అభివృద్ధి కోసం ఎలక్ట్రిక్, సోలార్ బ్యాటరీల సహాయంతో నడిచే వాహనాలు, పరికరాలు, ఫ్యాన్లు తయారీని ప్రోత్సహించాల్సివుందని, అందుకోసం ఎలక్ట్రికల్ బ్యాటరీల ఛార్జింగ్ నిమిత్తం ప్రతి పెట్రోల్ బంక్‌లలో ఛార్జింగ్ యూనిట్లను అధిక సంఖ్యలో నెలకొల్పాల్సి వుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా సభకు హాజరైన సభ్యులు రాష్ట్రంలో ఆటో మొబైల్ రంగం అభివృద్ధికి, ముఖ్యంగా కాలుష్య నియంత్రణ, అత్యధిక కాలమన్నిక, తక్కువ బరువు కలిగి ఎక్కువ కెపాసిటీ గల బరువు మోసుకుని పోగల వాహనాలు, బ్యాట రీలు తయారీపై వెలిబుచ్చిన సందేహాలకు పారిశ్రామిక రంగ నిపుణులు సమాధానాలు ఇచ్చారు. చివరగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సినర్జీ కేస్టింగ్స్, మైత్రా మొబిలిటీ, ఎంఆర్ఎల్ టైర్స్, మాగ్నమ్ పిరెక్స ఏజీ(జర్మనీ), మదర్ సన్, జెబిఎం గ్రూప్, సన్ మొబిలిటీ, గయామ్ మోటార్ వర్క్స్, డేహో కంపెనీ లిమిటెడ్, నెల్లూరు ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్-ఇ, ఎఎన్ఐ టెక్నాలజీస్, జెఆర్‌జి ఆటోమోటివ్స్, అనూషమ్ ఇండస్ట్రీస్ సంస్థల ప్రతి నిధులు రూ. 15,224 కోట్ల విలువైన ఎంఒ యులను కుదుర్చుకున్నారు. తద్వారా 57,368 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ పరి శ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోకియారాజ్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొనగా వక్తలుగా ప్రహ్లాదరావు, నిర్మల్ మిందా, మనోహార్ భట్, సురేష్ చెట్టి యార్, అబ్దుల్ మత్లుబ్ అహమ్మద్, నిషాంత్ ఆర్యా పాల్గొనగా మోడ రేటర్‌గా విష్ణుమాథుర్ వ్యవహరించారు. ఇంకా ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు చేతన్, ప్రసాద్ కెపిఎంజి, వెంకటరమణ, ధీరజ్ మోహన్, కృష్ణ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

'ఆది' దూకుడును కట్టడి చేయండి!

• పార్టీకి ఇబ్బందులు సృష్టించే వ్యాఖ్యలు చేయొద్దు

• సీనియర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు


అమరావతి, ఆంధ్రప్రభ: మంత్రి సిహెచ్.ఆదినారాయణరెడ్డి వ్యవహరిస్తున్న తీరు పార్టీకి ఇబ్బందులు తలెత్తేవిధంగా వుండరాదనే యోచనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన విషయమై ఐఎస్ అధికారులను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. శనివారం విశాఖపట్నంకు బయలుదేరే వెళ్ళే ముందు ఆయన ఆదినారాయణరెడ్డి విషయమై కొందరు సీనియర్ నేతల వద్ద ప్రస్తావించారని, అంతే కాకుండా మంత్రి తనతో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులంటూ ప్రస్తావించడంతో పాలనా, పార్టీపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయమై కడప జిల్లా ఇంచార్జి మంత్రి, ఆదినారాయణ రెడ్డికి సన్నిహితుడైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వద్ద కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. గతంలో కూడా జమ్మలమడుగులో జరిగిన ఒక కార్యక్రమంలో దళితులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన విషయాన్ని చంద్రమోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించిన ముఖ్యమంత్రి, తాజాగా మీడియాకు సాక్ష్యాలు దొరికే విధంగా మంత్రి హోదాలో వుండి అనుచితంగా మాట్లాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై సమీప భవిష్యత్తులోనూ సంయమనంతో వ్యవహరించి మాట్లాడాల్సిందిగా మంత్రిని కోరాలంటూ సి.ఎం కోరారని పార్టీ వర్గాల కథనం.

ఏపీకి అన్యాయంపై ప్రధానికి రఘువీరా లేఖ



మడకశిర, ప్రభ న్యూస్: ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్ విభజన చేసిన సందర్భంగా జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ వ్రాశారు. 2018 మార్చిలో జరగనున్న పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ఐదవ బడ్జెట్‌లో తగిన సవరణలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యతతో నిధులు కేటాయించి న్యాయం చేయాలని లేఖలో విన్నవించారు. నీలకంఠాపురంలో ఆయన స్వగృహంలో శనివారం ఈ లేఖ వ్రాసిన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ లేఖలోని అంశాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2014లో పార్లమెంట్‌లో ఆమోదింపచేయడంలో నాటి యూపిఎ ప్రభుత్వానికి బిజెపి సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ హామి ఇచ్చారని ఎపి పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అన్ని అంశాల అమలుకు సంపూర్ణ బాధ్యత తీసుకొంటుందని కాంగ్రెస్ చేసిన దాని కంటే ఎక్కువ చేస్తామని 2014లో ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ లోపల, బయట బిజెపి పార్టీ చేసిన వాగ్దానాలను, హామిలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా అమలు కావాల్సిందేనని రాష్ట్ర ప్రజలు ఏకోముఖంగా నినదిస్తున్నారని లేఖ ద్వారా ప్రధానికి తెలియజేశారు. మార్చి బడ్జెట్‌లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ఆయన కోరారు.

ఆ వ్యాధికి కొత్త వ్యాక్సిన్లు రావాలి!




ఎం. వెంకయ్యనాయుడు,
భారత ఉప రాష్ట్రపతి

కుష్టు వ్యాధి నిర్మూలనకు, రోగుల బాధను ఉపశమింప జేయడానికి నిస్వార్థంగానూ, మానవతా విలువలతోనూ కూడిన సేవలందించిన డాక్టర్ ఎమ్.డి. గుప్తా, డాక్టర్ అతుల్ షాలను అంతర్జాతీయ గాంధీ అవార్డు-2017తో ఈరోజు సత్కరించుకుం టున్నాం. సుదీర్ఘ కాలం నుంచి కుష్టు వ్యాధి భారత దేశంలో వ్యాపించి ఉంది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు ముందే ప్రాచీన భారతంలోని వైద్య రచనలు శుశ్రుత, చరక, వాగభట్టలలో ఈ వ్యాధికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. వ్యాధి గురించి చాలా తక్కువే తెలుసు.. 1950 సంవత్సరం వరకూ దాని నివారణకు మందులే లేవు. వ్యాధికి సంబంధించిన పరిజ్ఞానం, చికిత్స లేకపోవడానికి తోడు దానివల్ల సంప్రాప్తించే వికార రూపం కుష్టును ప్రాణాంతకంగా ప్రజలు భావించేలా మార్చేసింది. ఇది మరింత భయాన్నీ, మూఢత్వాన్నీ, కళంకాన్నీ వ్యాధికి జోడించింది. ఈ భయమూ, సామాజిక రుగ్మతలు కుష్టు వ్యాధిగ్రస్తులను సమాజం నుంచి బహిష్కరించేలా చేశాయి. వారిపట్ల వివక్ష పెరిగేలా చేశాయి. సమాజంలో వారికి స్థానం లేకుండా మార్చాయి. కుష్టు వ్యాధిగ్రస్తులను సమాజం అనుమ తించిందని పౌరాణిక, చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. సామ్రాట్ అశోక్, బౌద్ధ రాజు ఉపటిస్ కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఆరోగ్యస్థలాలు, పుణ్యస్థలాలనూ నిర్మింపజేశారు. దీనిని మిగిలిన పాలకులు పాటించలేదు. అప్పటి నుంచి కుష్టు రోగులు తమకోసం స్వీయ నివాస ప్రాంతాలను ఏర్పరచుకోవడం ప్రారంభించారు. వ్యాధిపై అవగాహన లేమి వల్ల ఈ పరిస్థితులు కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. రోగులు సామాజిక బహిష్కరణకు వెలికి గురయ్యారు. సమాజం నుంచి గెంటివేయబడ్డారు. ఫలితంగా దిక్కులేనివారయ్యారు. సమాజం వైఖరి కారణంగా కుష్టు రోగులు బలయ్యారు. గాంధీజీకి వారంటే ప్రత్యేకమైన వ్యాకులత ఉండేది. దక్షిణాఫ్రికాలోనూ, భారత దేశంలో గాంధీజీ కుష్టు వ్యాధిగ్రస్తులకు బాసటగా నిలిచారు. మద్దతు పలికారు. పర్చూర్ శాస్త్రి అనే గొప్ప సంస్కృత పండితుడు కూడా ఈ వ్యాధిబారిన పడ్డారు. గాంధీ ఆయనకు సేవాగ్రామ్ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. కుష్టు వ్యాధి ఒకరినుంచి ఒకరికి సోకే వ్యాధనడానికి ఎటువంటి ఆధారాలు లేవనీ, ఆ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉందనీ చెప్పడానికి గాంధీ ఈ పనిచేశారు. 1947 నవంబర్‌లో హరిజన్ పత్రికలో గాంధీ ఓ వ్యాసం రాశారు. కుష్టు వ్యాధికి వైద్య సౌకర్యం కల్పిస్తే చాలదనీ, వారి జీవితంలో ఏర్పడిన నిరాశ, నిస్పృహలను పారదోలి ఆ స్థానంలో ఆనందంగా ఉంచడానికి దీక్షబూనాలనీ, వ్యక్తిగత కోరికల స్థానంలో నిస్వార్థ సేవలను అందించాలనీ అందులో పేర్కొన్నారు. ఒకరోగి జీవితాన్ని మీరు మార్చగలిగితే, అతని జీవిత విలువలను మార్చగలిగితే.. మీరు ఒక గ్రామం లేదా దేశాన్ని మార్చవచ్చని గాంధీజీ తెలిపారు. కుష్టు నిర్మూలనకు ఇదమిత్థమైన పద్ధతులు లేని రోజుల్లోనే గాంధీజీ ఆ రోగుల సంక్షేమంపై అపరిమితమైన శ్రద్ధ చూపారు. ఈ రోగులను ప్రత్యేక కాలనీల్లో ఉంచి, ఒంటరులను చేయడం పరిష్కారం కాదని గాంధీ భావించేవారు. 1945లో కస్తూర్బా కుష్టు నిలయం భవనాన్ని ప్రారంభించాలని ప్రొఫెసర్ జగదీశన్ విజ్ఞప్తి చేసినప్పుడు అందుకోసం వేరెవరినైనా పిలవాలనీ, ఆ భవనాన్ని మూసేయ డానికి నేను వస్తాననీ గాంధీజీ బదులిచ్చారట. కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కాలనీలు పరిష్కారం కాదని ఈవిధంగా ఆయన స్పష్టంచేశారు. వారిని సమాజం నుంచి వెలివేయకుండా మరింత అభిమానం చూపాలనేది గాంధీజి దృక్కోణం. కుష్టు ప్రబలంగా ఉన్న దేశాలలో సైతం దాని అదుపు చర్యలు గణనీయంగా మెరుగయ్యాయి. విస్తృతంగా సాగిన ప్రచారం, వైద్య విధానాలు దీనికి కారణమయ్యాయి. కుష్టును సామాజిక ఆరోగ్య సమస్యగా భావించడం దీనికి హేతువైంది. బహుళ ఔషధ చికిత్సా విధానం అందుబాటులోకి రావడంతో ఇది సాధ్యమైంది. వ్యాధిని తొలిదశ లోనే గుర్తించేందుకు అనువైన ఆధునిక పరిజ్ఞానమూ అందుబా టులోకి వచ్చింది. వ్యాధికారణంగా ఏర్పడే వికార రూపాన్ని సరిచేయడానికి అనువైన చికిత్స కూడా వచ్చింది. వికార రూపం ఏర్పడకుండా నివారణ విధానం నిజంగా వరదాయినే. అన్నిటికీ మించి, కుష్టు వ్యాధి పట్ల సమాజంలో అవగాహన పెరగడమూ దీనికి కారణం.

1950లో స్థాపించిన గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్ కుష్టు వ్యాధి నిర్మూలనకు మార్గదర్శకమైన కృషి చేసింది. వ్యాధితో అనుబం ధంగా ఏర్పడే అనుమా నాలను తుడిచివేసింది. ఈ రోగులు సమాజం నుంచి తిరస్కా రాన్ని ఎదుర్కొని ఒంటరు లుగా మారిన సమ యం లో ఫౌండేషన్

> కుష్టు నిర్మూలనకు ఇదమిత్థమైన పద్ధతులు లేని రోజుల్లోనే గాంధీజీ ఆ రోగుల సంక్షేమంపై అపరిమితమైన శ్రద్ధ చూపారు. ఈ రోగులను ప్రత్యేక కాలనీల్లో ఉంచి, ఒంటరులను చేయడం పరిష్కారం కాదని గాంధీ భావించేవారు. 1945లో కస్తూర్బా కుష్టు నిలయం భవనాన్ని ప్రారంభించాలని ప్రొఫెసర్ జగదీశన్ విజ్ఞప్తి చేసినప్పుడు అందుకోసం వేరెవరినైనా పిలవాలనీ, ఆ భవనాన్ని మూసేయ డానికి నేను వస్తాననీ గాంధీజీ బదులిచ్చారట. కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కాలనీలు పరిష్కారం కాదని ఈవిధంగా ఆయన స్పష్టంచేశారు. వారిని సమాజం నుంచి వెలివేయకుండా మరింత అభిమానం చూపాలనేది గాంధీజి దృక్కోణం.

వారికి చికిత్స నందించింది. పున రావా సాన్ని కల్పించింది. సాధార ణ జీవనంలో వారు కలిసి పోయేలా కృషి చేసింది. తోడుగా నిలిచింది. 2012-13 సంవత్స రం లో భారత్ లో 83వేల కుష్టు వ్యాధి కేసులు నమోద య్యాయి. ప్రతి పదివేల జనాభాలో .86శాతం మందికి ఈ వ్యాధి ఉన్నట్లు వెల్లడైంది. 2012 ఏప్రిల్ 1నాటికి 33 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాం తాలు సైతం పదివేల మం దికి ఒక్క కేసు కంటే తక్కువ మాత్రమే నమోదు చేసి, కుష్టును సమాజం నుంచి తొలగించే స్థాయికి చేరాయని చెప్పడానికి నేను సంతోషప డుతున్నా ను. 640 జిల్లాల్లోని 542 జిల్లాలు మార్చి 2012నాటికి కుష్టును పూర్తిగా తొలగిం చాయి. ఇంకా అక్కడక్కడా కొత్త కేసులు బయటప డుతుం డడమూ, వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అలాగే ఉండడమూ ఆందో ళనకలిగిస్తున్న అంశం. చత్తీస్ ఘఢ్, కేంద్ర పాలిత ప్రాంతా లైన దాద్రా, నాగర్ హవేలీలో పదివేల జనాభాలో 2 నుంచి 4 కుష్టు కేసులు ఇంకా బయట పడుతున్నాయి. గతంలో వ్యాధిని సమూ లంగా



తుడిచిపెట్టేసిన బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ ఏడాది కుష్టు కేసులు మళ్ళీ కనిపిస్తున్నా యి. 209 జిల్లాల్లో వ్యాధి మూ లాలు అత్యధికంగా ఉన్నట్లు 2012-13లో గుర్తించారని నాకు సమా చారం అందింది. ఈ జిల్లా లపై దృష్టిని కేంద్రీకరిం చాల్సుంది. కుష్టు వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తిం చేం దుకు మన ప్రయత్నా లను ముమ్మరం చేయాల్సి న అవసరమున్న సమయమిది. గుర్తించిన వారికి తగిన వైద్య చికిత్స అందుబా టులో ఉండేలా చూడాలి. ఏకీకృతసేవలను అందించాలి. సామాజి కంగా వివక్షకు గురవు తున్న వారికి మనోధై ర్యాన్ని కల్పిం చా ల్సిన అవసరం కూడా ఉంది. వారి తరఫున నిలబ డాల్సుంది. కుష్టు రోగులు ఏళ్ళ తరబడి పడిన బాధ, మానవత్వంపై మచ్చలా మిగిలిపోయింది. శారీరక పరిస్థితి కంటే సామాజి కంగా వ్యాధికి అనుబం ధమైన అనుమా నం ఆందో ళనకు ముఖ్యకా రణం. చికిత్సపై ఉన్న అజ్ఞానం వ్యాధిపై ఉన్న కల్పనలను రెట్టింపు చేసేశాయి. అవి వ్యాధిగ్రస్థు లను వెలివేయడానికి దారితీ శాయి.

ఈ పరిస్థితులు ఆ రోగులలో వ్యాకులతను పెం పొందింప జేశాయి. కుష్టుపై సామాజిక సవాళ్ళు అలాగే ఉండిపోయాయి. కుష్టు వ్యాధిగ్రస్థులపై వివక్షకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఈ దశలో ఒక తీర్మానాన్ని చేసింది. వ్యాధిగ్రస్థులను సామాజిక కార్యక్రమాలలో పాల్గొనకుండా నిరోధించేవారికి అడ్డుకట్ట వేసేలా చట్టాలను సవరించేందుకు నిర్ణయించింది. 2000 సంవత్సరానికి విధించుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తరవాత కుష్టు వ్యాధి నిర్మూలన చర్యలను కొనసాగించడమే ప్రస్తుతం మనముందున్న అతి పెద్ద సవాలు. ప్రపంచంలో ప్రతి ఏడాది రెండు లక్షల 50వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. వీటిలో 60 శాతం మన దేశంలోనే ఉంటున్నాయి. వ్యాధిని గుర్తించడంలో ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. చర్మంపై గాయాలు, స్పర్శ లో మార్పులు ఉన్న వారిని గుర్తించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న వారికీ, స్పెషలిస్ట్ సర్వీసులలో ఉన్న వారికీ వ్యాధిని గుర్తించడంలోనూ, అదుపులో ఉంచే అంశంలోనూ శిక్షణ ఇవ్వాలి. ప్రారంభ దశలోనే దీనిని గుర్తించేలా సమాజంలో అవగాహన పెంపొందించాలి. వ్యాధి వల్ల కలిగే భయాలను తగ్గించేలా చేయడం అత్యంత ప్రధానం. కుష్టును గుర్తించే పరీక్షలకు రోగులు వ్యతిరేకించకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. వ్యాధి ద్వారా సంక్రమించే అవకాశాల్ని నిరోధించడం, సమాజంలో పునరావాసం కల్పించడం ప్రస్తుత సవాళ్ళు. 2020నాటికి కుష్టు కారణంగా వైకల్యం కలిగేవారి సంఖ్యను మిలియన్‌కు ఒక్కరు మాత్రమే ఉండేలా చూసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్స్పర్ట్ కమిటీ లక్ష్యాన్ని విధించింది. ఇది సాధించాలంటే వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించాలి. అప్పుడే వైకల్యాన్ని నిరోధించగలం. వ్యాధి నిర్మూలనకు బహుముఖమైన, సమైక్య కృషి అవసరం. వ్యాధి గుర్తింపు నూతన విధానాలనూ, కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా సమైక్యంగా ముందుకొచ్చి, కుష్టు సమగ్ర నిర్మూలనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్ తన కార్యక్రమాలలోనూ, ప్రయత్నాలలోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుష్టు వ్యాధిని ప్రపంచం నుంచి తరిమేసేందుకు అసాధారణమైన కృషి చేసిన వారిని గుర్తించాం. కుష్టు వ్యాధితో సతమతమయ్యే వారికి పునరావాస సేవలం దించిందిన ఒక సంస్థనూ గుర్తించాం. వారిని అంతర్జాతీయ గాంధీ అవార్డు 2017తో సత్కరిస్తున్నాం. ఇలాంటి వారి అనన్యమైన సేవలు కొనసాగాలి. వ్యాధి తగ్గిన వ్యక్తులకు అనంతర సేవలు కూడా కొనసాగాలి. ఇలా చేస్తేనే, కుష్టు వ్యాధి సమగ్ర నిర్మూలన లక్ష్యం సుసాధ్యమవుతుంది.

జైహింద్


కొత్తబాటలో కమల్...!

> నిన్నమొన్నటిదాకా ఆయన ఓ అందాల నటుడు. సకల కళా వల్లభన్.. ఆయనకు తెలియని కళ లేదు. భరత నాట్యం చేస్తారు. కూచిపూడిలో నర్తిస్తారు.. కథక్‌లో తాండవమా డతారు..కథానాయికలతో రొమాన్సూ చేస్తారు. ప్రేక్ష కుల్ని ఏడిపిస్తారు.. నవ్విస్తారు.. ఒక్క పదంలో చెప్పాలంటే కట్టిపడే స్తారు. ఆకలి రాజ్యమైనా.. వసంత కోకిలైనా.. సాగర సంగమ మైనా.. స్వాతిముత్యమైనా.. శుభప్రదమైనా ఆయన మాత్ర మే చేయగలిగిన పాత్రలు. యావద్భారతదేశాన్నీ ఆకట్టుకు న్న నటుడాయన. ఆయనే కమల్ హాసన్. ఇప్పుడాయన దృష్టి రాజకీయాలపై పడింది. కొరియోగ్రాఫర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన కమల్ నటుడయ్యారు.. నిర్మాతయ్యారు. అనూహ్య విజయాలు ఆయన జీవితంలో ఎలా సంభవిస్తున్నాయో రాజకీయమూ అలాగే ప్రవేశిం చింది.. రాజకీ యాల్లో ఆయన హిట్టవు తాడా.. ఫ్లాపవుతాడా అనే అంశాల ను ఓటర్లు నిర్ణయిస్తారు. రాజకీయాల్లోకి రావడానికి ఆయన అర్హతలేమిటి? బలాలేమిటి? బలహీనతలేమిటి?

మక్కల్ నీతి మైయ్యం.. కమల్ హాసన్ పార్టీ పేరు. ప్రజలందరికీ న్యాయ కేంద్రం.. దాని అర్థం. ఆర్య ద్రవిడులకు వ్యతిరేక సిద్ధాంతమే దాని పునాది. తమిళనాట రాజకీయా లను మేలి మలుపు తిప్పడమే తన ధ్యేయమని ప్రకటించు కుంటున్న కమల్ జన్మతః బ్రాహ్మణుడు. దేవుణ్ణి నమ్మనని చెబుతారు. ఒక్క ఏఐఏడీఎంకే నేతలను తప్ప అన్ని పార్టీల నేతలను ఆయన కలుసుకున్నారు. సినీ రంగంలో తన సమకా లికుడు రజనీ కాంత్‌తో కూడా సమావేశమయ్యారు. రజనీ మొగ్గు కాస్త బీజేపీ వైపు ఉన్నట్లు కనిపిస్తోంది. మనమిద్దరం కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునేది కమల్ హాసన్ అంతరంగం. 48ఏళ్ళ వయసులోనే ఎంజీఆర్, జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ముందునుంచి వారు రాజకీయాల్లో ఉండి.. ఆరితేరారు. కమల్ విషయానికి వస్తే ఆ వయసులో ఆయన సినీ రంగాన్ని ఏలుతున్నారు. దక్షిణాదిలో కమల్ తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన తొలి చిత్రం మలయాళం. తమిళ, కన్నడ, తెలుగు భాషలు ఆయనకు కొట్టినపిండి. హైస్కూ లుతోనే చదువును ఆపేసినా ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడతారు. తరచూ ఫ్రాన్స్, అమెరికాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ పర్యటన వల్లనేమో ఆయన జీవన విధానంలో పాశ్చాత్య శైలి కనిపిస్తుంది. ఇప్పటిదాకా అనుభవించాం.. ఆనందంగా గడిపాం.. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజా సేవ చేద్దామంటున్న కమల్ తాను అద్భుతాలను సృష్టించగలననే భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీ రామారావు మాదిరిగా దిగ్విజయకేతనం ఎగరేసే పరిస్థితులు ప్రస్తుతం కనిపించవు. ఆనాడంటే వెండితెర వేలుపు కళ్ళెదుట నిలిచేసరికి జనం మురిసిపోయారు. నీరాజనాలు పట్టారు. సింహాసనంపై కూర్చోబెట్టారు. ప్రస్తుతం తమిళ రాజకీయ వాతావరణంలో శూన్యత ఆవరించి ఉంది. ఓజోన్ పొరకు రంధ్రం పడి.. వేడిమి పుడమిని ఉడుకెత్తిస్తున్నట్లుగా అవినీతి తమిళ రాజకీయాలను కుతకుతలాడిస్తోంది. తమిళ ప్రజలు సరైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. రజనీ కాంతా.. కమల్ హాసనా.. ఇద్దరూ కాదా.. ఇద్దరు కలిస్తేనే మార్పు సాధ్యమా.. అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. ఒకవంక ఎప్పుడెప్పుడు అధికారం చేపడదామా

అనే తపన డీఎంకెలో కనిపిస్తోంది. అన్నాడీఎంకే శశికళ వర్గం నేత టిటివి దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరవాత మూడు నెలల తరవాత ఈ ప్రభుత్వముండదని చేసిన ప్రకటన బహుశా డీఎంకె తపనకు కారణమై ఉండొచ్చు. జయలలిత మరణానంతరం, ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీ కొంత ప్రయత్నించింది. అది ఆడిన నాటకంలో పన్నీర్ సెల్వం ఓ పావులా మారారు. తిరిగి ఉప ముఖ్యమంత్రయ్యారు. ఈ క్రమంలో అధికారపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేయాలని డీఎంకే చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ అప్పటి కే రెండుమూడు సార్లు ఊరించిన తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ డిసెంబర్ 31న తాను వచ్చేస్తున్నాననంటూ స్పష్టం చేశారు. తదనంతరం కమల్ గొంతు సవరించుకుని రేసులో తానూ ఉన్నానని ప్రకటించారు.

రాజకీయాల్లో ఉండేవారికి అందరి ఓట్లూ అవసరం. నేను నాస్తికుడిని అని బల్లగుద్ది చెప్పుకున్నందున కమల్‌కు ఆ మేరకు ఆస్తికుల ఓట్లు పడతాయా అనేది సందేహమే. పైగా ఆయన తీసిన ఏ సినిమాలోనూ కమల్ నాస్తిక పాత్ర ధరించలేదు. అన్నీ దేవుడిని నమ్మే పాత్రలే. ఇలాంటి పాత్రలతో కమల్ ఆస్తికుల గుండెల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. అది కాస్తా ఇప్పుడు చెరిగిపోయింది. వ్యక్తిగతంగా ఏ ఒక్కరికైనా సొంత అభిప్రాయాలుం డవచ్చు. వాటిని ఇంటికే పరిమితం చేయాలి. ప్రజా జీవితంలోకి ముఖ్యంగా ఓట్లతో ముడిపడి ఉన్న రాజకీయాల్లో వ్యక్తిగత విషయాల్ని వెల్లడించకూడదు. అది మైనస్ అవుతుంది. ద్రవిడియన్ పార్టీలు సైతం తమ వైఖరిని చెప్పుకున్నాయే తప్ప తాము నాస్తికులమని ఎన్నడూ బహిరంగంగా అనలేదు. రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యం. పథకాలు.. ప్రయోజనాలు గురించి చెప్పడం మాని నేను నాస్తికుణ్ణి అనడం కమల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎన్నికల పోరు ఆ విషయాన్ని తేలుస్తుంది. ఆ మాట అటుంచితే.. కమల్‌కు యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అవినీతితో కుళ్ళిపోయిన తమిళనాడును సంస్కరిస్తానంటున్న ఆయన మాటలు ఓటర్ల మనసులోకి ఎక్కుతున్నట్లే కనిపిస్తోంది. రజనీ రంగంలోకి వస్తే గానీ కమల్ బలమెంతనేది తెలదు. రజనీ మాస్ హీరో. వ్యక్తిగతంగా కూడా చాలా క్రమశిక్షణ గల నటుడు. గెలవాలంటే యూత్ ఓట్లు మాత్రమే చాలవు. మాస్ ఓట్లూ అవసరం. అవి రజనీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తానన్నారు కానీ.. ఇంతవరకూ పార్టీని ప్రకటించలేదు. సిద్ధాంతం తెలియదు. కమల్-రజనీ ఆ తరువాత రెండుసార్లు సమావేశమయ్యారు. ఏం మాట్లాడుకున్నారన్నది రాజకోట రహస్యం. అందరికీ తెలుసు కానీ ఎవరికీ తెలియదంటారు. కమల్ సినిమాలలో పాత్రల మాదిరిగానే ఆయన వ్యక్తిగత జీవితమూ కనిపిస్తుంది. వాణి, సారిక, గౌతమిలను ఆయన పెళ్ళాడారు. సారికకు ఇద్దరు కుమార్తెలు.. శృతి, అక్షర. వ్యక్తిగత జీవితంలో విలువలు పాటించలేని వాడు రేపు ప్రజలకు ఏం విలువలు నేర్పుతారనే ప్రశ్న కూడా కమల్ విషయంలో ఉత్పన్నం కావచ్చు. రజనీ కాంత్ ఈ విషయంలో పూర్తి భిన్నం. ఆధ్యాత్మికత ఎక్కువ. హిమాలయాల్లో ఉండే గురువును చూసేందుకు ఆకస్మికంగా ఆయన వెళ్ళిపోతుం టారు. రాజకీయాల్లోకి వచ్చిన తరవాత కూడా ఆయ ున ఇదే వాదిరి చే స్తా రే పెూన నే సందేహం అభిమానుల్లో లేకపోలేదు. కమల్ విషయంలో ఈ భయం లేదు. ఎందుకంటే తాను నాస్తికుడనని చెప్పేశారు కాబట్టి. ఈ విధంగా చెప్పడం వెనుక రజనీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.



రాజకీయ పార్టీని పెడుతున్నానని ప్రకటించిన తరవాత ఆయన ప్రతి అడుగూ ఆచితూచి వేస్తున్నారు. అవినీతి పార్టీగా ముద్రపడిన అన్నా డీఎంకే మినహా అన్ని పార్టీల నేతలనూ కలవడం..భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం స్మారక మందిరాన్ని సందర్శిం చడం ద్వారా తానేమిటో ప్రజలకు సంకేతాలు పంపారు.

నేనిక నుంచి సినిమా నటుణ్ణి కాదు.. మీ ఇంట్లో దీపాన్ని అని ప్రకటించి, అందరి ఇళ్ళలో తాను వెలుగులు నింపుతానని చెప్పారు.

మంచి తమిళనాడు నా లక్ష్యమని అబ్దుల్ కలాం చెప్పిన మాటలను ఉద్ఘాటించారు. తాను మంచి కోసం మాత్రమే పాటుప డతానని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. పేదలను ఇక్కట్ల పాలుచేసే ధనికుల పాలిట యము డిలా మారిన నాయకుడులా కమల్ తొలి రోజు వ్యవహరిం చారు. అవినీతి పాలిట సింహస్వప్నంలా మెలిగే భారతీ యుడిన వుతానని ఆయన ప్రసంగాలు చెబుతున్నాయి.

కమల్ దూకుడులో తమిళులకు ఒక భవిష్యత్ రాజకీయ శక్తి కనిపిస్తోంది. డీఎంకే, ఏఐఏ డీఎంకే పార్టీలతో వారు విసిగిపోయినట్లు కనిపిస్తోంది. 1983లో ఆంధ్రులు మార్పు కోసం ఎన్టీఆర్ వైపు చూసినట్లు.. ఇప్పుడు తమిళులు కమల్ హసన్ వైపు చూసే అవకాశముంది. ఆధ్యాత్మిక రాజకీయాలను నడుపుతానన్న రజనీకాంత్‌తో ఆయన ఇప్పుడే కాకున్నా.. ఎప్పటికైనా పొత్తు కుదుర్చుకునే అవకాశముంది. కులాలు, వర్గాలు, పార్టీలు, హామీల వారీగా చీలికపీలికలైపోయిన ఓటర్లు కమల్-రజనీ కలిస్తే వారికే ఓటేయవచ్చు. ఫలితంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరవచ్చు. ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నాళ్ళుంటుందో తెలియని పరిస్థితి. బహుశా 2019 సాధారణ ఎన్నికల నాటికి తమిళనాడును అందుకు సిద్ధం చేసేలా బీజేపీ పావులు కదిపితే కమల్ లక్ష్యం నెరవేరే రోజు ఎంతో దూరంలో లేనట్లే.

నరుడి బతుకు నటన.. ఈశ్వరుడి తలపు ఘటన.. ఆ రెంటి నట్టనడుమా నీకెందుకింత తపన... అంటూ సాగరసంగమం సినిమాలో కమల్ నర్తించిన పాట ఈ సందర్భంగా విశ్లేషించుకోవచ్చు. సరిగ్గా ఇదే కూడలిలో కమల్ రాజకీయ జీవితం నిలిచి ఉంది. చెన్నై నుంచి వెలువడే ఓ తమిళ పత్రిక ఎడిటర్ ముత్తుకుమార్.. అభిప్రాయం ప్రకారం కమల్ ముఖ్యమంత్రయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే.. ఆయన సినిమాల్ని విడిచిపెట్టేశాడు. ఓ పక్కన వామపక్ష భావజాలాన్ని పుష్కలంగా ఒంటబట్టించుకున్నారు.

పినరాయి విజయన్‌తో ఆయనకు సత్సంబంధాలున్నాయి. కేజ్రీవాల్ ఎటూ ఉండనే ఉన్నాడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కమల్‌కు శుభాశీస్సులను అందజేశారు. కమల్ రాజకీయ అడుగులను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడూ, ఐటీ శాఖ మంత్రీ అయిన కె. తారకరామారావు ఆహ్వానించారు. పరోక్షంగా కమల్‌కు కాంగ్రెస్ మద్దతు కూడా ఉంటుంది. శత్రువుకు, శత్రువు మిత్రుడనే నానుడిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు. తను బాగుపడకున్నా..పక్కవారిని పాడు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం దాని ప్రత్యర్థి బీజేపీని దెబ్బ కొట్టేందుకు రకరకాల శస్త్రాస్త్రాలను సమకూర్చుకుంటున్న హస్తం.. కమల్ పార్టీ ఆరు చేతుల గుర్తులో ఒక చేయి అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది.

కమల్ చేసిన ప్రకటనలలో అతి ముఖ్యమైనది దక్షిణాది అంతా కలిసి, ఉత్తరాదిపై పోరాటానికి సిద్ధం కావాలనే పిలుపు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఆయనను స్వాగతించినందున తమ లక్ష్యాల సాధనకు ఒక బృందంగా ఏర్పడినా ఆశ్చర్యం లేదు. ఆ బృందానికి ఎవరు నేతృత్వం వహిస్తారనేది ప్రశ్న. 65 ఏళ్ళ కమల్ హాసన్‌లో చురుకెక్కువ. రాజకీయానుభవం తక్కువ. రజనీలో ఆధ్యాత్మికత పాలు ఎక్కువ. ఆయన మాత్రం దక్షిణాదంటూ ఎలాంటి పిలుపూ ఇవ్వలేదు. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా.. అధికారమే అంతిమ లక్ష్యం. దాన్ని చేరుకోవడానికి ఎంతటి ఎత్తులైనా వేస్తారు. ఆ ఎత్తులు ఫలిస్తే నాయకుడవుతారు. మరి కమల్ రాజకీయాల్లో నాయగన్ అవుతారా?

♦ సుబ్రహ్మణ్యం వివిఎస్ కూచిమంచి

నిస్వార్థయోధుడు అయ్యదేవర



రేపు వర్ధంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్‌గా (1956-62) శాసనసభను సమర్థవంతంగా నడుపుతూ కీర్తి గడించారు. అయ్యదేవర కాళేశ్వరరావు జనవరి 22, 1881లో కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు. జాతీయోద్యమంలో పాల్గొన్న వారిలో అయ్యదేవర ప్రముఖులు. స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా స్వదేశీ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం తదితర అనేక ఆందోళనలతోపాటు, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా ఆయన అవిరళంగా కృషి చేశారు. రాజమండ్రి, తిరుచునాపల్లి, కడలూరు, వెల్లూరు, గంగపూరు, తదితర జైళ్ళలో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1922 - 47 మధ్యకాలంలో స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా అనేక ఉద్యమాలు నిర్వహించినందుకు, బ్రిటిష్‌వారి ఆగ్రహానికి గురై అనేకమార్లు ఆయన జైలు శిక్షఅనుభవించారు. చైర్మన్, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ (1925-30) ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యునిగా (1937 - 39, 1946 - 51) మధ్యకాలంలో రెండుసార్లు ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని తనయావత్తు జీవితాన్ని ధారపోసిన నిస్వార్థ నాయకుడు ఆయన మహాత్మాగాంధీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూలు విజయవాడ వచ్చిన సందర్భంలో, వారు అయ్యదేవర ఇంటనే ఆతిథ్యం పొందేవారు. 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి అయ్యదేవర చేసిన కృషి కూడా ఉంది. వేదాంతం -రాజకీయాలపై ఆయన అనేక రచనలు చేశారు. ఆయన రాసిన నా జీవిత కథను ఆనాటి ఆంధ్రోద్యమం యొక్క ప్రతిబింబంగా అభివర్ణించవచ్చు. 1920, 1923, 1930 లలో జైలు శిక్ష అనుభవిస్తూ చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్టు చరిత్ర, ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర రాశారు. గొప్ప కర్మ యోగి గ్రంథాలయోద్యమంలో, విజ్ఞాన చంద్రిక మండలి ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యునిగా, నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రెసిడెంట్ (విజయవాడ) ప్రముఖ సంఘసంస్కర్తగా హిందీ భాషాభివృద్ధి సంఘ ఉపాధ్యక్షునిగా, హరిజన సేవకుడిగా ఎనలేని సేవలు అందించారు. గాంధీజీ పిలుపుమేరకు లక్షలాది రూపాయలు ఆర్జించే తన న్యాయవాద వృత్తిని వదులుకుని స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని తనయావత్తు జీవితాన్ని ధారపోసినారు. భారత స్వాతంత్ర్య పోరాటంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సైతం అహర్నిశలు అవిరళ కృషి చేసిన అయ్యదేవర కాళేశ్వరరావు గొప్ప దేశభక్తుడు, సంఘ సంస్కర్త.

♦ కుమారస్వామి
9963720669

డామన్‌కు రూ.1,000కోట్లు

● అహ్మదాబాద్ నుంచి డయ్యూకు విమాన సర్వీసులు ● పర్యాటక రంగ అభివృద్ధిలో కీలక ముందడుగు ● తీరప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోడీ



డామన్: డామన్ డయ్యూ ప్రజలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరాల జల్లు కురిపించారు. రూ.1000 కోట్లతో అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి తీర ప్రాంత నగరం డయ్యూకు విమానయాన సర్వీసులను ప్రారంభించారు. ఉడాన్ పథకం కింద అహ్మదాబాద్ నుంచి డయ్యూకు ఎయిర్ ఒడిశా విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రధాని పేర్కొన్నారు. డయ్యూ, డామన్ మధ్య హెలికాప్టర్ సర్వీసులను కూడా ప్రధాని ప్రారభించారు. ఆకాశయాన సర్వీసుల ద్వారా పర్యాటక రంగానికి ఊతమిస్తున్నట్లు స్పష్టంచేశారు. డయ్యూనుంచి గుజరాత్ లోని సోమనాథ దేవాలయం, గిర్ ఫారెస్ట్‌లను చూసేందుకు వచ్చే పర్యాటకులకు విమానయానం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. డయ్యూ నుంచి 80 కి.మీ దూరంలో ఉంటే సోమనాథ దేవాలయం, గిర్ అడవి లను భూమార్గం ద్వారా సందర్శించాలంటే చాలా సమయం పడుతుంది. విమానయాన సర్వీసులు ప్రారంభించడం ద్వారా ప్రయాణ సమయం దాదాపు 12 గంటలు తగ్గనుంది. కేవలం గంట సమయంలోనే డయ్యూ నుంచి అహ్మదాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలను ప్రజలు సందర్శించవచ్చు.

కార్పోరేట్ సోషల్ రెస్పాన్సి బులిటీ కింద ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేం ద్రాన్ని, పాఠశాలను కూడా ప్రధాని ప్రారం భించా రు. సూతర్ ఎయిర్ పోర్టుకు రాగానే డయ్యూ ప్రజ లు పెద్దఎత్తున మోడీకి ఘనస్వాగతం పలికారు.

నల్లబెలూన్లతో కాంగ్రెస్ నిరసన

ప్రధానమంత్రి డయ్యూ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన మార్చ్‌కు పోలీసులు అనుమతించలేదు. దీంతో తన నిరసనను బెలూన్ల ద్వారా తెలియజేశారు. వందలాది బెలూన్లను ఆకాశంలోకి విడిచి ప్రధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అయితే నిరసనకారులను నిర్బంధించలేదని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తమను గృహ నిర్బంధం చేసి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని డయ్యూ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతన్ పటేల్ ఆరోపించారు. తన ఇంటిముందుకు వందలాదిగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని మండిపడ్డారు. ప్రధాని కార్యక్రమాలు ముగిసేంతవరకు తమను నిరసన తెలపకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వస్తే

మహిళా రిజర్వేషన్లు

● కర్నాకటలో రాహుల్ విస్తృత పర్యటన ● ఉత్తర కర్నాటక జిల్లాలను చుట్టేస్తున్న కాంగ్రెస్ అధినేత ● అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకే ఎక్కువ టికెట్లు: రాహుల్



టి కోట: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కర్నాటకను చుట్టేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జిల్లాల బాట పట్టారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కర్నాటకలో మరోసారి అధికారమే లక్ష్యంగా రాహుల్ పర్యటన సాగుతోంది. టికోటలో పర్యటించిన రాహుల్... హామీలు గుప్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పిస్తామని అన్నారు. పంచాయితీల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తోందన్న రాహుల్...పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు. తాము పెట్టిన బిల్లుకు బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు.మహిళలు నిర్వహించిన స్త్రీ శక్తి ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ..ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. లోక్ సభ,రాజ్యసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. రెండోసారి కర్నాటకలో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్... ఉత్తర కర్నాటకను చుట్టేస్తున్నారు. 12వ శతాబ్దంలో స్త్రీ సామాజికోద్ధరణకు కృషి చేసిన రచయిత అక్కమహాదేవి, బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలబడిన కిట్టూర్ రాణి చెన్నమ్మలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ మహిళలకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. చట్టసభల్లో మహిళల మెజారిటీ ఎక్కువ ఉండే రోజు త్వరలోనే వస్తుందని నేను భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకే ఎక్కువ టికెట్లు కేటాయించాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడికి, సీఎంకు చెప్పా. కర్నాటక విధాన సభలో ఎక్కువ మంది మహిళలు ఉండాలన్నదే నా అభిమతం. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేబినెట్ లో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తాం అని రాహుల్ చెప్పుకొచ్చారు.

ఐదు రోజుల బిడ్డతో

భర్త అంత్యక్రియలకు....!



న్యూఢిల్లీ: తన ఐదు రోజుల బిడ్డను ఎత్తుకని ఆర్మీ యూనిఫారంలో భర్త అంత్యక్రియలకు హాజరైన మేజర్ కుముద్ డోగ్రా ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆమె ధీరత్వానికి, మనోధైర్యానికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. డోగ్రా భర్త, ఆర్మీ వింగ్ కమాండర్ డివాట్స్ ఎగువ అసోంలో ఈ నెల 15న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరిగాయి. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న డోగ్రా.. భర్తకు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు తన ఐదు రోజుల బిడ్డను తీసుకుని మిలిటరీ యూ నిఫారంలో వచ్చారు. బిడ్డను ఎత్తుకొని ఆమె మార్చ్‌లో పాల్గొని.. తన భర్తకు నివాళులర్పించారు. బిడ్డను ఎత్తుకొని వెళ్తున్న ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు మేజర్ డోగ్రాకు సెల్యూట్ చేస్తున్నారు.

గూగుల్ బంపర్ ఆఫర్

13ఏళ్ల కుర్రాడికి

రూ.8 కోట్ల జీతం!

ఒట్టావా: పిల్లలు సరదాగా చేసే పనులు కొన్నిసార్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. వారు చేసే పనులు ఒక్కోసారి కోపం తెప్పించినా.. మరికొన్ని సార్లు మాత్రం పెద్దవాళ్లను కూడా ఆలోచింపజేస్తాయి. సాధారణంగా చదువుకునే వయసులో పిల్లలు ప్రాజెక్టులు, క్విజ్‌లకు పోటీపడి మెడల్స్ సాధిస్తుంటారు. కానీ చదువుకునే వయస్సులోనే కంప్యూటర్ టీచర్ గా మారి కోట్లు సంపాదిస్తున్నాడు 13 ఏళ్ల తన్మయ్ బక్షి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ భారత సంతతికి బుడతలు ఏడాదికి అక్షరాల రూ. 8 కోట్లు సంపాదిస్తున్నాడు. గూగుల్ కంపెనీకి తన్మయ్ కు ఏడాదికి ఇంతపెద్దమొత్తంలో జీతం చెల్లిస్తోంది. సాఫ్ట్ వేర్ డెవలపర్ అయిన తన్మయ్ బక్షి తండ్రి 2004లో కుటుంబంతో సహా కెనడాకు వలసవెళ్లాడు. సరిగ్గా ఏడాది తర్వాత తన్మయ్ పుట్టాడు. పుట్టిన రెండేళ్ల ప్రాయం నుంచే కంప్యూటర్ పై చిత్ర, విచిత్ర గేమ్స్ ఆడటం నేర్చుకున్నాడు. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న తన్మయ్ భక్షి, చిన్నప్పటి నుంచి కంప్యూటర్‌నే ఆటవస్తువుగా మార్చుకుని.. ఐదేళ్ల వయసులోనే కంప్యూటర్ కోడింగ్ భాషలో మెలకువలు నేర్చుకున్నాడు. తన ఆలోచనలకు పదునుపెంచి ప్రపంచంలోనే అతిపిన్న వయస్సుఉన్న ఐబీఎం వాట్సన్ ప్రోగ్రామర్ గా ఎదిగిపోయాడు. 9 ఏళ్ల వయసులోనే ఐఓఎస్ యాప్ ను అభివృద్ధి చేసిన తన్మయ్ ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి కంప్యూటర్ టీచర్ గా మారిపోయాడు. తన్మయ్ టీచెస్ పేరుతో ఛానల్ ను నడుపుతున్న బక్షి.. గత ఆరేళ్లుగా ప్రోగ్రామింగ్,అల్గరిథమ్, కంప్యూటింగ్, మ్యాథ్స్, సైన్స్, ఐబీఎన్ వాట్సన్ టెక్నాలజీ లను తన వీడియో ద్వారా పాఠాలు చెబుతున్నాడు. తన్మయ్ ఛానల్ కు 22వేల మంది సబ్ స్క్రైబర్లున్నారు.ఇప్పటి వరకు 144 వీడియోలను అప్ లోడ్ చేసి కంప్యూటర్ గురుగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం దూరవిద్య ద్వారా 9 వ తరగతి చదువుతున్న తన్మయ్ టెక్ కాన్ఫరెన్స్ ల ద్వారా అపార జ్ఞానాన్ని సముపార్జించుకుని నలుగురికి పంచుతానంటున్నాడు. ఇప్పటికే ఓ బుక్ రాసి అందరి మన్ననలు పొందిన తన్మయ్... భవిష్యత్ లో మరిన్ని పుస్తకాలను రచించి కోడింగ్, కంప్యూటింగ్ పై ప్రజల్లో అవగహన పెంచుతానని చెబుతున్నాడు. ఖాళీ సమయంలో టేబుల్ టెన్నిస్ ఆడటం ఇష్టపడే తన్మయ్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ఇష్టపడతాడు. తన్మయ్ డెవలప్ చేసిన యాప్స్ ద్వారా గూగుల్ - ఐబీఎం సంయుక్తంగా తయారు చేస్తున్న ఎన్నో అప్లికేషన్లకు ఉపయోగపడుతున్నాయి. అందుకే ఈ బుడతడికి ఏడాదికి రూ. 8 కోట్ల జీతం ఇస్తున్నారు.

జయ కల నెరవేరింది

● కలల ప్రాజెక్టుకు మోడీ శ్రీకారం ● పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని



చెన్నై: మహిళా సాధికారతే కుటుంబ సంక్షేమానికి భద్రత కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మహిళలు తలెత్తుకుని జీవించేలా ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఆమె కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్రధాని... జయను పొగడ్తలతో ముంచెత్తారు. సామాన్యుల పాలిట అమ్మగా కీర్తించబడిన జయలలిత.. ద్విచక్రవాహనాలను సబ్సిడీ కింద అందజేయాలని కలలగన్నారని.. ఆమె కల ఇన్నాళ్లకు నెరవేరించదన్నారు. ఆమె ఎక్కడున్న మీ ముఖంలోని ఆనందం చూసి ఎంతో సంతోషపడతారు అని జయను గుర్తుచేసుకున్నారు. కుటుంబంలోని ఒక్క మహిళకు సాధికారత కల్పిస్తే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తుందని... మహిళా విద్యకు ప్రాధాన్యమిస్తే కుటుంబం మొత్తానికి విద్యను అందించగలుగుతామని మోడీ చెప్పుకొచ్చారు. తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. తమిళ వారసత్వానికి, తమిళ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించారు. తమిళ రచయిత్రి సుబ్రమణ్యా భారతి తన రచనలతో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చారని చెప్పారు. మహిళలకు అవసరమైన సదుపాయాలు కల్పించి.. ఆరోగ్య భద్రతనిస్తే ఆమె మొత్తం కుటుంబాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటుందన్నారు. రైతులకు సులభ పద్దతుల్లో రుణాల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్లలో 11 కోట్లు మంజూరు చేసిందన్న ప్రధాని.. ముద్రాయోజన కింద నాలుగు కోట్ల 60 లక్షల మందికి ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా రుణాలు ఇప్పించామన్నారు. ముద్రాయోజనలో 70 శాతం రుణాలు మహిళలకే కేటాయించడం ద్వారా దేశంలో మహిళా సాధికారతను పెంపొందిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే మహిళలకు ఎంప్లాయి కాంట్రిబ్యూషన్ కింద 12 శాతం ఈపీఎఫ్ చెల్లించి ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. స్టాండప్ ఇండియా పథకం కింద మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు ప్రధానివెల్లడించారు. ప్రసవ సెలవులను 12వారాల నుంచి 26 వారాలకు పెంచడం ద్వారా మహిళలు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేలా అవకాశం కల్పించామని చెప్పారు. ఉజ్వల యోజన పథకం కింద తమిళనాడులో 9.5 కోట్ల మంది మహిళలకు లబ్దిచేకూరిందని చెప్పారు.

ఓబీసీని ముంచారు!

ప్రధానిపై రాహుల్ ధ్వజం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని జన్ ధన్ లూటీ యోజన కింద మరో కుంభకోణం వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వం దిక్కులు చూస్తుండగా నీరవ్ మోడీ, విజయ్ మాల్యా తరహాలో మరో కుంభకోణ సూత్రధారి, ఢిల్లీకి చెందిన వజ్రాల వ్యాపారి పత్తా లేకుండా పోయారని రాహుల్ ఆరోపించారు. ఓరియెంటెల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఒబిసి) బ్యాంకుకు సంబంధించి రూ.389.95 కోట్ల కుంభకోణంలో సిబిఐ బుక్ చేసిన ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రమోటర్ నీరవ్ మోడీ తరహాలో నకిలీ ఎల్ఓయూలతో మోసానికి పాల్పడ్డారని ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్‌కు మోడీరోబ్స్ఇండియా అని హాష్ ట్యాగ్ చేశారు. ఒబిసికి సంబంధించి రూ.398.85 కోట్ల రుణ కుంభకోణంలో ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్‌ను సిబిఐ శుక్రవారం బుక్ చేసింది. ఒబిసి ఒక ఫిర్యాదు దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత సిబిఐ కంపెనీ, కంపెనీ డైరెక్టర్లు సభ్య సేథ్, రీటా సేథ్, కృష్ణకుమార్ సింగ్, రవి సింగ్, ద్వారకాదాస్ సేథ్ సెజ్ కార్పొరేషన్ పేరిట మరో కంపెనీని బుక్ చేసింది. సదరు కంపెనీ 2007-12 మధ్య కాలంలో ఒబిసి నుంచి పొందిన పలు రుణ సదుపాయాలు రూ.389 కోట్లకు చేరుకుంది.

మోడీ ఖరీదైన కాపలాదారుడు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దపెద్ద బ్యాంక్ స్కామ్ లు జరుగతున్న ప్రధాని నోరు మెదపడకపోవడంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ఖరీదైన కాపలాదారుడు అంటూ సెటైర్లు వేశా రు. మోడీజీ ప్రతీరోజు కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు చేసేందుకు యూపీఏ హయాంలో లక్షా 76వేల కోట్ల 2జీ కుంభకోణం జరిగిందని చెబుతుంటారు. 2జీ స్కామ్ పై కోర్టులే క్లీన్ చిట్ ఇచ్చాయి. మరి మీ హయాంలో నీరవ్ మోడీ అనే వ్యాపారి 11 వేల 300 కోట్లు బ్యాంకులకు ఎగవనామం పెట్టి కుంభకోణానికి తెరతీస్తే, రోటోమాక్ పెన్నుల కంపెనీ అధినేత కొఠారి 3వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొడితే మీరెందుకు పెదవి విప్పడం లేదు. అని ప్రధానిపై విమర్శలు చేశారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్లోబల్ సదస్సులో ప్రధాని పేర్కొనడంపై కాంగ్రెస్ నాయకుడు సిబల్ పై విధంగా విమర్శించారు. నరేంద్ర మోడీకి ఇల్లుంది. విమానముంది.. ఆయన ప్రపంచంలోనేఅత్యంత ఖరీదైన కాపలాదారుడు అని అభివర్ణించారు. ఈ స్కామ్ తో బీజేపీ నాయకులతో సంబంధమున్న నేపథ్యంలోనే ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని సిబల్ ఆరోపించారు. బ్యాంక్ దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్బీఐతో సమగ్ర విచారణ జరిపించి.. ఆర్థిక శాఖపై నమ్మకం పెంచాల న్నారు.

స్కామ్ గుట్టు ఎలా విప్పారు?

● సీబీఐ విచారణలో పీఎన్‌బీ ఎండి, ఈడీ
● ఇప్పటిదాకా 12 మంది అరెస్ట్



న్యూఢిల్లీ: రూ.11,400 కోట్ల పిఎన్‌బి కుంభకోణానికి సంబం ధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సునీ ల్ మెహతా, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.వి.బ్రహ్మాజీ రావు లను సిబిఐ శనివారం విచారించిందని అధికారులు తెలిపారు. బ్యాంక్ కుంభకోణాన్ని కనిపెట్టిన వైనం, ఇతర విధానపరమైన అంశాలు, వాటి ఉల్లంఘనలు అర్థం చేసుకోవడంపైన దృష్టి పెడుతూ బ్యాంక్ సిఇఒ, ఈడీలను విచారించినట్టు చెప్పారు. వారిద్దరిని నిందితులుగా చూడలేదని అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించి ఉన్నతాధికారులను ఇదే మొదటిసారి అని చెప్పారు. అంతకుమించి వివరాలు ఇవ్వడానికి అధికా రులు నిరాకరించారు. పిఎన్‌బి వెబ్‌సైట్ ప్రకారం సునీల్ మెహ తా 1982లో విజయ బ్యాంక్ ప్రొబెషనరీ ఆఫీసర్‌గా తన బ్యాంకింగ్ కెరీర్ ప్రారంభించారు. కె.వి.బ్రహ్మాజీరావు 1982లో అలహాబాద్ బ్యాంక్ వ్యవసాయ ఫీల్డ్ ఆఫీసర్‌గా తన బ్యాంకింగ్ కెరీర్ ప్రారంభించారు. పిఎన్‌బిలో ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ డివిజన్, క్రెడిట్(ఆపరేషన్స్), రూ.50 కోట్ల కు పైబడిన అకౌంట్ల ఇన్‌చార్జ్‌గా రావు ప్రస్తుతం వ్యవహ రిస్తున్నారు. స్టాక్ ఆడిట్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్ (పిబిఎస్) కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. కుంభకోణం చోటు చేసుకున్న ముంబై బ్రాంచ్‌లో రుణ మోసాలపై రావు చర్యలు తీసుకున్నారు. స్కామ్‌కు సంబంధించి ఇప్పటిదాకా అరెస్టయిన 12 మంది నిందితులను సిబిఐ ప్రశ్నిస్తున్నదని వారు చెప్పారు. ఫైర్‌స్టార్ డైమండ్ ప్రెసిడెంట్(ఫైనాన్స్) విపుల్ అంబానీ, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కవిత మన్‌కికర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్, నక్షత్ర గ్రూప్ మరియు గీతాంజలి గ్రూప్ సిఎఫ్ఒ కపిల్ ఖండేవాల్, గీతాంజలి గ్రూప్ మేనేజర్ నితెన్ షాహి, నీరవ్ మోడీ కంపెనీ అధీకృత చేవ్రాలుదారును సిబిఐ మంగళవారం అరెస్టు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాం క్ నుంచి జనరల్ మేనేజర్ రాజేశ్ జిందాల్, రిటైర్డ్ అధికారి గోకుల్‌నాథ్ షెట్టి, సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ ఖారత్, మరో ముగ్గురు అధికారులు బెచ్చు తివారి, యశ్వంత్ జోషి, ప్రఫుల్ సావత్‌లను సిబిఐ అరెస్టు చేసింది.

నీరవ్, మెహుల్ పాస్‌పోర్టులపై రద్దు ఎత్తివేత

న్యూఢిల్లీ: పిఎన్‌బి కుంభకోణంలో ప్రధాన నిందితులైన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ పాస్‌పోర్టులపై విధిం చిన తాత్కాలిక రద్దును ఉపసంహ రించుకున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సూచన మేరకు ఫిబ్రవరి 16నుంచి తక్షణం అమల్లోకి వచ్చేలా మంత్రిత్వ శాఖ వారి పాస్‌పోర్టులను నాలుగు వారాల కాలానికి తాత్కాలికంగా రద్దు చేసింది. దీనిపై స్పందించడానికి ఇద్దరికి వారం రో జులు సమ యం ఇచ్చింది. కానీ వారు ఇప్పటి దాకా స్పందించకపోవడంతో వారి పాస్‌పో ర్టులపై రద్దును ఉపసం హరించుకున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దర్యాప్తు ఏజెన్సీల సూచన మేరకు భవిష్యత్ కార్యా చరణ ఉంటుదని వెల్లడించారు.

రూ.523 కోట్ల స్థిరాస్తుల జప్తు

రూ.11,400 కోట్ల పిఎన్‌బి కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నీరవ్ మోడీ, ఆయన గ్రూప్‌నకు చెందిన రూ.523 కోట్ల విలువైన 21 స్థిరాస్తులను శనివారం జప్తు చేసింది. వాటిలో ఆరు రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, 10 ఆఫీస్ ప్రాంగణాలు, పూనెలో రెండు ఫ్లాట్‌లు, అలిబాగ్‌లో ఒక సోలార్ పవర్ ప్లాంట్, అహ్మద్ నగర్ జిల్లాలోని కర్జత్‌లో 135 ఎకరాల భూమి ఉందని ఈడీ తెలిపింది

ఏప్రిల్ 30లోగా స్విఫ్ట్ లింకేజీ

బ్యాంకులకు ఆర్‌బీఐ డెడ్‌లైన్



ముంబై: బ్యాంకులు వాటి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్(సిబిఎస్) ను సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్(స్విఫ్ట్)తో ఏప్రిల్ 30 లోగా అనుసంధానం చేసుకోవాలి. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) అన్ని బ్యాంకులకు గడువు విధించిందని భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ) ఛైర్‌పర్సన్ ఉషా అనంతసుబ్రమణియన్ తెలిపారు. లింకేజీ లేని కారణంగానే పిఎన్‌బి అధికారుల సహకారంతో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ నకిలీ ఎల్ఓయూలతో రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని తేలింది. భవిష్యత్తులో కుంభకోణాల నివారణకు లింకేజ్ ఏకైక శరణ్యమని భావించిన ఆర్‌బిఐ సదరు ప్రక్రియ పూర్తి చేయడానికి ఏప్రిల్ 30 వరకు గడువు విధించింది.

ఎన్ కౌంటర్‌లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది హతం

షిల్లాంగ్: మేఘాలయలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (జిఎన్ఎల్ఏ) చీఫ్ సోహాన్ డి షిరా ఈస్ట్ గారో హిల్స్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడన్నారు. ఇతడిపై 10లక్షల రివార్డు ఉందన్నారు. ఫిబ్రవరి 18న ఎన్సీపీ అభ్యర్థి జోనాథోన్ ఎన్ సంగ్మాపై దాడిచేసి హతమార్చాడన్నారు. జిఎన్ఎల్ఏ ఉగ్రవాద సంస్థను స్థాపించి దానికి అతనే అధినేతగా ప్రకటించుకున్నాడన్నారు. సంగ్మా హత్య తరువాత పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు సౌత్, అండ్ ఈస్ట్ గారోహిల్స్ జిల్లాలో ముమ్మరం చేశారన్నారు. సాయుధ జిఎన్ఎల్ఏ క్యాడర్ డోబు ఏరియాలో చురుకుగా సంచరిస్తుందని తెలియడంతో సీనియర్ పోలీస్ అధికారి రంగంలోకి దిగారన్నారు. ఎన్‌కౌంటర్ డోబు సమీపంలోని అచాక్‌పెక్ గ్రామంలో జరిగిందన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సోహాన్ చనిపోయాడన్నారు.

జెఎంబి ఉగ్రవాది అరెస్ట్

జమాతుల్ ముజాహిదిన్ బంగ్లాదేశ్ (జెఎంబి)కు చెందిన ఉగ్రవాదిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన ఉగ్రవాదికి బోధ్‌గయ బాంబు కేసులో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అరెస్టైన వ్యక్తిపేరు నూర్ ఆలాంగా గుర్తించామన్నారు.

భారత్,చైనాలే వల్లే....

పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నాం: ట్రంప్



వాషింగ్టన్: భూతాపం తగ్గింపునకు పారిస్‌లో రెండేళ్ళ క్రితం కుదిరిన ఒప్పందంనుంచి తప్పుకోవాలన్న తమ నిర్ణయానికి భారత్,చైనాలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.ఈ ఒప్పందం వల్లలబ్ధి పొందే దేశాలకు అమెరికా సాయం అందించాల్సి వస్తుందనీ,ఈ ఒప్పంద వల్ల అమెరికాపై అదనపు భారం పడుతుందని ఆయన అన్నారు.ఈ ఒప్పందం వల్ల అమెరికాకు ట్రిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం కలగడమే కాకుండా,చమురు,గ్యాస్ పరిశ్రమలకు తీరని నష్టం కలుగుతుందని ఆయన అన్నారు.అంతేకాక, తయారీ రంగం బాగా దెబ్బతింటుందని ఆయన అన్నారు.పారిస్ ఒప్పందాన్ని 200 పైగా దేశాలు ఆమోదించిన దృష్ట్యా, దీనిపై తిరిగి సంప్రదింపులు జరపడానికి తాము సిద్ధమేనని ఆయన కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు. పారిస్ ఒప్పందం వల్ల చైనా, భారత్‌లు ఎక్కువ లబ్ధి పొందుతాయని ఆయన అన్నారు.అమెరికన్లనుద్దేశించి ఆయన మనకు చమురు,బొగ్గు,గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. వాటిని వినియోగించి ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ, వీటిల్లో దేనినీ వినియోగించవద్దని ఒప్పంద దేశాలు అంటున్నాయి. ఇదిఎలా సాధ్యం?పైగా ఈ ఒప్పందం వల్ల లబ్ధిపొందే దేశాలకు అమెరికా ఎదురు చెల్లించాలట ఇది ఎక్కడి న్యాయం?అందుకే, ఈ ఒప్పందం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాంఅని ట్రంప్ తనను తాను సమర్థించుకున్నారు.ఉద్గారాల తగ్గింపు నిర్ణయం చైనాకు 2030 లోగా అమలులోకి రాదు,అదే అమెరికాకు వెంటనే అమలులోకి వస్తుంది ఇది కడా అన్యాయమే అని ట్రంప్ అన్నారు.పారిస్ ఒప్పందం ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ అందులో ఎన్నో వివక్షలు ఉన్నాయని ట్రంప్ అన్నారు.

మా వాణిజ్యాన్ని దెబ్బతీస్తోంది

చైనాతో ఇటీవల కాలంలో సంబంధాలు మెరుగయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.అదే సందర్భంలో చైనా అమెరికా వాణిజ్యాన్ని దెబ్బతీస్తుండటం వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.చైనాపై కఠినమైన టారిఫ్‌లను విధించడానికి వెనకాడబోమని ఆయన ఇక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ హెచ్చరించారు. అమెరికాతో వాణిజ్యంలో చైనా 275బిలియన్ డాలర్ల మిగులును నమోదు చేయడం అమెరికా ఆగ్రహానికి కారణం.చైనాతో వాణిజ్య లోటును తగ్గించాలని ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రయత్నిస్తున్నారు. చైనాతో మనకు వైరం ఏమీ లేదు.మంచి సంబంధాలు ఉన్నాయి.అదే సందర్భంలో మన వాణిజ్యాన్ని చైనాదెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని ఆయన అన్నారు.చైనాతో సంబంధాలకు వాణిజ్యం ఒక్కటే అడ్డుగా నిలుస్తోందని ఆయన అన్నారు. చైనాలో అమెరికన్ కంపెనీలకు కాంట్రాక్టులు లభించడం లేదు.అదేచైనీస్ కంపెనీలు మాత్రం ప్రపంచంలోని అన్ని దేశాల్లో తిష్ఠ వేయడానికి ప్రయత్నిస్తుంటాయి అని ఆయన అన్నారు.

నేరాన్ని ఒప్పుకున్న ట్రంప్ మాజీ సలహాదారు


అమెరికా అధ్యక్షపదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసినప్పుడు ఆయన తరపున ఉన్నత సలహాదారుగా పని చేసిన రిక్‌గేట్ తన నేరాన్ని అంగీకరించాడు.ఈ ఎన్నిక ప్రచారంలో రష్యా జోక్యం ఉందని అంగీకరించాడు.తప్పుడు ప్రకటనలు ఇవ్వడం,కుట్రపన్నడంవంటి నేరాలకు పాల్పడినట్టు ఆయన అంగీకరించాడు.రిక్ గేట్స్ వయస్సు45 సంవత్సరాలు. వర్జీనియాలోని రిచ్‌మండ్‌కి చెందిన వాడుయ.రష్యాకు చెందిన రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు కమిషన్ ఎదుట గేట్స్ తన నేరాన్ని అంగీకరించాడు.మొదట్లో గేట్స్ తనకు ఎటువంటి ప్రమేయం లేదని బుకాయించాడు.ఆయనపై చార్జిషీట్ దాఖలు అయిన తర్వాత నేరాన్ని అంగీకరించాడు.అమెరికా అధ్యక్ష పదవి ఎన్నిక ప్రచారం సందర్భంగా రష్యా జోక్యం చేసుకుందనీ, నకిలీ సామాజిక ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని అందించిందని ఆరోపణలు వచ్చాయి. మాన్‌ఫోర్ట్ అనే మరో వ్యక్తిపై కూడా చార్జిషీట్ నమోదు చేశారు. అయితే, మాన్ ఫోర్ట్ మాత్రం తాను అమయాకుడినని ఇప్పటికీ పేర్కొంటున్నారు.

● సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని, రాజ్యాంగపరంగా లభించిన హక్కులను పరిరక్షించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

భారతీయ రిఫైనరీలపై సౌదీ సంస్థ గురి



న్యూఢిల్లీ: ప్రపంచ దిగ్గజ చమురు సంస్థ, సౌదీకి చెందిన ఆరంకో భారతీయ చమురు శుద్ధి సంస్థలపై దృష్టిసారించింది. ఇండియన్ రిఫైనరీల్లో వాటాలు కొనుగోలు చేయడం, ప్రాజెక్టుల విస్తరణ చేపట్టడం గురించి ఆరంకో వ్యూహరచన చేస్తున్నది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ ధ్రువీకరించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని వెస్ట్‌కోస్ట్ రిఫైనరీ సంస్థలో 1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. యేటా 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఇదే క్రమంలో మరికొన్ని రిఫైనరీల్లో వాటాల కోనుకోలుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇరాక్ తర్వాత సౌదీ అరేబియాయే ఇండియాకు అతిపెద్ద చమురు ఎగుమతి దేశంగా ఉంది.



ట్రంప్ టవర్‌కు.. ప్రైవేట్ జెట్ సేవలు

ముంబై: ట్రంప్ టవర్.. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో, 78 అంతస్తులతో నిర్మితం అవుతోంది. విలాసవంతమైన, ఖరీదైన ప్రాంతం వర్లీలో 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మరో ఏడాదిలోగా నివాసితులకు అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ అల్ట్రా లగ్జరీ ట్రంప్ టవరన్ నిర్మాణ బాధ్యతలను ముంబైకి చెందిన లోధా గ్రూపు చేపట్టింది. దీని ఇంటీరియర్ డిజైన్‌ను హిర్చ్ బెండర్ అసోసియేటెడ్ రూపొందించింది. ఆధునిక హంగులు, లగ్జరీ సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న ఈ టవర్‌లో, నివాసితులకు ప్రైవేటు జెట్ సేవలు కూడా అందు బాటులోకి తెస్తున్నారు. ఈ విధమైన సేవలు అందించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. జెట్‌సేవలపై పూర్తిస్థాయి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అత్యున్నత నిర్మాణ విలువలతో ట్రంప్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పేందుకు గర్వపడుతున్నామని నిర్మాణ సంస్థ తెలిపింది. లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు ముంబై అత్యంత అనుకూలమైన ప్రదేశమని జూనియర్ ట్రంప్ కితాబిచ్చారు. బంగారు తాపడంతో మిరుమిట్లు గొలిపే, ఈ ఆకాశ హర్మ్యంలో విశాలమైన పార్కు ఉంటుంది. దీంతోపాటు స్పా, ప్రైవేటు పూల్, లాంజ్, జిమ్నాజియం, సెంట్రల్ ఎయిర్ కండిషన్, పై అంతస్తుల్లో పెంట్ హౌజ్ ఉంటాయి. మొత్తం 400 ఫ్లాట్లు ఇందులో ఉంటాయి. మూడు పడకల ఫ్లాట్ ఖరీదు 9 కోట్ల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అదేవిధంగా, నాలుగు పడకల ఫ్లాట్ ఖరీదు రూ. 12 కోట్లుగా ప్రకటించారు. దీని నిర్మాణం 2014లో ప్రారంభమైంది. ఏడాదిలోగా నిరాణ పనులు పూర్తవుతాయి.

'ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాల్సిందే'


చెన్నై: పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ వ్యవహారంలో భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. రూ.11 వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసినట్టు నీరవ్ మోదీపై ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి ఉర్జిత్ పటేల్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు.

బ్యాంకుల ఆడిటింగ్‌లో

దశలవారీ తనిఖీలు

పీఎన్‌బీ కుంభకోణానికి పర్యవేక్షణ లోపమే కారణం

- ఏడేళ్లుగా మోసం జరుగుతున్నా గుర్తించలేక పోయారు
- దోషులపై చర్యలకు కఠిన చట్టాలు
- మొండి బకాయిల్లో ఉద్దేశ్యపూర్వక ఎగవేతలే అధికం
- ఇలాంటి తప్పులకు నేతలు బాధ్యులు కావాల్సివస్తోంది : అరుణ్ జైట్లీ



న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న భారీ కుంభకోణానికి నియంత్రణ వ్యవస్థలు, ఆడిటర్ల నిర్లక్ష్యమే కారణమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. అక్రమార్కులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైతే చట్టాన్ని మరింత పకడ్బందీ చేస్తామని అన్నారు. కుంభకోణంపై వారం రోజుల్లో జైట్లీ స్పందించడం ఇది రెండవసారి. బ్యాంకుల్లో ఆడిటింగ్‌లో సహజ ప్రక్రియ స్థానంలో బహుళ ఆడిటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ఇలాంటి తప్పులను ప్రాథమిక దశలోనే గుర్తించొచ్చు. బ్యాంకు కార్యకలాపాల విభాగాల్లో అనైతిక చర్యలే కుంభకోణాలకు కారణం అవుతున్నాయి. ఏడేళ్లుగా ఎగవేత చర్య నిరాటంకంగా కొనసాగుతున్నా, చిన్నపాటి హెచ్చరిక కూడా బ్యాంకు నుంచి రాకపోవడం విచారకరం. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఉన్నత అధికారుల దృష్టికిరాకపోవడం, ఏం జరుగున్నదో తెలుసుకునే స్థితిలో వారు లేకపోవడం బాధాకరం. అందుచేత ఇప్పుడున్న ఆడిటింగ్ వ్యవస్థ స్థానంలో బహుళ గణింపు వ్యవస్థ ఉండాలి' అని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నీరవ్ మోడీ లేదా పంజాబ్ బ్యాంకు పేరును గానీ ఆయన ప్రస్తావించక పోవడం విశేషం. కుంభకోణంలో ఎక్కడ ఏం జరిగింది? ఎవరి పాత్ర ఏమిటి? అన్నది దర్యాప్తులో తెలుస్తుందన్నారు. బ్యాంకు ఆడిటింగ్‌లో నియంత్రకాల పనితీరు చాలా కీలకం. నియమ నిబంధనల రూపకల్పనలో వాటిదే తుదినిర్ణయం. ఎక్కడ ఏం జరుగున్నదో పరిశీలించే మూడో కన్ను తెరిచివుంచేది కూడా నియంత్రణ సంస్థలే. దురదృష్టవశాత్తు భారతీ వ్యవస్థలో, నియంత్రకాలకు బదులు, రాజకీయ నాయకులే బాధ్యత వహించాల్సి వస్తున్నది అని జైట్లీ వ్యాఖ్యానించారు. అవకతవకలు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతు న్నాయి. నిబంధనలు కఠినం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. దోషులపై చట్టప్రకారం గరిష్ట చర్యలు చేపడతాం. అవసరమైతే అక్రమార్కుల ఆచూకీని గుర్తించేందుకు చట్టానికి పదును పెడతాం. నైతిక విలువలతో కూడిన వ్యవహారాల ప్రాధాన్యాన్ని భారతీయ వ్యాపారులు గుర్తించాలి. ఆ దిశగా అలవాట్లను పెంపొం దించుకోవాలి. తప్పుడు చర్య అనంతర పరిణామాలు కమర్షి యల్, సివిల్ చర్యలకే పరి మితం కావన్న విష యాన్ని ఉల్లంఘునులు తప్పకుండా గుర్తించుకోవాలి. దివాళ- బ్యాంకు రప్టసీకోడ్ ప్రాథమిక నిబంధనల ద్వారా, రుణదాత-రుణగ్రహీత మధ్య అనైతిక సంబంధంలో ఉద్దేశ పూర్వక ఎగవేతకు ముగింపు పలకాలి. ఎగవేత దారుల నుంచి సొమ్మును తిరిగి రాబట్టే ప్రక్రియలో భాగంగా, చేపట్టే ఆస్తుల అమ్మకాలు పారదర్శకంగా, హేతుబద్ధంగా ఉంటా యి. నైతిక విలువల అంశం ఇండియాలో ప్రధాన సమస్యగా ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించే ముందు, వ్యాపారులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి అని జెట్లీ హితవు పలికారు. బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిలపై మాట్లాడుతూ, వాణిజ్య నిర్వహణ నష్టాల కంటే, ఎగవేత దారుల రుణాలే మొండి బకాయిల్లో సింహభాగం ఉన్నాయి. ఒకవైపు సులభతర వ్యాపారానికి సంస్కరణలు చేస్తున్నా, మోసపూరిత వ్యక్తుల కారణంగా ఆర్థిక వ్యవస్థపై మాయని మచ్చలు ఏర్పడుతున్నాయని జైట్లీ ఆవేదన వ్యక్తంచేశారు. పీఎన్‌పీ కుంభకోణంపై నాలుగు రోజుల కిందట మొదటిసారి స్పందించినపుడు, ఇలాంటి మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా దర్యాప్తు సంస్థలు, అందుబాటులో ఉన్న అదనపు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించాలని సూచించారు.

స్విఫ్ట్-సీబీఎస్ అనుసంధానం

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో, బ్యాంకులు కొత్త ప్రతిపాదన చేశాయి. సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ (స్విఫ్ట్)ను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్‌తో అనుసంధానం చేయాలని బ్యాంకర్ల సంఘం సూచిస్తోంది. తక్షణమే స్విఫ్ట్ - సీబీఎస్ లింకింగ్ చేపట్టాల్సిన అవసరం ఉందని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఛైర్‌పర్సన్ ఉషా అనంతసుబ్రమణియన్ పేర్కొన్నారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సి తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వేల కోట్లు టోపీ పెట్టడంతో, లోపాల నియంత్రణ చర్యలపై అటు ఆర్బీఐ, ఇటు బ్యాంకర్ల అసోసియేషన్ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఐబీఏ విలువైన సూచనలు చేసింది. పీఎస్‌యూ రుణదాతల పుస్తకంలో లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ రికార్డు కాలేదు. అందువల్ల ఏళ్లు గడుస్తున్నా తప్పును గుర్తించ లేకపోయారని ఈ సందర్భంగా సుబ్రమణియన్ చెప్పారు. స్విఫ్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు 2016 నుంచి ఆర్బీఐ మూడు సార్లు హెచ్చరికలు చేసిందని ఆమె గుర్తుచేశారు. సుబ్రమణియన్ ప్రసుత్తం అలహాబాద్ బ్యాంకుకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.



మోడీ అంటే అభిమానం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఊబర్ సీఈవో దారా ఖోస్రోషాహి ప్రశంసలు కురిపించారు. తన అభిమాన పారిశ్రామికవేత్త మోడీ అంటూ కొనియాడారు. ఆయనలోని పారిశ్రామిక నైపుణ్యాలు తనను ఆకట్టుకున్నాయని, అంకితభావం, ప్రగతిశీల ఆర్థిక సంస్కరణలు అద్భుతమని కితాబిచ్చారు. కొత్త తరం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్న తీరు బాగుంది. 2025 నాటికి ఇండియాను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలన్న దిశగా చేపడుతున్న చర్యలు బాగున్నాయి. అంతర్జాతీయ కోణంలో ఇండియాకు ఆయన మార్గదర్శకం చేస్తున్నారు. ప్రగతిశీల సంస్కరణలను ప్రోత్సహిస్తున్నారు. సానుకూల ధోరణిలో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. పారిశ్రామిక వేత్తకు నైపుణ్యమే కొలమానం.. ఈ కోణంలోనే ఊబర్‌ను ముందుకు నడిపిస్తాను. వారం రోజుల భారత పర్యటన పట్ల సంతృప్తి వ్యక్తంచేశాడు. షేరింగ్ రైడింగ్, ఆహారం డెలివరీ వ్యాపారాల్లో రాణిస్తామని భవిష్యత్ లక్ష్యాలను వివరించారు.

మరో వంద బ్రాంచీలు

చెన్నై: కేరళకు చెందిన ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 100 శాఖలను ప్రారం భించనుంది. విస్తరణ ప్రణాళికలో భాగంగా మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సంకల్పించింది. ప్రస్తుతం బ్యాంకు వాణిజ్య సామర్థ్యం ఆరు వేల కోట్లకు చేరిందని ఈఎస్ఏఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో కే పాల్ థామస్ వెల్లడిం చారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మొత్తం వ్యాపారం 9వేల కోట్లను చేరుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 388 బ్రాంచీలను కలిగివుంది. ఇటీవల కాలంలో తమిళ నాడులో నాలుగవ శాఖను ప్రారంభించింది. ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాల అనుమతులు సాధించిన పది కంపెనీలలో ఈఎస్ఏఎఫ్ ఒకటని థామస్ వివరించారు.

విశాఖ సదస్సులో

77 ఒప్పందాలు

- పెట్టుబడుల విలువ రూ. 31546 కోట్లు
- రూ. 7వేల కోట్లతో ఎలక్ట్రికల్ వాహనాల తయారీ పరిశ్రమ
- రూ. 4వేల కోట్లతో భావనపాడులో గ్రీన్‌ఫీల్డ్ ఫోర్టు
- రూ. 1500 కోట్లతో కన్వెన్షన్
- 98,291 మందికి ఉపాధి



విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో: విశాఖలో శనివారం ప్రారంభమైన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు 2018లో పలు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. తొలిరోజు మొత్తం 77 ఒప్పం దాలు చేసుకోగా, వాటి పెట్టుబ డుల విలువ రూ. 31,546 కోట్లు. వీటి ద్వారా 98,291 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆటోమోటీవ్ రంగంలో 14, టూరిజంలో 56, పరిశ్రమల రంగంలో నాలుగు, మార్ట్యాలో 3 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఎస్ఎల్ గ్రూప్, మహేంద్ర హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా, ఐసినావల్ ఆర్కిటెక్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ సంస్థలు ఒప్పందాలు చేసుకున్న వాటిలో ఉన్నాయి. పర్యాటక రంగంలో గోల్డ్ షిప్ ఎడోబ్ సంస్థ రూ.రెండువేల కోట్లతో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకోగా మౌలిక వసతుల రంగంలో ఆదాని పోర్ట్స్ అండ్ సెజ్‌లిమిటెడ్ భావనపాడులో రూ.4వేలు కోట్లు పెట్టుబడులతో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఎంవోయూ కుదిరింది. ఇదే రంగంలో లూలూ షాపింగ్ మాల్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.1500 కోట్లతో విశాఖలో కన్వెన్సన్స్ నిర్మాణానికి ఎంవోయూ కుదుర్చుకోగా , ఆటోమోటీవ్ సెక్టార్‌లో రూ.2650 కోట్లు పెట్టుబడులతో ఎలక్ట్రికల్ మొబిలిటి, సోలార్ పవర్‌జనరేషన్, ఆటో కాంపొనెంట్స్ యూనిట్లు ఏర్పాటుకు జెబిఎమ్ గ్రూపు ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.1020 కోట్లు పెట్టుబడులతో అల్యూమినియం అలాయ్‌వీల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సినర్జీ కాస్టింగ్స్ ఎంవోయూ కుదు ర్చుకుంది. రూ.7వేల కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రికల్ వాహనాల తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు మిత్రా మొబిలిటి ఎంవోయూ కుదుర్చుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రులు ఈ ఒప్పందాలు మార్చుకునే ప్రక్రియలో పాల్గొన్నారు.

ఏప్రిల్ 1 నుంచి

ఈ-వే బిల్లులు



న్యూఢిల్లీ: జీఎస్టీచట్టం ప్రకారం అంతర్రాష్ట్ర వస్తు రవాణాలో ఈ-వే బిల్లులు అనివార్యం కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రవాణా యాజమాన్యం తప్పనిసరిగా ఈ- వేబిల్లుల ద్వారానే వస్తువుల రవాణా చేపట్టాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం (జీవోఎం) స్పష్టంచేసింది. ఈ మేరకు జీవోఎం అధ్యక్షుడు, బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడి శనివారం వెల్లడించారు. 50 వేల రూపాయలు ఆపై విలువ కలిగిన సరకు రవాణాకు ఈ - వే బిల్లులను దశలవారీగా ప్రవేశ పెడుతున్నామని, కొద్దికాలం తర్వాత దీని పర్యవసానాలను సమీక్షిస్తామని చెప్పారు. గతేడాది జులై 1 నుంచే వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినప్పటికీ, సాంకేతిక నెట్‌వర్క్ సిద్ధం కానందున ఈ - వే బిల్లుల అంశాన్ని వాయిదా వేయడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఆచరణలోకి తీసుకు రావాలని భావించినా, సాంకేతిక కారణాలతో మళ్లీ బ్రేక్ పడింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో, మార్చి 10న జరగనున్న జీఎస్టీ కౌన్సెల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్యానల్ పరిశీలించి, ఆమోదం తెలుపుతుందని సుశీల్ మోడీ చెప్పారు. ఈ-వే బిల్లు అమల్లోకి వచ్చినా, జీఎస్టీఆర్-3 కొంతకాలం పాటు కొనసాగుతుందన్నారు. పన్ను ఎగవేతను తాజా ప్రక్రియతో నియంత్రించ వచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు 15-20 శాతం రెవెన్యూ వసూళ్లు పెరుగుతాయి. ఈ-వే బిల్లును ఒక్క ఎస్ఎంఎస్ తో పునరుద్ధరించుకోవడం లేదా రద్దు చేసుకోవడం వీలవుతుంది. ఈ - వేబిల్లు జారీ అయిన తర్వాత, బిల్లుకు సంబంధించిన విశిష్ట సంఖ్య పంపిణీదారుకు, సరకు గ్రహీత, రవాణాదారుకు క్షణాల్లో చేరుతుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 7.28 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. ఈయేడాది ప్రారంభం నుంచి 56.71 లక్షల రిటర్నులు వచ్చాయి.

ఈ-వేబిల్లుల కార్యాచరణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని జీఎస్టీఎన్ సీఈవో ప్రకాశ్ కుమార్ చెప్పారు. అదనపు లోడ్‌ను అనుమతించేలా మౌలిక వ్యవస్థను పునరుద్ధరించామని అన్నారు. ప్రతినిత్యం 26-50 లక్షల ఈ-వేబిల్లులు జారీచేసేందుకు వీలుగా వ్యవస్థ సిద్ధం చేశామన్నారు. ఇప్పటి దాకా ఈ పోర్టల్‌లో 9 లక్షల మంది వ్యాపారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అదే సమయంలో 8500 మంది ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యాలు రిజిస్టర్ చేసుకున్నాయి.

పారదర్శక ఆడిటింగ్‌కు ఐసీఎస్ఐ కొత్త ప్రమాణాలు



కోల్‌కతా: కొత్తగా రంగంలోకి వచ్చిన కంపెనీ సెక్రటరీల కోసం నూతన ఆడిటింగ్ ప్రమాణాలు సిద్ధం చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) అధ్యక్షుడు మకరానంద్ లెలె చెప్పారు. వీటికి సంబంధించి త్వరలో నాలుగు ఆడిటింగ్ ప్రమాణాలను ప్రకటిస్తామని అన్నారు. ప్రస్తుత విధానాలను మెరుగుపరుస్తూ, నూతన కంపెనీల చట్టం పాలన అవసరాలను చేరుకునే విధంగా నూతన ప్రమాణాలు రూపొందించామని అన్నారు. లిస్టెడ్ కంపెనీలు ఈ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని తెలిపారు. నాలుగు ప్రమాణాల్లో రెండింటిని ఆయా బోర్డు సమావేశాలు, సాధారణ సమావేశాల్లో కంపెనీ సెక్రటరీలు విధిగా పాటించాల్సి ఉందన్నారు. సంస్థల స్వతంత్ర డెరెక్టర్ల నియామకంలోనూ కొత్త నిబంధనలు వర్తిస్తాయని, వీటి అమలులో ఐసీఎస్ఐ సహాయకారిగా వ్యవహరిస్తుందని చెప్పారు. పాలనా వితరణ కోడ్‌తో, పారదర్శకత, వివరాల బహిర్గతం లక్ష్యాలతో తొమ్మిది మార్గదర్శక విధానాలు, ఉన్నాయన్నారు. వీటితోపాటు, ముడుపుల నియంత్రణ కోడ్‌ను రూపొందించామని, కార్పొరేట్ సెక్టార్ దీనిని స్వచ్ఛందంగా అందిపుచ్చుకోవాలని లెలె సూచించారు.

శాంసంగ్ ధరలు లీక్!



ముంబై :ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్లు 'గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్'లను రేపు విడుదల చేయనున్న విషయం విదితమే. బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో శాంసంగ్ వాటిని విడుదల చేయనుంది. అయితే ఈ ఫోన్లకు చెందిన ఫీచర్లు, ధర నెట్‌లో ప్రస్తుతం లీకయ్యాయి. వాటి ప్రకారం గెలాక్సీ ఎస్9 ధర రూ.67,125 వరకు ఉండవచ్చని తెలుస్తుంది. ఇక గెలాక్సీ ఎస్9 ప్లస్ ధర రూ.79,560 వరకు ఉంటుం దని సమాచారం. ఈ ఫోన్లు భారత్‌లో ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో మొదట లభ్యం కానున్నాయి. ఇప్పటికే వీటి విడుదల తేదీల ను ఫ్లిప్‌కార్ట్ తమ సైట్‌లో తెలియజేస్తున్నది. ఇక వీటిల్లో ఫీచర్లు ఇలా ఉండనున్నట్లు తెలిసింది.

గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ లీకైన ఫీచర్లు...

గెలాక్సీ ఎస్9 ఫోన్‌లో 5.8 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 ఇ౦ 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్/శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బారో మీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్‌లో 6.2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 ఇ౦1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్/శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బారో మీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం.



న్యూఢిల్లీ: ఐరాస యంగ్ చేంజ్ మేకర్స్ సదస్సులో అభివాదం చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

ఐఓఎస్ ఎడ్జ్ బ్రౌజర్‌కు 3డీ టచ్

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఐఓఎస్ ఎడ్జ్ బ్రౌజర్ యాప్‌లో పలు కొత్త ఫీచర్లను యూజర్లకు అందు బాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో ప్రస్తుతం యూజర్లకు 3డీ టచ్ ఫీచర్ లభిస్తున్నది. దీంతోపాటు ఈ యాప్‌లో ఇతర ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. అవేమిటంటే... బ్రౌజర్‌లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తే అందులో కనిపించే న్యూస్ ఫీడ్ పేజెస్‌ను నిర్దిష్టమైన ప్రదేశంలో సెట్ చేసుకోవచ్చు. దీంతోపాటు సదరు న్యూస్ ఫీడ్‌లో ఉండే వెబ్‌సైట్లలో కనిపించే కంటెంట్‌ను కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా లింక్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే న్యూ ట్యాబ్‌లో అది ఓపెన్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు.

ఇతర యాప్స్ నుంచి ఎడ్జ్ బ్రౌజర్‌కు లింక్స్‌ను సులభంగా షేర్ చేసుకునే వీలు కల్పించారు. ఇక ఔట్‌లుక్ యాప్‌లో ఉండే లింక్స్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లన్నింటినీ పొందాలంటే ఐఓఎస్ యూజర్లు తమ డివైస్‌లలో ఉన్న ఎడ్జ్ బ్రౌజర్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ ఎడ్జ్ బ్రౌజర్ యాప్ ప్రస్తుతం యూజర్లకు యాపిల్ యాప్ స్టోర్‌లో లభిస్తున్నది.

పబ్లిక్ ఇష్యూకు సర్వేశ్వర్ ఫుడ్స్

శ్రీనగర్: జమ్ముకు చెందిన ఆహారశుద్ధి కంపెనీ త్వరలో క్యాపిటల్ మార్కెట్‌లోకి అడు గు పెట్టబోతున్నది. 64లక్షల షేర్లను జారీ చేసేం దుకు సెబీ ఆమోదం తీసుకున్నట్లు సర్వేశ్వర్ ఫుడ్స్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, జమ్ము కాశ్మీర్ బ్యాంక్ తర్వాత ఈ రాష్ట్రం నుంచి లిస్టింగ్‌కు వస్తున్న రెండవ కంపెనీ ఇదే. బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ బాస్మతి, ఇతర రకాల బియ్యాన్ని శుద్ధిచేసి, మార్కెటింగ్ చేసే కంపెనీగా సర్వేశ్వర్ ఫుడ్స్ గుర్తింపు పొందింది. 10 రూపాయల ముఖ విలువతో మొత్తం 64, 67, 200 ఈక్విటీ షేర్లను జారీచేస్తుంది. ఒక్కో షేరు విలువ రూ. 83-85 మధ్య ఉంటుందని కంపెనీ ఎండీ రోహిత్ గుప్తా చెప్పారు. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో సర్వేశ్వర ఫుడ్స్ లిమిటెడ్ చిన్న మధ్య తరహా సంస్థ జాబితాలో ఉంటుందని అన్నారు. నిర్వహణ మూలధన సమకూర్పు కోసమే పబ్లిక్ ఇష్యూకు వస్తున్నామని తెలి పారు.

గంటా ఆగ్రహం... ఎస్ఓ సస్పెన్షన్!



అమరావతి, ఆంధ్రప్రభ : విద్యార్థులను రాజకీయ కార్యక్రమాల్లోకి తీసుకు రావడంపై రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాస రావు సీరియస్ అయ్యారు. ఈమేరకు ఆయన శనివారం పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంలో ప్రకాశం జిల్లా కనిగిరి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయాలని మంత్రి గంటా ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ అక్షర క్రమాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులను కూర్చోబెట్టడం,జగన్‌కు స్వాగతం పలకడంపై మంత్రి సీరియస్ అయ్యారు. తక్షణమే కేజీబీవీ ఎస్ ఓను సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశానుసారం తక్షణమే ఎస్ఓను అధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థులను రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేస్తే సహించేది లేద ని ఈసందర్భంగా మంత్రి స్పష్టంచేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.

నిర్లక్ష్యాన్ని సహించేది లేదు


- జలసంరక్షణ ఉద్యమం రెండో దశ కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికపై మంత్రి దేవినేని సమీక్ష



అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 116రోజుల జల సంరక్షణ ఉద్యమంలో నీటి సంఘాల సభ్యుల లక్ష్యానికి అను గుణంగా పని చేయాలని, లేని పక్షంలో వారి తీరును సమీక్షించాల్సి ఉంటుందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. శనివారం స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 116రోజుల జలసంరక్షణ ఉద్యమం రెండో దశ కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికపై సంబంధిత లైవ్ డిపార్ట్‌మెంట్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మార్చి మూడవ తేదీన శ్రీరామ కృష్ణయ్య జన్మ దినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారులతో సమగ్రంగా 116 రోజుల జల సంరక్షణ ఉద్యమం రెండవ దశపై సమీక్షిస్తామన్నారు. అధికారులు ఆ సమావేశానికి స్పష్టమైన విధి విధానాలతో రావాలన్నారు. జల సంరక్షణ కిందచేపట్టే పనులను సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు పదవీ విరమణ చేసిన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన స్థానిక అధికారులను వినియోగించుకోవాలని సూచించారు. నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కొత్తగా యువ ఇంజనీర్లు ఉద్యోగాలు పొందారని, వారు సీనియర్ల నుంచి పని విధానం తెలుసుకుని పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమేశ్‌బాబు, మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఏజీ మల్లిఖార్జున్‌రెడ్డి, కేడీఎస్ సీఈ సతీష్‌కుమార్, స్పెషల్ డివిజన్ ఈఈ కె. శ్రీనివాస్, ఈఈ ,డీఈ,ఏడబ్లుఎస్ అధికారులు పాల్గొన్నారు.

బీజేపీ కేడర్‌లో అయోమయం!

- పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్న నేతలు
- ఇలాగైతే పార్టీ భవిష్యత్ ఏంటంటున్న కార్యకర్తలు



అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర బీజేపీలో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి. పార్టీ ప్రయోజనకాల కోసమంటూ ఒకరు వ ాట్లాడ ుతుం టే..వ ురొకర ే వ ెూ ప్రభుత్వంతో వ్యవ హారం చెడకుండా ఆచితూచి వ్యవ హరిస్తున్నారు. నేతల తీరు ఏ విధంగా ఉన్నప్పటికీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కార్యకర్తలను కొంత ఇబ్బందికి గురి చేస్తున్నట్లు చెప్పడంలో సందేహం లేదు. అధికారంలో భాగస్వాములైన ఇద్దరు మంత్రుల్లో ఒకరు పార్టీ బలాన్ని వెంట్రుకతో పోల్చితే..మరొకరు ప్రభుత్వం ఇరకాటంలో పడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరూ కూడా అధిష్టానం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమంటూ చెప్పడం విశేషం. రాష్ట్రంలో 42వేల బూత్ లెవెల్ కమిటీలకు గాను 30వేల బూత్ కమిటీల నియామకం పూర్తయ్యిందని పార్టీ నేతలు చెపుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడ గతేడాది మేలో విజయవాలో జరిగిన బూత్ కమిటీల మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ ద్వారం కానుందంటూ సాక్షాత్తు అమిత్ షానే ప్రకటించి..ఆ దిశగా పార్టీ శ్రేణులను సమాయాత్తం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా విస్తారక్‌ల నియామకం చేపట్టి పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీలో ఆగ్రహం కలిగించింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన న్యాయం చేయలేదనే ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నేతలు గొంతెత్తారు. దీంతో మిత్రపక్షాలుగా ఉన్న తెదెపా, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, లక్ష్మీపతి రాజా వంటి నేతలు అధికార తెలుగుదేశం పార్టీ వైఖరిని తప్పుబట్టగా..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కేంద్ర సాయంపై లెక్కల చిట్టా విప్పారు. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం ముగిసిన మరుసటి రోజునే రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాష్ట్రంలో తమ పార్టీ బలాన్ని వెంట్రుకతో పోల్చడం కార్యకర్తల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఓ వైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామంటున్న తరుణంలో మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా మారినట్లు కార్యకర్తలు చెపుతున్నారు. మరో మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు మాత్రం ఆచితూచి వ్యవహరించారు. పార్టీ ఆదేశిస్తే తప్పదంటూనే ప్రభుత్వంపై మాట రాకుండా చూసుకునే ప్రయత్నం చేయడం కూడా కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఇవన్నీ ఇలా సాగుతుంటే ఇటీవల జరుగుతున్న పరిణామాల వలన పార్టీకి జరిగే లాభ, నష్టాలపై బేరీజు వేసే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది.

మార్చి ఆఖరుకు మరో లక్ష ఇళ్లు!

- శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు
- లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలకు కసరత్తు
- 19 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యం
- ఇళ్ల నిర్మాణానికి రూ. 4,83,186,33 కోట్ల వ్యయం
- రేపటి నుంచి మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు వరుస శంకుస్థాపనలు




అమరావతి, ఆంధ్రప్రభ : సామాన్యుడికి సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో ముందుకుపోతూ పేదలకు భరోసా ఇస్తున్నారు. పేదలందరి కళ్లల్లో ఆనందం చూడాలని సీఎం ఎంతగానో తాపత్రయపడుతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి ఆశయానుకనుగుణంగా సంబంధిత అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం రెండో విడత ఇళ్ల పండగను ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. గతంలో ఒక విడత గాంధీ జయంతి సందర్భంగా లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించిన ప్రభుత్వం, మార్చి నెలాఖరు కల్లా నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేసి, రెండో విడత పేదల చేత ఘనంగా మరో లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు గృహ నిర్మాణాల్లో వేగం పెంచింది. ఈమేరకు సంబంధిత అధికారులకు లక్ష్యాలు నిర్దేశించి, ఆమేరకు పనుల్లో పురోగతి సాధించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 లక్షల ఇళ్లను పేదలకు వివిధ పథకాల కింద నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అందులో భాగంగా ముందుగా 12,97,950 లక్షల గృహాలను ఈ మూడేళ్లలో త్వరిగతిన పూర్తిచేసి, పేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఇందులో కొన్ని పూర్తి చేశారు. మరికొన్ని వివిధ ధశల్లో ఉన్నాయి. 12,97,950 ఇళ్ల లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 9,16,120 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయి. 4,37,081 లక్షల ఇళ్లు రూఫ్ దశకు చేరుకున్నాయి. వీటి నిర్మాణానికి రూ. 4,83,186.33 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నెలలోనే లక్ష గృహాలు పూర్తి చేసి, వాటిల్లోకి పేదల చేత గృహ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ కొన్ని సాంకేతిక కారణా లు, ఇతర ఇబ్బందుల వల్ల ఆలస్యం జరగడంతో మార్చి నెలాఖరులో లక్షన్నర ఇళ్లను కొత్తగా పూర్తి చేసి,పేదలకు అప్పగిం చి, వారి కళ్లల్లో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నా రు. నిర్ధేశిత లక్ష్యాల్లో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,34,191 ఇళ్లను పూర్తి చేసినట్లు అధికార గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా 4,80,793 గృహాలు వివిధ నిర్మాణ దశ ల్లో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 1,257 ఇళ్లను పూర్తి చేశారు. ఈ జిల్లాలో ఇంకా 1,547 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అదే విధంగా విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 1,549 ఇళ్లు పూర్తి కాగా, 1,302 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 2,024 ఇళ్లు పూర్తి కాగా, 1,260 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2,747 ఇళ్లు పూర్తి కాగా, మరో 1,763 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 2,112 ఇళ్లు పూర్తయ్యాయి.2,187 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 1,873 ఇళ్లు పూర్తి కాగా, ఇంకా 1,224 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 1,651 ఇళ్లు పూర్తి కాగా, ఇంకా 1,464 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 1,270 ఇళ్లను పూర్తి చేశారు. ఇంకా 991 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 1,912 ఇళ్లు పూర్తి కాగా , ఇంకా 910 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో1,669 ఇళ్లు పూర్తి కాగా, 707 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కడప జిల్లాలో 1,574 ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా ఈ జిల్లాలో 722 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 1,946 ఇళ్లు పూర్తయ్యాయి. 822 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 1,598 ఇళ్లు పూర్తి చేశారు.

ఇంకా 1,441 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. సకల సౌకర్యాలతో వీటిని నిర్మిస్తున్నారు. గత నెల నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 23,182 గృహాలకు గాను 16340 గృహాలు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మరో 2,73,036 ఇళ్లు నిర్మాణాలకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది . వీటికి ఈనెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపనలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈనెల 26 నుంచి మార్చి 12 వరకు ఎన్‌టీఆర్ గృహాల నిర్మాణానికి పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా

- పాలనలో విశ్వసనీయత తీసుకువస్తా
- కనిగిరి సభలో వైఎస్ జగన్



ఒంగోలు, ప్రభ న్యూస్ బ్యూరో : తాను అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తానని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వారి అర్హతల మేరకు శాశ్వత పద్ధతులలో నియమిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీఇచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో శనివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ఉద్వేగంగా మాట్లాడారు. రోజుకో మాటతో ఉసరవెల్లి కూడా భయపడేలా అబద్దాలు, మోసాలతో నాలుగేళ్లుగా సాగుతున్న బూటకపు టీడీపీ ప్రభుత్వాన్ని అంతం చేసేందుకు ప్రజలు తనకు సహకరించాలని కోరారు. వచ్చే ఎన్నికలలో ఓటర్లను నమ్మించేందుకు ఇంటికి కిలో బంగారం, బెంజి కారు ఇస్తానని చంద్రబాబు హామీలిస్తాడని, అవీ నమ్మకపోతే ఇంటికి రూ.3వేలు చొప్పున డబ్బులు పంపుతాడని, వాటిని తీసుకొని మీ మనస్సాక్షిప్రకారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు మారాలని, రాజకీయాలు విశ్వసనీయతకు మారుపేరుగా మారుస్తానని జగన్ పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు అనేక రకాలుగా ప్రజలను మోసగించాడన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అధికార దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతూ సామాన్య ప్రజలను నానా రకాలుగా ఇబ్బందుల పాలుచేశాడన్నారు. బెల్టు షాపులు తొలగిస్తానని చెప్పి మద్యం ఏరులయ్యేలా చేస్తున్నారన్నారు. పెట్రోలు, ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్, ఇంటిపన్ను ఇలా ప్రతి ఒక్కటి పెంచారన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధరలేదని, బాబు వస్తేనే జాబు వస్తుందని ప్రచారం చేసి, నేడు బాబు ఉంటే జాబు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏనాడూ దానిని పట్టించుకోలేదన్నారు. ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు రూ.90 వేలు బాకీ పడ్డాడన్నారు. చంద్రబాబు మీ ఊరు లోకివస్తే ఆ డబ్బులు గురించి అడగాలని తెలిపారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరినీ వారి అర్హత మేరకు పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. చదువుకునే పిల్లల కోసం నవరత్నాలలో భాగంగా అనేక పథకాలు అమలు చేయబోతున్నా నని జనగ్ పేర్కొన్నా రు. ప్రజల మేలు కోసం రాజశేఖర్‌రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా తాను రెండడుగులు ముందుకువేస్తానని జగన్ చెప్పుకొచ్చా రు. పాలనలో విశ్వసనీయత తీసుకురావ డానికే తాను పాదయాత్ర చేస్తున్నానని ప్రతిఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. 2019లో రాజశేఖర్‌రెడ్డి కాలంనాటి స్వర్ణయుగం మళ్లీ తీసుకువస్తానని అన్నారు. ఈ సభలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అభిమానం చేసిన గాయం!

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కుడి చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో ఆయన తన పాదయాత్రను కొన సాగిస్తున్నారు. అయితే, శనివారం ఆయన కుడిచేయి చిటికిన వేలు, దాని పక్కన వేలుకు గాయాలయ్యాయి. దీంతో వైద్యులు వెంటనే ఆయకు ప్రాథమిక చికిత్స చేసి చేతికి కట్టు వేశారు. ఎక్కువ మంది అభిమానులకు కరచాలనం చేస్తుండటంతో అభిమానుల చేతి వేలి గోర్ల మూలంగా ఆయన చేతి వేళ్లు కోతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. దీనికితోడు బస్సుల్లో ప్రయాణిస్తున్నవారితో కూడా ఆయన నిత్యం కరచాలనం చేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే గతంలో రెండు సార్లు కాలికి బొబ్బలు పొక్కి నడవలేని పరిస్థితి ఏర్పడినప్ప టికీ ఆయన తన పాదయాత్రకు విరామం ప్రకటించలేదు. కేవలం డిసెంబరు 25 క్రిస్మస్ పండుగ సందర్భంగానూ, ఫిబ్రవరి 8న ఏపీ బంద్ సందర్భంగా మాత్రమే ఆయన తన పాదయాత్రకు విరామం ప్రకటించా రు. 97 రోజుల్లో 1200 కి.మీ.పైన ఆయన పాదయాత్ర ఇప్పటివరకూ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ గాయాల మూలంగా పాదయాత్రకు ఎటు వంటి విరామం ప్రకటించబోమని పార్టీ నిర్వాహకులు తెలిపారు.

> ప్రజాదరణ వున్న నేతలు జన బాహుళ్యంలోకి వచ్చినప్పుడు... అభిమానానికి అడ్డుకట్టలు వేయలేరు అందరికీ అభివాదాలు చేస్తూ ముందుకు పోవాల్సిందే. ఎవ్వరినీ కాదనడానికి వీలులేని పరిస్థితులను నవ్వుతూ స్వాగతించాల్సిందే. పాదయాత్రలప్పుడు అయితే నేతల పాట్లు అన్నీ, ఇన్నీ కావు. కాలి బొబ్బలు... తొపులాటలు... సర్వసాధారణం. కానీ అభిమానులతో, ప్రజలతో కరచాలనాలు చేసి... చేసి చేతులు గాయాలపాలు కావడం, కట్లు కట్టించుకునే పరిస్థితి దాపురించడం వారు ఊహించని విషయం. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.



హెచ్-1బి కొత్త మార్గదర్శకాలు జారీ

వాషింగ్టన్: అమెరికా కార్మికులు, ఉద్యోగులకు భద్రత కల్పించే ఉద్దేశంతో ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన నూతన హెచ్ వన్ -బి వీసా విధానానికి సంబంధించిన మార్గదర్శకాల జాబితా విడుదలైంది. అమెరికా పౌర, వలసల సేవల విభాగం(యూఎస్‌సిఐఎస్) ఈ జాబితాను విడుదల చేసింది. కొత్త విధానం ప్రకారం థర్డ్ పార్టీ సైట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వీసాను పొడిగించుకోవాలంటే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. విదేశాలకు చెందిన ఉద్యోగులు ఎన్నేళ్లుగా అమెరికాలోని కంపెనీల్లో పనిచేస్తున్నారో కూడా తప్పనిసరిగా చెప్పాల్సిందే. థర్డ్ పార్టీ వర్క్ సైట్ లో హెచ్ వన్ బి వీసాదారుల ముగింపు ఎంతవరకు అవసర ముందో తెలియజేస్తూ ప్రత్యేక వృత్తిలో ప్రత్యేక అసైన్ మెంట్ లు చేపట్టనున్నట్లు రుజువుచేసేందుకు సదరు కంపెనీకూడా ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాలసీ ద్వారా అమెరికా ఉద్యోగులు, హెచ్ వన్ బీ నాన్ ఇమ్మిగ్రెట్ వర్కర్ల పనిరోజులు, వారి జీతాలు సంక్షించేందుకు ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ సైట్ లో నియామకాలు జరిపే సంస్థలకు ఈ కఠిన మార్గదర్శకాలు వర్తిస్తాయని యూఎస్‌సిఐఎస్ అధికారులు వెల్లడించారు. ఏదైనా కంపెనీ ఒక ఉద్యోగిని నియమించుకున్న ఆ ఉద్యోగిని వేరే సంస్థలకు పంపిస్తే థర్డ్ పార్టీ సైట్ అవుతుంది.భారత ఐటీ సంస్థలు అమెరికాలోని థర్డ్ పార్టీసైట్ లో తమ ఉద్యోగులను ఎక్కువగా నియమిస్తుంటాయి.

అమెరికాలో అర్హులైన అమెరికన్ వర్కర్ల కొరత నివారించేందుకు హెచ్-1బి తాత్కాలిక వీసాలను అందిస్తున్నారు. ఆయా రంగాల్లో అత్యధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఆయా కంపెనీలను అనుమతిస్తూ ఈ వీసాలు జారీ చేస్తారు. అయితేహెచ్-1బి వీసాల ద్వారా అత్యధిక లబ్ది పొందిన కంపెనీల్లో ఉన్న భారతీయ ఐటీ కంపెనీలు థర్డ్ పార్టీ వర్క్‌సైట్ల వద్ద పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగులను నియమించాయి. అమెరికన్ బ్యాంకింగ్, ట్రావెల్ మరియు కమర్షియల్ సేవలు ఆన్ సైట్‌పై వాటి పనులు చేయించుకోవడానికి భారత్‌కు చెందిన ఐటీ వర్కర్లపై ఆధారపడతాయి.

ఇక బయోమెట్రిక్ కఠినతరం

- సీఎం డ్యాష్‌బోర్డుతో అనుసంధానం
- అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుకు చర్యలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 2018 మార్చి 31 లోగా ఆధార్‌ఆధారిత బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, గ్రామస్థాయి వరకు ఉన్న అన్ని కార్యాలయాల్లో అత్యంత ప్రాధాన్యతతో బయో మెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగుల హాజరు వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఇప్పటికే సీఎం డ్యాష్‌బోర్డుతో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయడం జరిగింది. ఇందువల్ల ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుందనేది లక్ష్యంగా మారింది. ప్రభుత్వ రెగ్యులర్, పొరుగు సేవలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల వాస్తవ వివరాలు పొందగలిగే అవకాశం కూడా ఈ ప్రక్రియ ద్వారా ఉంటుంది. ముఖ్యంగా సమయ పాలనతో ఉద్యోగుల హాజరు తప్పనిసరి చేయడానికి ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. ఈ విధానాన్ని తదుపరి క్రమంలో జీతాలకు ట్రెజరీతో అనుసంధానం చేసి ఆన్‌లైన్ మోనిటరింగ్ ద్వారా జీతభత్యాలు చెల్లింపు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులు ఉదయం 10.30 లోగా, సాయంత్రం 5 గంటల వరకు హాజరు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విధానాన్ని అమరావతిలోని వెలగపూడి సచివాలయంతో పాటు విజయవాడలోని రాష్ట్రసమాచార శాఖ కేంద్రం సహా చాలావరకు ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాల్లో బయో మెట్రిక్ మెషిన్లను అందుబాటులో ఉంచారు. వాటిని ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లోకి రాగానే బయో మెట్రిక్ ద్వారా హాజరవుతూ పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకువచ్చారు. క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందికి చెందిన ప్రభుత్వ పథకాలను అమలు పరచడంలో క్షేత్రస్థాయిలో వారి పర్యటనలను పరిశీలించడం కూడా సాధ్యమౌతుంది. అనధికారికంగా జరిగే చెల్లింపులకు అడ్డుకట్ట వేయకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది.



రాజ్యసభ రసవత్తరం

- మేజిక్ ఫిగర్‌పై ఉత్కంఠత
- వెలగపూడిలోనే పోలింగ్
- ఒక్క ఎమ్మెల్యే గోడ దూకినా మారనున్న ఫలితం
- బరిలో నలుగురు అభ్యర్థులు?
- రిస్క్ సీటుకోసం కోనేరు సురేష్!

అమరావతి, ఆంధ్రప్రభ : రాజ్యసభ ఎన్నికల నగారా మోగడంతో ఎవరికి వారే సీట్ల కోసం ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. ఒక పార్టీ సీట్ల కోసం కసరత్తు చేస్తుండగా, మరోపార్టీ మాత్రం పోలింగ్‌పై దృష్టి పెడుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలపై రసవత్తర చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 2న పదవీకాలం ముగియనున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 23న ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5న నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ప్రధాన పక్షాలలో ఉత్కంఠత నెలకొంది. ఒక ఎమ్మెల్యే పార్టీ మారినా ఫలితం తారుమారయ్యే విచిత్రమైన పరిస్థితులు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా పరిస్థితులు ఉత్కంఠభరితగా మారాయి. ఇదిలా వుండగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 18 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు 11, తెలంగాణకు 7సీట్లు వచ్చాయి. ఏప్రిల్ 2వ తేదీ తరువాత ఆంధ్ర ప్రదేశ్ నుంచి అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌కు చెందిన చిరంజీవి, రేణుకాచౌదరి, టి.దేవేందర్‌గౌడ్ రిటైర్ కాబోతున్నారు. అదే విధంగా తెలంగాణ నుంచి అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, టీడీపీ సభ్యుడు సీఎం రమేష్‌ల పదవీకాలం ముగియనుంది. కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మృతితో మరో సీటు ఖాళీ అయినప్పటికీ ఇంకా భర్తీ కాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చే 3సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను దింపే అవకాశం లేకపోలేదు. 1 సీటు దక్కే అవకాశం ఉన్న వైఎస్సార్‌సీపీ కూడా పోటీలో దిగనున్నది. ఆ పార్టీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్‌లో 43.75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉన్న సంఖ్యను బట్టిచూస్తే ఏపీలో అధికార పక్షానికి 2 సీట్లు, ప్రతిపక్షానికి 1 సీటు దక్కాల్సి ఉంది.

ఫిరాయింపుల భయం

ఇదిలా వుండగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ఫిరాయింపుల భయం పట్టుకుంది. ప్రస్తుతం వైసీపీకి ఏపీలో 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారినా రాజ్యసభ ఎన్నికల్లో ఫలితంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. తెలుగుదేశం మూడు స్థానాలను గెలవాలంటే ఇద్దరు సభ్యులు తక్కువగా వుండగా, ఇటీవల ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టిడిపిలో చేరడంతో మూడవ స్థానం గెలిచేందుకు తెలుగుదేశం ఇంకా ఒక స్థానం దూరంలో ఉన్నది. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు రావడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కనీసం మరో ఇద్దరు సభ్యులైనా తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని పాలకపక్షం ఆశాభావంతో ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు రక్తికట్టనున్నాయి. తెలుగుదేశం మాత్రం మూడు సీట్లను కైవసం చేసుకోవాలని ఆశిస్తున్నప్పటికీ, అధికారపక్షవ్యూహాలకు చెక్ పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ వ్యూహరచన చేస్తోంది. ఐఏఎస్ అధికారులపై విమర్శలు, బీజేపి వర్సెస్ టిడిపితో అట్టుడుకుతున్న రాష్ట్ర రాజకీయం తాజాగా రాజ్యసభ ఎన్నికల రాకతో మరింతగా వేడెక్కింది.

భాగస్వామ్య సదస్సు తరువాత ఎంపిక

ఇదిలా వుండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక విశాఖ భాగస్వామ్య సదస్సు తరువాత జరుగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో తాజాగా మాజీ రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్‌రావు, టిడిఎల్‌పి కార్యదర్శి కోనేరు సురేష్‌లు ముఖ్యమంత్రితో భేటీ అయిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను ప్రస్తావించినట్టుసమాచారం. కాగా సామాజిక వర్గాల ప్రాతిపదికన, ఎన్నిసీట్లు గెలుస్తామనే అంశాలనే బేరీజు వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో దిట్ట అయిన ముఖ్యమంత్రి మూడో సీటు విషయంలో ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా టీడీపీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకసారి కేంద్రమంత్రి సీతారామన్, రెండవసారి మరో కేంద్రమంత్రి సురేష్‌ప్రభు భారతీయ జనతాపార్టీ తరపున ఎన్నికయ్యారు. రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడవసీటు గెలవాలంటే నలుగురు సభ్యులు భారతీయ జనతాపార్టీ మద్దతు కీలకం కానున్నది. అయితే ఎడమోహం పెడమోహం మాదిరిగా ఉన్న బీజేపీ, టీడీపీ సంబంధాలు రాజ్యసభ ఎన్నికలపై ఏలాంటి ప్రభావం చూపుతుందనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

నిఘా పెట్టిన వైఎస్సార్‌సీపీ

ఇదిలా వుండగా ఇప్పుడున్న సంఖ్యాబలంతో ఒక్క సీటైనా దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకత్వం ఆ పార్టీ సభ్యులతో టచ్‌లో ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. మరోవైపు టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు క్షీణించడం వైఎస్సార్‌సీపీకి కలిసివచ్చే అంశంగా మారింది. ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్న బీజేపీ వల్ల టీడీపీ తమ వైఖరినీ మార్చుకోక తప్పదు అనే అభిప్రాయం లేకపోలేదని వైఎస్సార్‌సిపి ఆశిస్తోంది.కానీ టిడిపి మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. తాము కలిసి రాజ్యసభ ఎన్నికలో బరిలో వుంటామనే ధీమాను వ్యక్తంచేసింది.

బలాబలాలు

కాగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి నలుగురు సభ్యులున్నారు. నంద్యాల ఎన్నికతో తెలుగుదేశం పార్టీ బలం 103 కు చేరింది. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన వర్మ తో పాటు చీరాలలో నవోదయం పార్టీ తరపున విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్‌లు అనంతరం టిడిపిలో చేరారు. వైఎస్సార్‌సిపికి అధికారికంగా 66 మంది సభ్యులు వున్నప్పటికీ, వారిలో 22 మంది టిడిపికి మద్దతునిస్తున్నారు. ఒక నామినేటెడ్ సభ్యుడు వున్నారు. అయితే కౌన్సిల్‌లో తప్ప రాజ్యసభ ఎన్నికలలో నామినేటెడ్ సభ్యుడికి ఓటు హక్కు లేదు.

విజయానికి 43.75 ఓట్లు

ఇదిలా వుండగా రాజ్యసభ ఎన్నికలలో మొత్తం 175 ఓట్లు పోల్ అయిన పక్షంలో మొదటి రౌండ్‌లో గెలిచేందుకు 43.75 సభ్యుల మద్దతు అవసరమవుతుంది. పోల్ అయిన ఓట్లను బట్టి ఎమ్మెల్యేల ఓట్ల మద్దతు సంఖ్యలో మార్పు రానుంది. ఫలితంగానే ఏ అభ్యర్థి అయినా ఎన్నికలలో విజయం సాధించాలంటే పోలింగ్ శాతాన్ని బట్టి దామాషా మారడం జరుగుతుంది.

మూడో సీటుకు టిడిపి

పోలింగ్ ఓట్ల శాతాన్ని బట్టి ఎన్నికలో విజయం ఆధారపడి వున్న నేపథ్యంలో మూడవ సీటులో విజయం సవాల్‌తో కూడుకున్నట్టిదే అయినప్పటికీ, ఆ దిశగా అధిష్టానవర్గం కసరత్తు చేసే అవకాశాలు లేకపోలేదు. ఖచ్చితంగా గెలిచే ప్రాధాన్యతా సీట్లలో ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, రాయలసీమలో రెడ్డి సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు వున్నారని సమాచారం. అయితే తన సొంత సామాజికవర్గం నుంచి రిస్కుతో కూడిన మూడవ సీటుకు అభ్యర్థిగా తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శి, సీనియర్ టిడిపి నేత కోనేరు సురేష్‌ను బరిలోకి దింపే అవకాశాలను ముఖ్యమంత్రి చురుకుగా పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాల కథనం.

ఖచ్చితంగా గెలిచే అవకాశం వున్న సీట్లలో సొంత సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లు ఇస్తే నెగెటివ్ ప్రచారం జరుగుతుందనే అభిప్రాయంతోనే కోనేరు సురేష్‌ను మూడవ సీటులో దింపే అవకాశాలను పరిశీలిస్తున్నారని తెలిసింది. కాగా గత శాసనమండలి ఎన్నికలలోనే రిస్క్ సీటులో కోనేరు సురేష్‌ను బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి యత్నించినప్పటికీ, చివరి నిమిషంలో ముఖ్యమంత్రి మనసు మార్చుకున్నారు.

అమరావతిలోనే పోలింగ్

హైదరాబాద్ రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ను నిర్వహించాలంటూ వైసీపీ విన్నపాన్ని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ముందు నిర్ణయించిన విధంగా వెలగపూడిలోని అసెంబ్లీలోనే మార్చి 23వ తేదీన మూడు స్థానాలకు ఎన్నిక జరుగుతుందని శాసనసభ కార్యాలయ అధికారి ఒకరు తెలియజేశారు.

వెంటాడుతున్న కరెన్సీ కష్టాలు



• బేజారెత్తుతున్న సామాన్యులు • జిల్లా చెస్ట్‌లకు ఆర్‌బీఐ ఆంక్షలు • రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం మూతపడిన ఏటీఎంలు • గ్రామీణ ప్రాంతాల్లో దయనీయంగా పరిస్థితులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రజలను నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకప్పటి నోట్ల రద్దు పరిస్థితులు గుర్తుకు తెస్తున్నాయి. ఏ సమయంలోనైనా అవసరమైన నగదును తీసుకునేందుకు బ్యాంకులు ప్రవేశపెట్టిన ఏటియంలు ఎక్కడా పనిచేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం ఎటిఎంలు మూతపడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేతిలో ఏటియం కార్డు ఉన్నా డబ్బులు తీసుకునే పరిస్థితి లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటిఎంలు చాలా వరకు మూతపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో ఏటీఎంలు తెరిచి ఉన్నా వాటిలో నగదు నిల్వలు మాత్రం లేవు. ఎక్కడో ఒకచోట ఉన్నా అవి కూడా పరిమితంగా పనిచేస్తున్నాయి. రూ.5 వేల నుంచి 10 వేల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే పరిస్థితి ఉంది. మరోవైపు బ్యాంకుల్లో కూడా సరైన నగదు నిల్వలు లేకపోవడంతో ఖాతాదారుల అవసరాల మేరకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. రూ.50 వేలు అవసరమైతే బ్యాంకు సిబ్బంది 15 నుంచి 20 వేలు చేతిలో పెడుతున్నారు. ఇదేమిటని ఖాతాదారులు ప్రశ్నిస్తే డబ్బు లేదనే సమాధానం చెబుతున్నారు. అవసరమైతే డిజిటల్ లావాదేవీలు చేస్తామని ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేస్తామే కానీ డబ్బు ఇచ్చే పరిస్థితి లేదని ఖరాకండిగా సమాధానమిస్తున్నారు. చాలా చోట్ల మా డబ్బు మాకెందుకు ఇవ్వరంటూ ఖాతాదారులు బ్యాంకు అధికారులతో గొడవకు దిగుతున్నారు. కరెన్సీ లేనిదే మేం ఏం చేయాలంటూ బ్యాంకు సిబ్బంది వాపోతున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి జిల్లాలోని బ్యాంకుల చెస్ట్‌లకు నగదు అంతంతమాత్రంగా వస్తుందని దీంతో నగదు కొరత ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బ్యాంకు శాఖలలో అత్యవసర పరిస్థితులల్లో అవసరమైన సొమ్ము కూడా ఒకోసారి అందుబాటులో ఉండటం లేదు. డిపాజిట్లు పడిపోవడంతో లావాదేవీల కోసం నిత్యం ఆర్‌బిఐ నుంచి వచ్చే నగదుపై ఆదారపడాల్సి వస్తుందంటున్నారు. దీంతో సెలవుల రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సెలవు రోజుల్లో 90 శాతం ఏటీఎంలు నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అవసరమైన సమయంలో నగదు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ సమస్య ఎన్నాళ్లిలా ఉంటుందనే ప్రశ్న అందరినీ పట్టి పీడిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒక్కో జిల్లాకు రూ.500 కోట్లు విడుదల చేయాలని బ్యాంకు అధికారులు కోరిన 20 శాతం మాత్రమే నగదు పంపిణీ చేస్తున్నారు. రిజర్వు బ్యాంకు పరిమితి విధించడంతో బ్యాంకులకు పూర్తి స్థాయిలో నగదును పంపలేమని చెస్ట్ అధికారులు చెబుతున్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకులు అందిస్తున్న సేవలకు సర్వీసు ట్యాక్స్ వసూలు చేస్తుండటంతో పాటు, ప్రభుత్వం ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుదో అనే భయంతో పాటు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయడంతో డిపాజిట్లు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. అవసరం ఉన్నా లేకున్నా డబ్బును బ్యాంకు నుంచి ఉపసంహరించి ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు. దీంతో బ్యాంకుల రోటేషన్ పూర్తిగా పడిపోయింది. విత్ డ్రాల సంఖ్య పెరగగా డిపాజిట్ల సంఖ్య విపరీతంగా పడిపోయింది. దీంతో గత ఏడాదితో పోల్చుకుంటే బ్యాంకు డిపాజిట్లు గణనీయంగా తగ్గినట్లు చెబుతున్నారు. దీంతో నగదు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ రిసొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్ఆర్‌డీఏ) బిల్లును పెట్టడంతో ఖాతాదా రులకు బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ బ్యాంకులు నష్టాలపాలై డిపాజిట్‌దారులకు డబ్బును తిరిగి చెల్లించకుండా ప్రభుత్వ భరోసా ఏమీ ఉండదన్న అంశం ఎఫ్ఆర్‌డీఐ బిల్లులో ఉండడంతో ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేసిం ది.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన రెండువేల నోట్ల ముద్రణను సైతం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను పెంపొందించాలన్న ఉద్దేశంతోనే రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంకు అధికారులు జిల్లా బ్యాంకులకు సక్రమంగా డబ్బులు పంపకపోతే మళ్ళీ నోట్ల రద్దు పరిణామాలే పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం, రిజర్వు బ్యాంకులు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

జగన్‌తో రాష్ట్రానికి చెడ్డపేరు

మంత్రి శిద్దా రాఘవరావు



అమరావతి, ఆంధ్రప్రభ : ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తుంటే, అవినీతి కార్యకలాపాలతో విపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు మండిపడ్డారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇందు టెక్ జోన్ పెట్టుబడుల వ్యవహారంలో మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోడీతో సహ నలుగురు కేంద్ర మంత్రులకు లీగల్ నోటీసులు ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని మారిషస్ ప్రభుత్వం ప్రపంచ న్యాయ స్థానంలో కేసు వేసే దుస్థితికి రావడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష నేత జగన్ అవినీత కారణమని మంత్రి దుయ్యబట్టారు. దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న రాజకీయ నాయకుడిగా, లక్ష కోట్లు అవినీతికి పాల్పడిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఎద్దేవా చేశారు. కంపెనీలను, ప్రభుత్వాలను, అధికారులను, పారిశ్రామికవేత్తలను మోసం చేయడమే కాకుండా వీదేశీ కంపెనీని సైతం మోసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీకే నోటీసులు వచ్చే దుస్థితి జగన్‌మోహన్ రెడ్డి వల్ల దాపురించిందని ఆయన చేసిన అవినీతి తీవ్రత ఎంతో ప్రజలకు అర్థమవుతుందన్నారు.

ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం సరికాదు: మంత్రి నక్కా

భారతీయ జనతా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో అనేక కష్టాలు అనుభవిస్తున్నామని, విభజన చట్టంలోని ఒక రాజధాని నిర్మాణానికే సహకరించని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కొత్తగా రాయలసీమ హక్కులు, మరో రాజధాని అంటూ మాట్లాడటం అవివేకమన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో ఉండగా, సంవత్సరానికి ఒక్కో జిల్లాకు కేవలం రూ.50కోట్లు చొప్పున మూడు సార్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో ఉండగా బుందేల్‌ఖండ్‌కు రూ.6వేల కోట్లు ఇచ్చి, రాయలసీమకు రూ.600 కోట్ల మాత్రమే ఇచ్చారని, అటువంటి బీజేపీ రాయలసీమలో రాజకీయ అంచనాలతో మాట్లాడినట్లు ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేవలం పత్రికలలో కనిపించేందుకు మాత్రమే మాట్లాడుతున్నారని, ఆయన కేవలం టీడీపీ వల్లే ఎమ్మెల్సీ అయ్యారని, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నేతలు సీఎం చంద్రబాబుని విమర్శిస్తున్నారని, స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అని చంద్రబాబు అన్నట్లు ఒక పత్రిక కథనం చూపిస్తూ బీజేపీ ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

బీజేపీ జగన్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకొని జగన్ అజెండాను ప్రచారం చేస్తున్నట్లు ఉందని అనుమానం వ్యక్తంచేశారు.

వైకాపా ఐదు దేశాల కమిటీల ఏర్పాటు

అమరావతి, ఆంధ్రప్రభ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యుఎస్ఏ, కాతర్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో తమ పార్టీ కమిటీలను ఏర్పాటుచేసింది. ఈమేరకు శనివారం ఆ కమిటీల వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఈ కమిటీల నియామకాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం మేరకు ఏర్పాటుచేశారు. యూఎస్ఏ కమిటీ కన్వీనర్‌గా చవ్వా మధులిక, పండుగాయల రత్నాకర్, నలిపిరెడ్డి వాసుదేవ, కొరసపల్లి శ్రీధర్‌లను కన్వీనర్లుగా నియమించారు. వీరితోపాటు 9 మంది గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను, 25 మంది కోర్ కమిటీ రీజినల్ ఇన్‌ఛార్జిలను నియమించారు. మొత్తం 39 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. వీరితోపాటు స్టేట్ మరియు సిటీ ఇన్‌ఛార్జిలుగా 85 మందిని, సభ్యులుగా మరో 80 మందిని నియమించారు. అలాగే కతార్ దేశానికి సబంధించి మొత్తం 30 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి దొండపాటి శశికిరణ్‌ను కన్వీనర్‌గా నియమించారు. కో కన్వీనర్లుగా రావి సూర్యప్రకాశరావు, జాఫర్ హుస్సేన్, బి గిరిధర్‌లను నియమించారు. సుంకర సాంబశివరావును సలహాదారుగా నియమించారు. మిగిలిన వారిని వివిధ రకాల పదవుల్లో నియమించారు.

ఇక సింగపూర్ దేశంలో మొత్తం 44 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి బొమ్మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి, వత్సవాయి ప్రుధ్వీ రాజు, దాకాటి జయప్రకాష్‌లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. మిగిలిన వారితో సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, కమిటీ సభ్యులు, సోషల్ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే మలేషియా కమిటీలో మొత్తం 26 మందికి స్థానం కల్పించారు. ఈ కమిటీకి కనమల మహేష్ బాబు, ఎల్ విజయ భాస్కర్ రెడ్డి, షేక్ బజీబాబా, తిప్పిరాజు రేవంత్ రాజు, ఆకేపాటి సుధాకర్ రెడ్డిలు కన్వీనర్లుగా నియమితులయ్యారు. మిగిలిన వారు ప్రధాన కార్యదర్శులుగానూ, కార్యదర్శులుగానూ, సోషల్ మీడియా సభ్యులుగానూ నియమించారు. అలాగే ఆస్ట్రేలియా కమిటీకి భవనం భార్గవ రెడ్డిని మీడియా ఇన్‌చార్జిగా నియమించారు.

రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద పికెటింగ్

• విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు • రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక, అనుబంధ సంఘాలు పిలుపు



అమరావతి, ఆంధ్రప్రభ: విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 26న జిల్లా కలెక్టర్ కార్యాలయాల పికెటింగ్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిచ్చాయి. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు, ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ గఫూర్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదికతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వీరికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు ఆందోళన చేస్తూ కార్మికులు రోడ్లు ఎక్కాల్సి వస్తోందన్నారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈనెల18 నుండి వివిధ రూపాలలో కార్మికులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. వీరి పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంజాబ్, హర్యానా, జమ్ముకాశ్మీర్ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

జగన్ చేతిలో కీలుబొమ్మలుగా

కొందరు బీజేపీ నేతలు

నమ్మక ద్రోహం చేయొద్దు: తెదేపా రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్



అమరావతి, ఆంధ్రప్రభ: ప్రతిపక్ష నేత జగన్ చేతిలో కీలుబొమ్మలుగా కొందరు బీజేపీ నాయకులు మారి వైసీపీ కరపత్రాలను చూపించి, అబద్ధపు సాక్ష్యాలతో చంద్రబాబు అన్నట్లు ప్రకటన చేయడం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ ప్రశ్నించారు.

శనివారం విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన బీజేపీ, ఆతర్వాత ప్రత్యేక హోదా అన్నది ఎక్కడా ఉండబోదని, హోదాకు సరిసమానమైన ప్రత్యేక సహాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఒప్పించిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం హామీలను నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకుంటే, చెప్పింది చేయకుండా చేతులెత్తేసి నేడు చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. చస్తామన్నది చెయ్యకుండా ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది భాజపా నాయకుల ప్రయత్నాలు చేయటం దేశ సమగ్రతకు భంగం కలిగించే విషయం కాదా అంటూ ప్రశ్నించారు. రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏం చేశారంటూ నిలదీశారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

• రెండు జాగిలాలు కూడా మృతి • మరో అన్నదాతకు గాయాలు • ప్రాణాలు తీసిన పంట రక్షణ కోసం చేసిన విద్యుత్ కంచె



మృతి చెందిన రైతులు, కుక్కలు

తంబళ్ళపల్లె, ప్రభ న్యూస్; వన్య ప్రాణుల నుంచి పంటను కాపాడు కోవడానికి విద్యుత్ తీగలతో వేసిన కంచె ఆ రైతుల పాలిట శాపం అయింది. ఆ కంచెను తగిలి ఇద్దరు అన్నదాతలు అశువులు బాశారు. వారి వెన్నంటి ఉన్న రెండు జాగిలాలు కూడా ప్రాణావు వదిలాయి. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె మండలంలోని దిగువపల్లెకు చెందిన రైతు భూమిరెడ్డి వ్యవసాయ పొలంలో వన్యప్రాణుల నుంచి పంటను రక్షించుకోవడానికి విద్యుత్ తీగలను అమర్చాడు. ప్రక్క గ్రామమైన మద్దులదొడ్డికి చెందిన వెంకటరమణారెడ్డి (46) రామలింగారెడ్డి(47) వారితో పాటు వచ్చిన మూడు పెంపుడు కుక్కలు శనివారం తెల్లవారు జామున ఈ విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. వీరు తమ పొలాల వద్దకు వెళుతుండగా మార్గం మధ్యలో ప్రక్క పొలంలో విద్యుత్ తీగలను అమర్చిన విషయం తెలియక అటుగా వెళుతూ విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందారు. మరో రైతు రాజారెడ్డి కూడా వీరితో పాటు వెళుతుంగా విద్యుత్ తీగలు తగలగా అతనిపై ఉన్న దుప్పటి సహకారంతో తప్పించుకోగలిగాడు. రాజారెడ్డి వెంటనే కేకలు వేయడంతో ప్రక్క పొలాలోని రైతులు పరుగున వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఎస్ఐ దిలీప్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో రెండు గ్రామాలో విషాద చాయలు అలముకొన్నాయి.

వైఎస్ కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం

• చంద్రబాబు వైఎస్ఆర్ చరిత్రపై బహిరంగ చర్చకు సిద్ధామా
• మంత్రి ఆదినారాయణరెడ్డికి సుధాకర్‌బాబు సవాల్

అమరావతి, ఆంధ్రప్రభ: నిజంగా కడప రెడ్డివి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మంత్రి అదినారాయణ రెడ్డికి వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అదినారాయణ రెడ్డికి దమ్ముంటే చంద్రబాబు చరిత్ర, వైఎస్ఆర్ చరిత్ర పై చర్చించేందుకు సిద్దమా అని చాలెంజ్ విసిరారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ బాబు మాట్లాడుతూ ఏపీ మంత్రులు విచ క్షణా రహితంగా మాట్లాడుతున్నరని మండిపడ్డారు. చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకునన్న మంత్రి అదినారాయణ రెడ్డి పంది బురదలో దోర్లినట్లు దోర్లుతూ విమర్శలు చేస్తున్నరన్నారు. రాజకీయ బిక్షపెట్టిన నేత కుంటుంబాన్నే విమర్శస్తావా, నీవు మనిషివేనా అని ప్రశ్నించారు. చందాలు, దందాలతో మదమెక్కి నారావారి నక్కజిత్తుల్లో చిక్కి మాట్లాడుతున్నవని దుయ్యాబట్టారు. చంద్రబాబు, వైఎస్ ఆర్‌ల చరిత్ర పై చర్చకు వస్తామని అది అసెంబ్లీనా, అమరావతి వీదిలోన లేక కడప నడిబోడ్డునా ఎక్కడైన చర్చకసిద్దమన్నారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడితో మా ధీరుడుకి పోటినా అన్నారు. అచ్చెన్నాయుడు ఆరు అడుగులు ఉంటాడు. అన్న చనిపోతే మంత్రి అయిన వ్యక్తి కూడా వైఎస్ జగన్ గురించి మాట్లాడటం హాస్యస్పదం అన్నారు. తొమ్మిది నెలల తరువాత నీ బాగోతం అంతా శ్రీకాకుళం జిల్లా ప్రజలు బట్టబయలు చేస్తారని హెచ్చరించారు. మంత్రి అచ్చె నాయుడు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాన్నారు. చిల్లర వ్యాపారాలు చేసుకునే బుద్దా వెంకన్న చిల్లర వ్యాపారాలు చేసుకో నోటికోచ్చినట్లు మాట్లాడి అవాకులు చవాకులు పోతే తాట తీస్తాం అని సుధాకర్ హెచ్చరించారు.

రాయలసీమ న్యాయవాదులతో చర్చలు జరపండి

• సీఎంకి సీపీఎం మధు లేఖ

అమరావతి, ఆంధ్రప్రభ: రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులతో సంప్రదింపులు జరపాలని సీపీయం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు . ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాయలసమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ గత నెల రోజులుగా రాయలసీమ న్యాయవాదులంతా ఐక్యంగా ఆందోళన చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు మద్దతుగా యువతీ, యువకులు, వివిధ ప్రజాసంఘాలు, ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారన్నారు. 22న జరిగిన మీ పర్యటన సందర్భంగా వారిని అరెస్టు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. వెంటనే న్యాయవాదులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని మధు లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.

రేపు కాంగ్రెస్ నిరసన ర్యాలీ

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలన్నీ రాజీ లేకుండా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగానే ఈ నెల 26న సాయంత్రం 6-7 గంటలకు విజయవాడలోని ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు కాగడాలతో నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. ఈనిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

హోదా ఇవ్వని పార్టీలను ఊడ్చేస్తాం..

వినూత్న రీతిలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపిన డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రనికి ప్రత్యే హోదా ఇవ్వని పార్టీలను ఊడ్చేస్తామంటూ రోడ్డు ఉడ్చూతూ, పొడవాటి యాప్రాన్ వేసుకొని వినూత్న రీతీలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్), భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్) రాష్ట్ర కమిటీలు శనివారం విజయవాడలో వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడుతూ విభజనచట్టంలో అధికారం చేపట్టిన ఆరు నెల్లో రైల్వేజోన్ ఇవ్వాలని చట్టంలో ఉన్న నాలుగేళ్ళు గడుస్తున్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హోదా సంజీవిని కాదు ప్యాకేజీయే ముద్దు అన్న ప్రభుత్వం ఇప్పుడు మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్దం అంటుందని విమర్శించారు. గతంలో దేశాన్ని పీడించి పిప్పి చేసిన బ్రిటిష్ వారి పాత్ర రాష్ట్రంలో ప్రజానీకాన్ని నాలుగేళ్ళ నుండి పిడిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా బిజెపి, టిడిపిలు చేసిన మోసాన్ని గుర్తించి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే రెండు పార్టీలను ఊడ్చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వై.రాము మాట్లాడుతూ హోదా ఇస్తామని చెప్పింది,ఇప్పుడు మోసం చేసింది బిజెపి, టిడిపి పార్టీలేన్ననారు. యూనివర్శిటీలకు 9006 కోట్ల నిధులు ఇవ్వల్సి ఉండగా నాలుగేళ్లలో రూ421 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కడప ఉక్కు పోర్టు, పరిశ్రమలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవీణ్, శివ, కిరణ్ సుబ్రమణ్యం, నిజాం, అశోక్, ఏసుబాబు , క్రాంతి పాల్గొన్నారు.

'చలో ఢిల్లీ జయప్రదం చేయండి'

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మార్చి 6న ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన 'చలో ఢీల్లీ' ని జయప్రదం చేయాల్సిందిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రా నికి జరిగిన అన్యాయం పై అందరూ ముక్తకంఠంతో నినదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ ఏకోన్ముఖంగా కార్యక్రమాలు, ఉద్యామాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉంన్నారు. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాలన్నీ ప్రత్యేక హోదా సాధన కోసం నడుం కట్టాలని సూచించారు. బీజేపీ నేతలు మోసపూరిత మాటలతో ఇంకా ప్రజలను నమ్మకద్రోహం , నయవంచనకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించడం ఖాయమన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు ఐక్య ఉద్యమాలు సాగాలని ఆయన అభిప్రాయ పడ్డారు. మార్చి 6న చలో ఢీల్లీకి తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

'టీడీపీ పాలనలోనే క్రిస్టియన్లకు మేలు'



అమరావతి, ఆంధ్రప్రభ: క్రైస్తవులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, వారిపై జరిగే దాడులను పట్టించుకోవడం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ విభాగం ప్రధాన కార్యదర్శి సిహెచ్. జాన్ వెస్లీ పేర్కొన్నారు. క్రైస్తవులపై జరిగిన దాడులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే అరికట్టారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ సింగ్ నగర్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఎవరినీ కూడా ఆపలేదన్నారు. ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం కన్వీనర్ ఆలీవర్‌రాయ్ తాజాగా చేస్తున్న ఆరోపణలు సత్యదూరమంటూ జాన్‌వెస్లీ కొట్టిపారేశారు. క్రైస్తవులకు అండగా చంద్రబాబు వున్నారన్నారు. జెరూసలెం యాత్రకు 40 వేల రూపాయలు, చర్చిలకు 5 లక్షల రూపాయలు, క్రిస్టియన్ కానుకలను ప్రభుత్వం ఇస్తోందన్నారు. బీమిలిలో ఒక పాస్టర్‌ను అతి దారుణంగా కొట్టి గుండు గీయించిన వైసీపీకి చెందిన ఆలీవర్ రాయ్ జగన్‌మోహన్ రెడ్డి, అనిల్‌కుమార్‌లతో కుమ్మక్కై కావాలనే టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని జాన్‌వెస్లీ విమర్శించారు. ఇంకోసారి తమ పార్టీపై, ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తగిన మూల్యం చెల్లించకతప్పదని జాన్‌వెస్లీ హెచ్చరించారు.

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో

బాంబుల కలకలం

● రెండు బాక్సులు గుర్తింపు
● రంగంలోకి క్లూస్‌టీంలు



రైలు నుండి అనుమానాస్పద బాక్సులు

మధిర, ప్రభన్యూస్ : భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు 11020లో అనుమానస్పదంగా ఉన్న రెండు ఇనుప బాక్సులు ప్రయాణికుల్లో కలకలాన్ని రేపాయి. శనివారం ఈ రైలు మధిర మీదుగా ముంబయి వెళ్తోంది. రైలు విజయవాడ దాటిన తరువాత ఎస్11బోగిలో 57వ సీటు కింద విజయవాడలో ఎక్కిన ప్రయాణికులు తమ లగేజీ బ్యాగులను కిందపెట్టేందుకు చూడగా విద్యుత్ వైర్లు కల్గిన రెండు ఇనుప బాక్సులు కనిపించాయి. దీంతో సదరు ప్రయాణికులు రైల్వే టీటీకి సమాచారం అందించగా ఆయన మధిర రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి మధిర టౌన్ ఎస్సై తిరుపతిరెడ్డికి సమాచారం అందించారు. రైల్వే, సివిల్ పోలీసులు రైలులో అనుమానస్పందంగా రెండు బాక్సులు ఉన్నాయని తెలిపారు. దీంతో ఆ రైలు ఆగిన వెంటనే ఎస్ 11లోని 57వ సీటు కింద ఉన్న బాక్సులను బయటకు తీసుకొచ్చి నిర్జీవమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. బాక్సుల్లో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయని తెలుసుకునేందుకు బాంబు స్కాడ్, క్లూస్ టీంలను మధిరకు రప్పించి పేలుడు పదార్థాలు ఉన్న బాక్సులను పరిశీలించారు. ఈ బాక్సులపై ఎనామిల్ రంగ్ వేసి ఉండటంతో రంగువాసన అధికంగా రావడంతో డాగ్‌స్క్వాడ్ కూడా ఆ బాక్సుల్లో ఉన్నది పేలుడు పదార్థాలా.. కాదా అనేది గుర్తించలేకపోయాయి. ఓ దశలో వాటిని గట్టిగా బాధడంతో పోలీసులు సైతం ఈ బాక్సుల్లో పేలుడు పదార్థాలు ఉండవచ్చునని అనుమానం కల్గింది. డాగ్ స్క్వాడ్ వ్యవహరించిన తీరును ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విషయం క్లిష్టంగా ఉండటంతో ఈ బాక్సులను ఊరి చివరన ఉన్న చెరువు సమీపంలోని పోలాల్లోకి తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి శిక్షణ పొందిన ప్రత్యేక టీంను రప్పించి ఈ బాక్సుల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయా.. లేవా అనేది అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ బాక్సులు వచ్చిన సంచిపై శ్రీలలిత ఎంటర్ ప్రైజెస్ అనంతపురం అని ఉంది. అనంతపురం ఉన్న సంచిలో అనుమానస్పదంగా ఉన్న బాక్సులు కోణార్క్ ఎక్స్ ప్రెస్‌లో ఉండటంతో ఎక్కడకు వెళ్తున్నాయనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎస్11బోగిలో 57సీటు రిజర్వేషన్ ప్రకారం ఎవరిది.. ఆ సీటులో ఎవరు ప్రయాణిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. లేక ప్రయాణికులు ఎవరైనా ఇక్కడ పెట్టారా అనేది ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ బాక్సుల్లో ఉన్నది బాంబులా.. కాదా అనే విషయం తెలియకపోవడంతో ప్రజల్లో వీపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ప్రాంతంలో తొలిసారిగా అనుమానస్పదంగా బాక్సులు రైలు నుండి రావడంతో వాటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంఘటన స్థలాన్ని సత్తుపల్లి ఏసీపీ రాజేష్, ఖమ్మం రైల్వే సీఐ చంద్రపాల్, మధిర సీఐ శ్రీధర్, ఎస్సై తిరుపతిరెడ్డి, ఖమ్మం ఆర్‌పీఎస్ ఎస్సైలు వెంకటరెడ్డి, రవికుమార్, తదితరులు ఉన్నారు.

టెట్ కష్టాలు-అభ్యర్థుల అవస్థలు

• సర్వర్లు, నెట్ మొరాయింపు • 100 కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష • ఫోన్ ఎత్తని ఉన్నతాధికారి

అమరావతి, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కష్టాలు తీరకపోగా, మరింత ఎక్కువవుతున్నాయి. ఈనెల 21 నుంచి రాష్ట్రంలో టెట్ అర్హత పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి మొదటిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తుండటం అభ్యర్థులకు ప్రాణసంకటంగా మారిందనే విమర్శలున్నాయి. మొదటి నుంచి కూడా టెట్ అభ్యర్థులు పడరానిపాట్లు పడుతూనే ఉన్నారు. పరీక్షల్లో కూడా ఈ కష్టాలు తప్పకపోవడంతో మరింత ఇబ్బందిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 190 ఆన్‌లైన్ కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. పరీక్ష ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా ఆన్‌లైన్ ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. సర్వర్లు మొరాయించడం, నెట్ సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. దీని వల్ల అభ్యర్థులు సహనానికి పరీక్షగా మారిందంటున్నారు. నెట్ సమస్య మారిందంటున్నారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల అభ్యర్థులు అవస్థలుపడుతున్నారు.

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఈ పరిస్థితి ఉండటంలున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు మొదటి పేపర్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మార్చి 2 వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒక విడత, మళ్లీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు రెండో విడతగా పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర స్థాయి పరిశీలకులు,జిల్లా విద్యాశాఖాధికారులు,ఫ్లయింగ్ స్క్వాడ్స్ సందర్శించి,పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం జరుగుతుంది మార్చి 2వరకు కొనసాగనున్న టెట్ పరీక్షలకు మొత్తం 4, 46,833 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షను ఈనెల 21 నుంచి 24 వరకు, పేపర్ 2 పరీక్షను 25 నుంచి 28 వ తేదీ వరకు, పేపర్ 3 పరీక్షను మార్చి 1, 2 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. కాగా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో టెట్ పరీక్ష విజయవంతంగా జరుగుతుంది. ఈ విషయమై వివరణ కోరేందుకు సంబంధిత ఉన్నతాధికారికి పలు మార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం గమనార్హం.

కరెన్సీ నోట్లు కాదు...కళాఖండాలు!



న్యూఢిల్లీ: కాదేది కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. చూడబోతే ఈ మాట కవితకు మాత్రమే కాదు కరెన్సీ నోట్లకు సైతం వర్తిస్తుందని కొన్ని దేశాలు తెలియజెప్తున్నాయి. ఆయా దేశాలకు కరెన్సీ నోటు కేవలం ఆర్థిక లావాదేవీలకు వాడుకునే ఉపకరణం మాత్రమే కాదు. దేశ చారిత్రక, ప్రాకృతిక, వైజ్ఞానిక, సాంస్కృతిక, సాహితీ అంశాలను ప్రతిబింబించే ఒక వేదిక కూడా. పక్షులు, జంతువులు, స్మారక చిహ్నాలు, చిరస్మరణీయ సాహితీవేత్తలు, పోరాట యోధులు, ఘనమైన కట్టడాలు కరెన్సీ నోటుపై కొలువుదీరుతుంటాయి. ఇలా వారందరికీ చోటు ఇవ్వనే చెరిగిపోని, చిరిగిపోని విధంగా కలకాలం ఉండిపోయేలా నాణ్యమైన ముడిసరుకుతో కరెన్సీ నోటును ముద్రిస్తున్నాయి. చూపుతిప్పుకోలేని విధంగా వర్ణశోభితంగా కనువిందు చేయడం వాటి నైజం. అలాంటి 19 దేశాల అందమైన కరెన్సీ నోట్లు మీ కోసం.

నార్వే: నార్వే దేశం తన క్రోన్ నోటు కొత్త డిజైన్‌ను 2017లో ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది.

ఐస్‌ల్యాండ్: దేశానికి చెందిన పలువురు రాజకీయ నేతలు, కళాకారులు క్రోనర్ నోటుపై కొలువుదీరి ఉంటారు.

ఇజ్రాయెల్: ఎన్ఐఎస్ 200 షెకెల్ నోటు 2015, డిసెంబర్‌లో చలామణీలోకి వచ్చింది. దీనిపై హిబ్రూ కవి నాథన్ ఆల్టర్‌మ్యాన్ కనిపిస్తారు. అంతేకాక అంధులు సైతం గుర్తించేలా ఈ నోటును రూపొందించారు.

కెనడా: ఈ దేశం మరింత భద్రత, మన్నికతో పాటుగా రీసైకిల్ చేసే విధంగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణీ చేస్తున్నది.

చెక్ రిపబ్లిక్: ఐరోపా యూనియన్‌లో భాగంగా యూరోను చలామణీలోకి తీసుకువచ్చేందుకు చెక్ రిపబ్లిక్ భావించింది. కానీ ఈ ప్రతిపాదనపై అంతర్గతంగా వ్యతిరేకత, ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఎప్పటిలాగానే కొరునా కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నాయి.

ఆస్ట్రేలియా: 1988లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన తొలిదేశంగా పేరు తెచ్చుకుంది. యుక్త వయస్సులో రెండవ ఎలిజబెత్ రాణి, తదితర ప్రముఖులు నోట్లపై కనిపిస్తుంటారు.

ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికా: ఈ ఫ్రాంక్ కరెన్సీ నోటు 1960లో చలామణీలోకి వచ్చింది.

భూటాన్: గుల్‌ట్రుమ్ కరెన్సీ నోటు1974 నుంచి చలామణీలో ఉంది.

అరుబా: ఫ్లొరిన్ నోటును 1986లో ప్రవేశపెట్టారు.

నెథర్లాండ్స్: 2002లో యూరోలోకి మారడానికి ముందు డచ్ గిల్డర్ అనే కరెన్సీ 17వ శతాబ్దం నుంచి చలామణీలో ఉన్నది.

ఉజ్బెకిస్తాన్: 1993 దాకా చలామణీలో ఉన్న రష్యన్ రూబెల్ స్థానంలో సొమ్ రంగప్రవేశం చేసింది.

మంగోలియా: 20వేల టుగ్రిక్ కరెన్సీ నోటుపై 13వ శతాబ్దపు యోధుడు చెంగిజ్ ఖాన్ చిత్రం ఉంటుంది.

సింగపూర్: 1976 నుంచి 1984 మధ్య చలామణీకి తీసుకువచ్చిన ఈ నోట్లపై పసుపు పచ్చని సన్ బర్డ్, సింగపూర్ ఛాంగి అంతర్జాతీయ విమానాశ్రయం కనువిందు చేస్తుంటాయి.

ట్రినిడాడ్ అండ్ టొబాగో: సెంట్రల్ బ్యాంక్ స్వర్ణోత్సవం సందర్భంగా జారీ చేసిన 50 డాలర్ల నోటుపై ఎరుపు రంగు పుష్పం, కార్నివాల్ దుస్తుల్లో మహిళ సందడి.

ఈజిప్టు: 20 పౌండ్ల నోటుపై ముహమ్మద్ అలీ మసీదు, యుద్ధ రంగంలో రథం.

ఉగాండా: 2010లో చలామణీలోకి వచ్చిన ఈ 50వేల షిల్లాంగ్ నోటుపై దేశ స్వతంత్ర స్మారకం, బివిండి వర్షారణ్యం, వీపుపై వెండి రంగుతో పర్వత గొరిల్లా కనువిందు.

కజకిస్థాన్: 2012లో చెలామణీలోకి వచ్చిన ఈ టెంగె కరెన్సీ నోటుపై కజల్ ఎలి స్మారకం, దేశ పటం, చిరుతపులి ఆకారం.

మాల్దీవులు :ఈ 100 రుఫీయా కరెన్సీ నోటుపై కొలువుదీరిన అబు-అల్ బరకాత్ సమాధి.

జపాన్: ఈ 5,000 యెన్ నోటుపై దేశ తొలి మహిళా రచయిత్రి ఇచియో హిగుచి చిత్రం ఉంది.

2025 నాటికి క్షయ రహిత భారత్

సోనిపట్ (హర్యానా): భారత్ నుంచి టీబీని తరిమికొట్టేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2025 నాటికి భారత్‌ను టీబీ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 2030 నాటికి క్షయను పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హర్యానాలోని సోనిపట్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న నడ్డా...దేశంలోని ప్రతీ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీబీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నామని చెప్పారు.

హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగంపై హైకోర్టుకు నివేదిక

హైదరాబాద్,ఆంధ్రప్రభ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల దుర్వినియోగం, అక్రమాలపై నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేసిన వ్యవహారంలో పరిపాలకుల కమిటీ హైకోర్టుకు నివేదికను సమర్పించింది.

తెనాలిలో కేంద్ర రీజినల్ జీఎస్టీ కార్యాలయం

• నేడు ప్రారంభించనున్న కమిషనర్ శ్రీహరిరావు



అమరావతి, ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లా తెనాలిలో సెంట్రల్ ఎక్సైజు శాఖకు చెందిన జీఎస్టీ(సెంట్రల్) రేంజ్ కార్యాలయం సిద్ధమైంది. ఆదివారం ఉదయం సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజు కమిషనర్ ఎమ్.శ్రీహరిరావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్తగా ప్రారంభించనున్న రేంజ్ కార్యాలయం పరిధిలోకి తెనాలి మున్సిపాలిటీ, రెవిన్యూ మండలం, చేబ్రోలు, పొన్నూరు, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవాని పాలెం, కాకుమాను, చుండూరు, అమృతలూరు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, రేపల్లే, నిజాంపట్నం, నగరం, భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు మండలాలు వస్తాయి. తెనాలి బోస్‌రోడ్డులోని సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో గెజిటెడ్ హోదా కలిగిన సూపరింటెండెంట్‌తో పాటు ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తారు. తెనాలి కార్యాలయం ద్వారా ఏటా రూ.70 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారుల అంచనా. జీఎస్టీపన్ను చెల్లింపుదారులకు మరిన్ని సేవలు అందించాలనే లక్ష్యంతో తమ పరిధిలోని ఐదు జిల్లాల్లో జీఎస్టీ సెంట్రల్ కార్యాలయాలను విస్తరిస్తున్నట్లు సీనియర్ ఐఆర్ఎస్ అధికారి, జీఎస్టీ కమిషనర్ ఎమ్.శ్రీహరిరావు తెలిపారు. జీఎస్టీవచ్చిన తర్వాత కావలి, నాయుడుపేట, చీరాల, మార్కాపురం, జంగారెడ్డి గూడెంలో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు కమిషనరేట్ పరిధిలో ఐదు డివిజన్ కార్యాలయాలు, 36 రేంజ్ కార్యాలయాలు పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు

• నాగ సాధువులు పూజలు • అన్నదానానికి సూర్యభాస్కరమ్ రూ.లక్ష విరాళం



అమరావతి, ఆంధ్రప్రభ : బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసివున్న కనక దుర్గమ్మ ఆలయాన్ని శనివారం పలువురు ప్రముఖులు, సాధువులు సందర్శించారు. ఈసందర్బంగా వారికి ఆలయ సిబ్బంది, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆశీర్వచనాలు అందించారు. గుంటూరు జిల్లా వేమవరం గ్రామంలో ఆదివారం జరగనున్న కోటి లింగాల పుణ్యక్షేత్రం శంకుస్థాపన నిమిత్తం హిమాలయాలు నుంచి వచ్చిన నాగ సాధువులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, సభ్యులు సిహెచ్ సాంబ సుశీల, కె.సూర్యలతాకుమారి, ఆలయ పీఆర్‌వో, ఏఈవో అయిన అచ్చుతరామయ్య తదితరులు స్వాగతం పలికారు. కాగా ఆలయం పరిధిలో నిర్మించిన మల్లేశ్వర ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈవో డాక్టర్ ఎం.పద్మ దంపతులు, ఆలయ చైర్మన్ గౌరంగబాబు తదితర ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జి.పద్మ శేఖర్‌రావు, వి.శంకరబాబు, పెంచలయ్య, ఇ.సాంబశివరావు, సిహెచ్.సాంబ సుశీల, కె.సూర్యలతాకుమారి, సి.నరసింహారావు, బీరక ప్రసాద్, ఏఇవో అచ్యుత రామయ్య, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, శివప్రసాద్, స్థానాచార్యులు, అర్చక సిబ్బంది పాల్గొన్నారు. కాగా విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన బి.సూర్యభాస్కరమ్ అన్నదానానికి రూ. 1,01,116 లను విరాళంగా అందజేశారు. విరాళం చెక్కును ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గౌరంగబాబుకు అందజేశారు.

దక్షిణాది ఖాద్రీ నరసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం..



కదిరి, ప్రభ న్యూస్: ఉభయ రాష్ట్రాల్లోని నవ నరసింహ క్షేత్రాల్లో ప్రఖ్యాతి గాంచిన దక్షిణాది రాష్ట్రంలో అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవా లకు ఆదివారం నిర్వహించే అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్స వాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతంలో అహోబిలం నరసింహ క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యాతకు ఏమాత్రం తగ్గని రీతిలో శోభాయ మానంగా వెలుగొందుతున్న ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించనున్నారు. అందులో భాగంగా 25న ఆదివారం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారం భం కానుండగా.. 26న శ్రీ వారి కళ్యాణోత్సవం, 27న హంస వాహనం, 28న సింహ వాహనం, మార్చి 1న హనుమంత వాహనం, 2న బ్రహ్మగరుడోత్సవం, 3న శేష వాహనం, 4న సూర్యచంద్ర ప్రభ, మోహిని ఉత్సవం, 6న ప్రజాగరుడ సేవ, 7న గజవాహనం, 8న బ్రహ్మరథోత్సవం (తేరు లాగుట), 9న అశ్వ వాహనం, 10న తీర్థ వాది, 11న పుష్ప యాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 21న వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి యేటా నిర్వహించే ఖాద్రీ నరసింహుని బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రాయలసీమ జిల్లాలతో పాటు తమిళనాడు భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తోంది.

రానున్న రోజులు యువతవే!

• అవగాహన సదస్సులో విజయవాడ సీపీ సవాంగ్



అమరావతి, ఆంధ్రప్రభ: రానున్న రోజులు యువత, విద్యార్థులవేనని విజయవాడ పోలీసు కమిషనర్ దామోదర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. రేపటి రోజును సానుకూల దృక్పథంతో తీసుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సంస్థ (సీహెచ్ఎస్ఎస్) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అంతర్జాతీయ ఫెలోషిప్‌పై విద్యార్థులకు అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సవాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం భాష, నైపుణ్యం కలిగిన వారి కోసం ఎదురు చూస్తోందని చెప్పారు. ఇందు కోసం భారత ప్రభుత్వం యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సామాజిక మాధ్యమాలను చూసే అలవాటును కొంత వరకు తగ్గించుకొని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఏ విషయంలోనూ వ్యతిరేక భావం కూడదని చెపుతూ నిరంతరం రేపు మంచే జరుగుతుందనే సానుకూల ధోరణిలో వెళ్లాలన్నారు. ఆశించినది అందనప్పటికీ నిరుత్సాహానికి లోనుకావద్దని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకోనున్న అమరావతిలో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ప్రపంచ నలుమూలల నుంచి పేరొందిన ఐటీ, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అమరావతి రాజధానిలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు. రానున్న రెండు మూడేళ్లలో అనేక పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయన్నారు. వీటిలోనే అవసరమైన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం ఉందని చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే సైబరాబాద్ నిర్మాణం జరిగిందన్నారు. నేడు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు అక్కడ నెలకొలిపారని చెపుతూ వేలాది మందికి అక్కడ ఉపాధి అవకాశాలు దొరికిన విషయాన్ని గౌతమ్ సవాంగ్ గుర్తు చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే యువత అధికంగా ఉన్న దేశం మనదేనన్నారు. ఈ దృష్ట్యా అన్ని రంగాల్లో వారు సముచిత స్థానాలు పొందేందుకు నిరంతరం సాధన చేయాలని, ఇందుకు పీవీ సింధు, కార్తీక్‌లను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. సిహెచ్ఎస్ఎస్ సంస్థ ఛైర్మన్ కన్నెగంటి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నోవా విద్యా సంస్థల అధిపతి ముత్తంశెట్టి కృష్ణారావు, సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ ఎం.విజయ నిర్మల వెయ్యి మందికి పైగా వివిధ సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ-పరిపాలనపై జాతీయ సదస్సు రేపు

• హాజరుకానున్న కేంద్ర మంత్రి సుజనాచౌదరి,కేటీఆర్

హైదరాబాద్ ,ఆంధ్రప్రభ : హైదరాబాద్ మహానగరం మరో జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఇప్పటికే ఐటి, మినరల్, బయో ఏషియా జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26,27 తేదీలలో ఈ - పరిపాలన 21వ జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనుంది . భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నట్లు కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ (డిఎఆర్‌పిజి)సంయుక్త కార్యదర్శి వసుధా మిశ్రా వెల్లడించారు. శనివారం సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శాలినీ మిశ్రాతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 26 న జరిగే ప్రారంభోత్సవ సదస్సుకు కేంద్ర శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం, భూశాస్త్రాల శఆక సహాయ మంత్రి వై సుజనా చౌదరి అధ్యక్షత వహిస్తారని, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ విశిష్ట అతిథిగా హాజరవుతారని వసుధామిశ్రా పేర్కొన్నారు. డిఎఆర్‌పిజి శాఖ కార్యదర్శి కెవి ఇయాపెన్, యుఐడిఎఐ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి అజయ్ భూషణ్ పాండే, కేంద్ర సమాచార,విజ్ఞానశాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సహానీ ముఖ్య వక్తలుగా హాజరవుతారని చెప్పారు. అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ సదస్సులో ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందని, ప్రారంభోత్సవం తర్వాత తొలి రోజు మూడు సర్వసభ్య సమావేశాలు, ఈ - పరిపాలన ను అజమాయిషీ చేయడం, ఈ - పరిపాలన సార్వత్రీకరణ, ఈ - పరిపాలన తాలూకూ మంచి పద్ధతులు,పద్ధతులు,ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. రెండోరోజు సినర్జిసింగ్ రోల్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పై సదస్సు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ ఈ - పరిపాలన పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు వసుధా మిశ్రా చెప్పారు. మొత్తం 8 విభాగాలలో అవార్డులు ఉంటాయని పేర్కొన్నారు.

ఫార్మారంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలుపుదాం

• కేంద్రమంత్రి సురేశ్ ప్రభు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆశించిన దానికంటే మిన్నగా 15వ బయోఆసియా 2018 అంతర్జాతీయ సదస్సు విజయవంతం అయింది. 52 దేశాలకు చెందిన 1757 మంది ప్రతినిధులతో జరిగిన సదస్సులో వంద మంది అత్యున్నత వక్తలు , 500మంది కార్పోరేట్లతో పలు సమావేశాలు జరిగాయి. ఆసియాలోనే బయో టెక్నాలజి, లైఫ్ సైన్సెస్ రంగంలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు ఆతిథ్యం ఇచ్చింది. ఈసదస్సుకు హెల్త్‌కేర్ ,బయోటెక్ ఫోరం , లైఫ్ సైన్సెస్ , ఐటి అకాడమి, స్టార్టప్‌లకు చెందిన 1757మంది ప్రతినిధులు 52 దేశాలనుంచి పాల్గొన్నారు. ఈ సదస్సులో అనేక వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకున్నారు. చివరిరోజు సమావేశంలో కేంద్రవాణిజ్య పరిశ్రమల శాఖల మంత్రి సురేశ్ ప్రభు, రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొని భవిష్యత్ ఫార్మా రంగం తీరుపై చర్చించారు. ఈ రంగానికి ఉన్న అవకాశాలను, అంతర్జాతీయ మార్కెట్ తీరును వారు ప్రస్తావించారు. భారతదేశం ప్రపంచలోనే ఫార్మా రాజధానిగా ఎదగనుందని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పాఠశాలలోకి దూసుకెళ్లిన వాహనం 9 మంది మృతి

• 24 మందికి తీవ్ర గాయాలు

బీహార్: ముజఫరాపూర్‌లో ఓ పాఠశాలలోకి వాహనం దూసుకెళ్లి బీభత్సం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బొలెరో వాహనం శనివారం అదుపుతప్పి స్కూలు బిల్డింగ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల యాజమాన్యం వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలికి పోలీసులు ప్రమాదాన్ని పర్యవేక్షిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

పెళ్లి కానుక పేలి వరుడు, బామ్మ మృతి.. వధువుకు తీవ్ర గాయాలు

భువనేశ్వర్: ఒడిశాలోని బొలాంగిర్ జిల్లాలో ఓ పెళ్లి ఇంట జరిగిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లైన యువకుడు తనకు వచ్చిన పెళ్లి కానుకను తెరిచి చూసిన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో వరుడితో పాటు అతని బామ్మ కూడా మృతిచెందింది. వధువు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఫిబ్రవరి 21న జరిగిన వివాహ రిసెప్షన్‌లో గుర్తుతెలియని వ్యక్తి నూతన దంపతులకు పెళ్లి కానుకగా ఒక పార్సిల్ ఇచ్చాడు. దాన్ని శుక్రవారం వారు ఇంట్లో తెరిచారు. తెరిచిన వెంటనే అది పేలింది. దీంతో అక్కడ ఉన్న వరుడు, వధువు, వారి బామ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరుడు, అతడి బామ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తీవ్రంగా గాయపడిన వధువు బుర్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుగున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పతాన్‌గఢ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి సెసాదేవ బరిహా తెలిపారు. అయితే పోలీసులు ఆ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

మైనర్ బాలికపై అత్యాచారం

భాదోహి(ఉత్తరప్రదేశ్): గోపీగంజ్ గ్రామం పోలీసు స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల మైనర్ బాలికపై 30 ఏళ్ల యువకుడు శనివారంనాడు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇంటికి తిరిగివస్తుండగా యువకుడు మారుమూల ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసులకు తెలిపినట్టు ఎస్పీ సచింద్ర పాటిల్ చెప్పారు. అయితే, ఘటనా స్థలానికి ఆమె తీసుకువెళ్లిచూపిందని ఆయన తెలిపారు. ఘటన గురించి ఆమె వారి కుటుంబానికి తెలిపిందని, యువకుడు గ్రామం విడిచి పారిపోయాడని, అతడి పట్టుకొనేందుకు గాలిస్తున్నట్టు వెల్లడించారు. బాధితురాలిని ఆమె కుటుంబసభ్యులు వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు పటేల్ ఎస్పీ పేర్కొన్నారు.

నేషనల్ హెరాల్డ్ ఎడిటర్-ఇన్-చీఫ్ మిశ్రా కన్నుమూత : రాహుల్ సంతాపం

చెన్నై: సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్-ఇన్-చీఫ్ నీలబ్ మిశ్రా(57) కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. మిశ్రా గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. శనివారం ఉదయం కొన్ని అవయవములు పనిచేయలేదని ఆయన కుటుంబీకులు వెల్లడించారు.

నేషనల్ హెరాల్డ్ పత్రిక రీలాంచ్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మిశ్రాతో చాలా కాలం నుంచి ప్రముఖ భాగస్వాములుగా కవితా శ్రీవాత్సవ్, సోదరుడు శైలోజ్ కుమార్, వదిన సుధ, నవాషా కొనసాగారని నేషనల్ హెరాల్డ్ వెబ్‌సైట్ ద్వారా సమాచారం అందింది. మిశ్రా బీహార్‌లో 'నవభారత్ టైమ్స్' లో మూడు దశాబ్దాల క్రితం రిపోర్టర్‌గా కెరీర్ మొదలెట్టారు. ఆ తర్వాత రాజస్థాన్, జైపూర్ కరస్పాండెంట్‌గా 'న్యూస్ టైమ్'కు పనిచేశారు. 1998లో రాజస్థాన్‌లో ఈనాడు టీవీని మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగిందని, 'నేషనల్ హెరాల్డ్, 'అవుట్‌లుక్ హిందీ'లకు ఎడిటర్‌గా కొన్నేళ్లుగా పనిచేశారు.

మిశ్రా మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. మిశ్రా సత్యం కోసం పోరాటం చేసిన వ్యక్తని రాహుల్ కొనియాడారు. తమిళ రాజకీయ నాయకులు, ఆయన తోటి ఉద్యోగులు, స్నేహితులు ఆయన మృతికి ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. మిశ్రా అంత్యక్రియలు నుంగంబాకం శ్మశాన వాటికలో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

2 నుంచి థియేటర్ల బంద్

• ఎఫ్‌డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ

అమరావతి, ఆంధ్రప్రభ: గతంలో అనాలోచితంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల చలన చిత్ర పంపిణీ దారులు, నిర్మాతలు చేసుకున్న ఒప్పందాలవల్ల ప్రస్తుతం సినీ పరిశ్రమలో తాము అనేక ఇబ్బందులను ఎదర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలకు యుఎఫ్ఓ, క్యూబ్ డిజిటల్ సినిమా ప్రొవైడర్లు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రతి షోకు 20 నిమిషాలచొప్పున ప్రైవేటు ప్రకటనలకు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. అయితే, వారి సేవల నిమిత్తం వసూలు చేస్తున్న రూ. 27 వేల మొత్తంలో కొంత తగ్గించి తీరాలని, అందాక ఆంధ్రప్రదేశ్‌లోని 2 వేల సినిమా హాళ్ళు మార్చి 2వ తేదీ నుండి ఏ భాషా చిత్రాలు ప్రదర్శింపబడవని ఆయన తేల్చి చెప్పారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న ఈ నిర్ణయానికి ఎగ్జిబిటర్లు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. అగ్ర హీరోలు తాము నటించే చిత్రాలను నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రీకరించేలా నిర్మాతలను ఒప్పించాలని సూచించారు. ఇందుకు వారు కూడా సహకరించాలని, ఈ మేరకు 7గురు అగ్ర తెలుగు సినీ హీరోలను తాము స్వయంగా కలిసి విన్నవించామని చెప్పారు.

రాష్ట్రంలో తడ నుండి ఇచ్ఛాపురం వరకు నిర్మించే చిన్న సినిమాల నిర్మాతలకు రూ. 10 లక్షల వరకు రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి నివేదించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్ని లోకేషన్లలను చిన్న చిత్రాల నిర్మాతలకు ఎలాంటి అద్దె వసూలు చేయకుండా ప్రోత్సహించాలని కూడా కోరినట్లు వివరించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోకుండా చూడాల్సిన బాధ్యత ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా తనపై ఉందన్నారు.ఏపీలో స్టూడియో నిర్మాణానికి సంబంధించి ఏవీఎం సంస్థ తమకు దరఖాస్తును అందజేసిందని, తెలుగు, తమిళ చిత్ర నిర్మాణంలో దశాబ్దాల చరిత్ర గలిగిన ఆ సంస్థకు ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన తడలో 24 ఎకరాల విస్తీర్ణంలో స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఒక తెలుగు అగ్ర హీరో విశాఖపట్టణంలో స్టూడియో నిర్మిస్తామని ఎఫ్‌డీసీకి లేఖ పంపారని, ఆవిషయం పరిశీలనలో ఉందని చెప్పారు.

కమనీయం...యాదాద్రీశుని కల్యాణం

• కొండపైన తిరు కల్యాణం-కొండ దిగువన వైభవోత్సవ కల్యాణం • పట్టువస్త్రాలు సమర్పించిన టి మంత్రులు

యాదగిరికొండ, ప్రభ న్యూస్ : వేద మంత్రోచ్చరణలు...మంగళ వాయిద్యాలు...భక్తుల జయ జయ ధ్వానాల మధ్య యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. గతంలో యేడాది మాదిరిగానే కొండ పైన బాలాలయంలో, కొండ దిగువన పుణ్యక్షేత్ర పట్టణంలోనూ శ్రీ స్వామి వారి కల్యాణం ఒకే రోజు నిర్వహించి మరోమారు యాదాద్రి దేవస్థానం సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఉదయం 11.00 గంటలకు కొండ పైన బాలాలయంలో, రాత్రి 10 గంటలకు కొండ దిగువన పుణ్యక్షేత్ర పట్టణంలో ముక్కోటి దేవతలు ఆశీర్వదించగా...జనకోటి భక్తుల మధ్య శ్రీ స్వామి వారు అమ్మ వారి మెడలో మంగళ సూత్రధారణ చేశారు. లోకకల్యాణార్థం నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవాలు యాదాద్రి చరిత్రలో నూతన అధ్యాయానికి, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఆకాశమంతా పందిరి, భూదేవంత వేదికగా కల్యాణ వేదికను రంగురంగుల పూలమాలలు, రకరకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గత వారం రోజులుగా పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తెగా ముస్తాబైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని వజ్రవైఢ్యూరాలతో అలంకరించారు. జిలకర్ర బెల్లం కార్యక్రమాన్ని భక్తుల జయ జయ ధ్వానాలతో సమర్పించారు. అనంతరం లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాలు కడగగా, శ్రీ నారసింహుడు... లక్ష్మీ అమ్మ వారి మెడలో మంగళ సూత్రధారణ చేశారు. పంచారాత్ర ఆగమశాస్త్ర రీత్యా యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు



నల్లందీగల్ లక్ష్మీనర్సింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, అర్చక బృందం కల్యాణ తంతు నిర్వహించారు. అంతకు ముందు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తదితరులు ప్రభుత్వ పక్షాన శ్రీ స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ రామచంద్రారెడ్డి, జేసీ రవినాయక్, ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహ్మామూర్తి, యాదగిరిగుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్న, జడ్పీటీసీ కర్రె కమలమ్మ, సర్పంచ్ బూడిద స్వామి తదితరులు పాల్గొన్నారు.



మహిళా సేన అద్భుతం

● మొన్న వన్డే సిరీస్ నేడు టీ20 సిరీస్ కైవసం

● చివరి టీ 20లో 54 పరుగుల తేడాతో గెలుపు

కౌర్ సేన ఇంతవరకు ఏ భారత మహిళా క్రికెట్ జట్టు సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒక పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాలో రెండు సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది. తొలుత వన్డే సిరీస్‌ను *2-1* ఆధిక్యంతో గెలుపొందింది అనంతరం, టీ20 సిరీస్‌ను *3-1* తేడాతో సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది

కేప్‌టౌన్: భారత మహిళా క్రికెట్ జట్టు మరపురాని విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఐదవది చివరిదైనా టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 54 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది. ఈ పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న మిథాలి రాజ్ ఈ మ్యాచ్‌లో కూడా విజృంభించింది. 50 బంతుల్లో 62 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకోవడమేకాక, సిరీస్‌లో కూడా అద్భుతంగా రాణించిన మిథాలి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా భారత్‌ను తొలుత బ్యాటింగ్ చేయాలని కోరింది. భారత్ ఓపెనర్లు మిథాలిరాజ్, స్మృతి మంధానలు ఇన్నింగ్స్‌ను దాటిగా ప్రారంభించారు. భారత్ తొలివికెట్ 5వ ఓవర్లో పడింది. స్మృతి మంధాన 13 పరుగులు చేసి మారిజన్నె క్యాప్ బౌలింగ్‌లో మసాబతాకు క్యాచిచ్చి వెనుదిరిగింది. ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు వికెట్ నష్టానికి 39 పరుగులు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన జెమివూ రోడ్రిగ్స్ దూకుడుగా ఆడుతూ స్కోరును ఉరకలెత్తించింది. 16 ఓవర్లో రెండవ వికెట్ రూపంలో మిథాలి(62) ఇస్మాయిల్ బౌలింగ్‌లో లీకు క్యాచిచ్చి వెనుదిరిగింది. హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చి రోడ్రిగ్స్‌తో కలిసి దాటిగా బ్యాటిం గ్‌చేస్తున్న దశలో 17వ ఓవర్లో రోడ్రిగ్స్ 34 బంతుల్లో 44పరుగులు చేసి ఆయబొంగా బౌలింగ్‌లో ఆమెకే క్యాచిచ్చి మూడో వికెట్‌గా ఔటయింది. అనంతరం వేదా కృష్ణ మూర్తి(8) బ్యాటింగ్ వచ్చి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయింది. 20 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులను దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 27పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 18 ఓవర్లలో 112 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేస్ బౌలర్లు పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రుమేలి దార్‌లు ప్రత్యర్థులకు ఏమాత్రం అవకా శమివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పూజా వికెట్లు తీయకున్నప్పటికి 3 ఓవర్లలో ఒక మెయిడిన్‌తో 14 పరుగులు ఇచ్చింది. శిఖా 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, రుమేలి 26 పరుగులకు 3 వికెట్లు కూల్చింది. స్పిన్నర్ రాజేశ్వరి కూడా అద్భుతంగా రాణించి 26 పరుగులకు 3 వికెట్లు తీసింది. లెగ్ స్పిన్నర్ పూనం ఒక వికెట్‌ను చేజిక్కించుకుంది. మొత్తానికి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 18 ఓవర్లలో ముగిసిపోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్లలో 25 పరుగుల మార్కును తాకిన వారిలో ఛ్లోయి ట్రైయాన్ 25 పరుగులు చేయగా, మారిజన్నె క్యాప్ 27 పరుగులు చేసింది.



స్కోర్లు:

భారత్ **ఇన్నింగ్స్ :** మిథాలి రాజ్ (సి) లీ (బి)ఇస్మాయిల్ 62, స్మృతి మం ధాన (సి) మస్తాబా క్లాస్ (బి)మారిజన్నె క్యాప్ 13, జెమీ మా రోడ్రిగ్స్ (సి) అండ్ (బి) అయబొంగా ఖాక 44, హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్27, వేదా కృష్ణమూర్తి రనౌట్(మారిజన్నె క్యాప్) ఎక్స్ట్రాలు 12, **(మొత్తం:** 166/4 20 ఓవర్లలో) **బౌలింగ్:** మారిజాన్నె క్యాప్ 4-1-22-1, అయ బొంగా ఖాక 4-0- 41-1, షబ్నం ఇస్మాయిల్ 4-0-35-1,మస్తాబా క్లాస్ 2-0-21-0, డేన్ వ్యాన్ నెయ్‌కెర్క్ 4-0-22-0, రెయిసబి ఎన్టోజాకె 2-0-21-0దక్షిణాఫ్రికా **ఇన్నింగ్స్:** లీ (సి) పూనం (బి) రుమేలి 3, నెయ్‌కెర్క్ (సి) శిఖాపాండే (బి) రుమేలి10, సునే ల్యూస్ (బి) శిఖా పాండే5, డు ప్రీజ్ (సి)మిథాలి (బి)శిఖా పాండే 17, ట్రైయాన్ (సి) కౌర్ (బి)రాజేశ్వరీ25, నదీనే డిక్లెర్క్ (బి) శిఖా పాండె 4, మారిజాన్నె క్యాప్(సి) రోడ్రిగ్స్ (బి)రుమేలి27,బి)పూనం యాదవ్ 8, మసబతా క్లాస్ స్టంప్డ్ తానియా బాటి యా(బి) రాజేశ్వరీ9, అయబొంగా (బి) రాజేశ్వరీ 1, ఎన్టోజాకె నాటౌట్0, ఎక్స్ట్రాలు 3 (మొ త్తం 112/ ఆలౌట్,18 ఓవర్లలో)**బౌలింగ్:** పూజా వస్త్రాకర్ 3-1-14-0, శిఖా పాండే 3-0- 16-3, రుమేలి దార్ 4-0-26-3, పూనంయాదవ్ 4-0-25-1, రాజేశ్వరీ గ్వైక్వాడ్ 3-0-26-3 హర్మన్‌ప్రీత్ కౌర్ 1-0-5-0

క్రీడాప్రభ

భారత్ ఛలా

● దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం

● సిరీస్ 2-1 తో టీమిండియా కైవసం

కేప్‌టౌన్: ఆద్యంతం ఉత్కంఠ.. ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి సఫారీలు భారత బౌలర్లను దీటుగా ఎదర్కొంటూ తెలిగ్గా పరుగులు చేయడంతో తొలుత నిరాశ... అనంతరం వికెట్లు ఒక్కటొక్కటి పడిపోతుంటే భారత జట్టులో ఉత్సాహం పొంగింది. విజయానికి చేరువలో ఉన్నామన్న భావనతో సఫారీలను 165/6 పరుగులకే పరిమితం చేసి విజయం భారత్ విజయం సాధించింది. ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య జరుగుతున్న సిరీస్ నిర్ణాయక చివరి టీ20 మ్యాచ్ లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ఎంచుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కాగా బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలకు తొలి ఓవర్లోనే దెబ్బ తగిలింది. హెన్రిక్స్ 7 పరుగులు చేసి భువీ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచిచ్చి వెనుదిరిగాడు. డుమిని బ్యాటింగ్‌కు వచ్చి మిల్లర్‌తో కలిసి స్కోరును ముందుకు పోనిచ్చారు. 10వ ఓవర్లో రైనా బౌలింగ్‌లో అక్సర్‌కు క్యాచిచ్చి మిల్లర్(24)ఔటవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. క్లాసెన్ బ్యాటింగ్ వచ్చి 7 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్‌లో భువీకి క్యాచిచ్చి ఔటయ్యాడు. నాలుగో వికెట్‌గా క్రిస్టియన్ జొంకర్ వచ్చి కెప్టెన్ డుమినికి జతకలిశాడు. 15 ఓవర్లు ముగిసే సరికి సఫారీలు మూడు వికెట్లకు 101 పరుగులు చేశారు. గెలవడానికి 30 బంతుల్లో 72 పరుగులు చేయాల్సి ఉంది. ఇరు పక్షాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో ఠాకూర్ బౌలింగ్‌కు దిగాడు. ఠాకూర్ 16వ ఓవర్ చివరి బంతికి డుమిని(55) రోహిత్‌కు క్యాచిచ్చి ఔటయ్యాడు. మోరిస్ బ్యాటింగ్‌కు వచ్చాడు. బౌలింగ్ మార్పు.. బుమ్రా బౌలింగ్‌కు వచ్చి మూడో బంతికి మోరిస్(4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్టేడియంలో హర్ష ద్వానాలు మిన్నంటయ్యాయి. బెహ్రాదీన్ బ్యాటింగ్ వచ్చాడు. క్రమంగా చేయవలసిన పరుగులు 35బంతులు 12 మిగిలిఉన్నాయి. బుమ్రా బౌలింగ్ తొలి బంతిని ఫోర్, రెండో బంతి సింగిల్, మూడో బంతికి సిక్సర్, ఆందోళన, 19 ఓవర్లు ముగిసేసరికి 19 పరుగులు సఫారీలు చేయాలి... భువనేశ్వర్ బౌలింగ్ తొలిబంతికి సింగిల్ సింగిల్. రెండో బంతిని బెహ్రాదీన్ ఫోర్‌గా మలిచాడు. మూడో బంతికి సింగిల్ ఇచ్చాడు. నాలుగో బంతిని వైడ్‌గా వేశాడు. మళ్లీ బంతికి రెండు పరుగులు ఇచ్చాడు. ఐదో బంతికి రెండు పరుగులు ఇవ్వడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ చివరి బంతికి 7 పరుగులు చేయాల్సిన దశలో క్రిస్టియాన్ జొంకర్ 49పరుగుల వద్ద రోహిత్‌కు క్యాచిచ్చి ఔటయ్యాడు. దీనితో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంత కు ముందు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల జంట త్వరగానే విడిపోయింది. రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ11 పరుగులు చేసి జూనియర్ డ్యాలా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన సురేష్ రైనా, ధావన్‌తో కలిసి సఫారీ బౌలర్లకు పరీక్షపెట్టారు.

రైనా దూకుడు

రైనా రావడంతోనే సిక్సర్‌తో తన పరుగుల ఖాతాను ప్రారంభించాడు. వీరిద్దరి జోడీని విడదీయడానికి డుమిని బౌలర్లను మార్చి మార్చి ఉపయోగించాడు. డ్యాలాతో పాటు తాను బౌలింగ్‌చేసినా ఫలితం కన్పించకపోవడంతో మోరిస్, పెహ్లుక్‌వాయో, చివరికి షమ్సీతో బౌలింగ్ వేయించాడు. ఎట్టకేలకు డుమిని ఆశ 10వ ఓవర్లో నెరవేరింది. షమ్సి వేసిన బంతిని రైనా ఫోర్ కొట్టాలని లాఫ్ట్ చేయగా అది నేరుగా బెహ్రాదీన్



చేతుల్లో పడింది. రైనా 27 బంతుల్లో43 పరుగులుచేసి పెవిలియన్ చేరాడు. మనీష్ పాండే బ్యాటింగ్‌కు వచ్చి ధావన్‌కు జతకలిశాడు. 14వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన డ్యాలా వేసిన తొలి బంతిని పాండే13(10బంతులు) భారీ షాట్ కొట్టబోయి మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మిల్లర్‌కు క్యాచిచ్చి అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా వచ్చాడు. భారత్ 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లకు 125 పరుగులు చేసింది.

ధోని బ్యాటింగ్‌కు వచ్చి 11 బంతుల్లో 12 పరుగులు చేసి డ్యాలా బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచిచ్చి ఔటయ్యాడు. దినేష్‌కార్తీక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. మోరిస్ వేసిన 20వ ఓవర్లో రెండో బంతిని లెగ్ సైడ్ ఆడబోయి పాయింట్‌లో క్లాసెన్‌కు క్యాచిచ్చి ఔటయ్యాడు. అక్సర్ పటేల్ బ్యాటింగ్ వచ్చాడు. మరోపక్క దినేష్‌కార్తీక్13(6) అదే ఓవర్ నాల్గవ బంతికి ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. భువనేశ్వర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత్ 7 వికెట్లు నష్టానికి 172 పరుగులు చేసింది. భువనేశ్వర్ 3 పరుగులతో, అక్సర్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు.

స్కోర్లు: భారత్ బ్యాటింగ్: రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యు (బి) జూనియర్ డ్యాలా 11, శిఖర్ ధావన్ రనౌట్(డ్యాలా)47, సురేష్ రైనా (సి) బెహ్రాదీన్(బి)షమ్సి43,మనీష్ పాండే(సి)మిల్లర్(బి) జూనియర్ డ్యాలా13, పాండ్యా(సి) క్లాసెన్(బి)మోరిస్21, ధోని(సి) మిల్లర్(బి)డ్యాలా12, దినేష్‌కార్తీక్ ఎల్బీడబ్ల్యు(బి) మోరిస్13, అక్సర్ పటేల్ నాటౌట్ 1, భువనేశ్వర్ నాటౌట్ 3, ఎక్స్ట్రాలు 8, మొత్తం: 172/7(20 ఓవర్లు)

బౌలింగ్: క్రిస్ మోరిస్ 4-0-43-2, జూనియర్ డ్యాలా4-0-35-3,జెపి డుమిని 3-0-22-0,ఆండిలే పెహ్లుక్‌వాయో 3-0-26-0,తాబారిజ్ షమ్సి 4-0-31-1, ఫాంగిసో 2-0-13-0,దక్షిణాఫ్రికా బ్యాటింగ్: హెండ్రిక్స్ (సి)ధావన్(బి) భువనేశ్వర్7,మిల్లర్ (సి)అక్సర్ (బి)రైనా 24,డుమిని (సి)రోహిత్(బి) ఠాకూర్ 55,క్లాసెన్ (సి)భువనేశ్వర్ (బి) పాండ్యా7,క్రిస్టియన్ జొంకర్ (సి) రోహిత్ (బి) భువనేశ్వర్ 49,బెహ్రాదీన్ నాటౌట్ 15

ఎక్స్ట్రాలు 4, మొత్తం(165/6 20 ఓవర్లలో),బౌలింగ్: భువనేశ్వర్ 4-0-24-2,బుమ్రా 4-0-39-1,శార్దూల్ ఠాకూర్ 4-0-35-1,హార్దిక్ పాండ్యా 4-22-0-1,అక్సర్ పటేల్1-0-16-0,సురేష్ రైనా3-0-27-1

విజయ్ హజారే ట్రోఫీ

ఫైనల్లో కర్నాటక

● సెమీ ఫైనల్లో మహారాష్ట్రపై 9 వికెట్ల తేడాతో విజయం



న్యూఢిల్లీ: బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్‌వాల్ అద్భుత ఆటతో కర్నాటక జట్టు విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ట్రపై కర్నాటక 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహారాష్ట్ర కేవలం 44.3 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మహారాష్ట్ర బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయింది. ఓపెనర్ శ్రీకాంత్ ముండే 50 పరుగులు చేసి ఔటవ్వగా, మరో ఓపెనర్ 1పరుగు మాత్రమే చేయగలిగాడు. చెప్పుకోదగ్గ స్కోరుచేసిన మిగతా బ్యాట్స్‌మన్లలో నౌషాద్ షేక్ 42 పరుగులతో మెరిశాడు. కర్నాటక బౌలర్లలో కృష్ణప్ప గౌతం 26 పరుగులకు 3 వికెట్లు తీయగా, ప్రసాద్ కృష్ణ 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ప్రదీప్, రోనిత్ మోరే, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో కర్నాటక 30.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ మయాంక్ 81 పరుగులు చేసి బచ్చావ్ బౌలింగ్‌లో నికిల్ నాయక్‌కు క్యాచ్‌ఇచ్చి వెనుదిరిగాడు. కరుణ్ నాయర్ 70 పరుగులతో, రవికుమార్ సామ్రాట్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నేడు జరగనున్న మరో సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్, సౌరాష్ట్రను ఢీకొననుంది. విజయం సాధించిన జట్టు మంగళవారం జరిగే ఫైనల్లో కర్నాటకతో తలపడుతుంది.

సంక్షిప్త స్కోర్లు

మహారాష్ట్ర 160 ఆలౌట్(44.3 ఓవర్లు), (శ్రీకాంత్ ముండే 50, కృష్ణప్ప గౌతం 3/26)

కర్నాటక 164/1(30.3 ఓవర్లు), మయాంక్ అగర్‌వాల్ 81, కరుణ్ నాయర్ 70 నాటౌట్)



మూడో టీ 20కి కోహ్లీ దూరం



కేప్‌టౌన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. వెన్నులో పట్టేయడంతో మ్యాచ్‌కు దూరమయినట్లు జట్టు వర్గాలు ప్రకటించాయి. కోహ్లీ ఈ టూర్‌లో బాగా రాణించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి నాలుగు సెంచరీలు చేశాడు. ఈ సిరీస్‌లో విజయవంతంగా కొనసాగుతున్న కోహ్లీ చివరి టీ20కి దూరకావడం అభిమానులకు మింగుడుపడని విషయమే. కోహ్లీ అబ్సెన్సీలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. త్వరలో శ్రీలంకలో ఆడనున్న ముక్కోణపు టోర్నీలో భారత్ జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహిరిస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ ఈ చివరి మ్యాచ్ కెప్టెన్సీగా బాధ్యతలు అప్పజెప్పటం జరిగిందని సమాచారం. ఈ టోర్నీలో మూడో జట్టుగా బంగ్లాదేశ్ పాల్గొంటున్నది.

ఇంగ్లండ్ జట్టులోకి తిరిగి బెన్ స్టోక్స్



వెల్లింగ్టన్: వివాదంలో చిక్కుకొని అంతర్జా తీయ క్రికెట్‌కు దూరమైన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ తిరిగి క్రికెట్ ఆడనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ ఆడే తొలి వన్డే మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండనున్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో బెన్ నైట్‌క్లబ్ వద్ద జరిగిన గొడవ నేపథ్యంలో అరె స్టయ్యాడు. అనంతరం బెన్‌ను ఎలాంటి చార్జి మోపకుండానే పోలీసులు విడిచిపెట్టారు. ఈ గొడవలో బెన్ చేయికి తీవ్ర గాయమయింది. అనంతరం సెలక్టర్లు అతన్ని జట్టు నుంచి తప్పించారు. గత వారంలో బ్రిస్టల్ మెజిస్ట్రేట్ ఎదుట తాను అమాయకుడనని తాను నేరం చేయలేదని మొరపెట్టుకున్నాడు. అయితే ఇంగ్లండ్ సెలక్టర్లు తొలి వన్డేకోసం బెన్ పేరును ప్రకటించలేదు. అయితే జట్టు కెప్టెన్ మోర్గన్ మాత్రం బెన్‌ను టీంకు అందుబాటులో ఉండమని సందేశం పంపుతూ ప్రాక్టీస్ చేయాలని పేర్కొన్నాడు. 'బెన్‌పై చిన్న మచ్చ పడింది. పరుగెత్తుతూ కింద పడ్డాడు. తిరిగి తనకుతానే లేచాడు. అతడు మరిన్ని మ్యాచ్‌లాడతాడు. తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నాడు. దీర్ఘకాలం తర్వాత బెన్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది ' అని మోర్గన్ వ్యాఖ్యానించాడు. బెన్‌తో పాటు జో రూట్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, జోన్ని బెయిర్‌స్టోలు కూడా తిరిగి ఇంగ్లండ్ జట్టులోకి వస్తున్నారు.

చరిత్ర సృష్టించిన జిమ్నాస్ట్

● ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పతకం



మెల్‌బోర్న్: ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో భారత జిమ్నాస్ట్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ భారతీయ జిమ్నాస్ట్ సాధించని ఘనతను హైదరాబాద్‌కు చెందిన అరుణా బుద్ధా రెడ్డి సాధించింది. ఈ పోటీల్లో వ్యక్తిగత విభాగంలో తొలిసారిగా అరుణ కాంస్యం గెలిచి తొలి పతకంను భారత్‌కు అందించింది. మెల్‌బోర్న్‌లోని హిసెన్సీ ఎరినాలో జరిగిన పోటీలో అరుణ 13.649 పాయింట్లు సాధించింది. స్లొవేనియాకు చెందిన జిమ్నాస్ట్ జాసా కీస్సెలెఫ్ 13.800 పాయింట్లతో స్వర్ణ పతకం గెలుచుకోగా, ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలీ వైట్‌హెడ్ 13.699 పాయింట్లతో రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ ఫైనల్ పోటీల్లో పాల్గొన్న మరో భారతీయ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ 13.416 పాయింట్లతో ఆరవ స్థానం పొందింది. ఈ జిమ్నాస్టిక్స్ పోటీలు ఏడాదిలో ప్రపంచకప్ ఈవెంట్లలో భాగంగా సిరీస్‌లా నిర్వహిస్తారు. ఇవి ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల తర్వాత రెండో ప్రాధాన్యత పొందుతా యి. అరుణ గెలుపు పట్ల జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్‌ఆఫ్ ఇండియా ఒక విభాగం కార్యదర్శి శాంతికుమార్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ కప్‌లో పతకం సాధించిన తొలి జిమ్నాస్ట్ అరుణ అని ప్రశంసించా రు. భారత్‌కు చెందిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా వాల్ట్ ఈవెంట్‌లో నాల్గవ స్థానం, 2014 కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకాలను గెలుచుకుంది కాని ప్రపంచ కప్‌లో పతకం సాధించలేకపోయింది. అంతర్జాతీయ పోటీల్లోకి 2013లో దిగిన అరుణకు ఇదే తొలి పతకం. అరుణ గతంలో 2013 ప్రపంచ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్, 2014 కామన్వెల్త్ గేమ్స్, 2014 ఆసియన్ గేమ్స్, 2017 ఆసియన్ ఛాంపియన్‌షిప్ క్రీడల్లో పాల్గొంది. 2017 ఆసియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అరుణ ఆరవ స్థానం పొందింది. పురుషుల వాల్ట్ ఈవెంట్‌లో 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్, 2104 ఆసియన్ గేమ్స్ కాంస్య పతక విజేత ఆశిష్ కుమార్ ఫైనల్‌కు చేరాడు. నేడు జరగనున్న ఫైనల్లో ఆశిష్ తన ప్రతిభ చూపనున్నాడు. ఈవెంట్‌లో 16 దేశాలు పాల్గొంటున్నాయి. రెండు రోజుల పాటు క్వాలిఫైయింగ్ పోటీలు జరిగాయి. మొదటి 8 స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఆశిష్ క్వాలిఫైయింగ్ పోటీల్లో ఆరవ స్థానం పొందాడు.



భారతదేశ పర్యటనకు వచ్చిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో ఆయన సతీమణి సోఫీ గ్రెగరీ ట్రుడో వారి కుమారుడు గ్జేవియర్, కెనడియన్ ఐస్ హాకీ క్రీడాకారుడు హేలే వికెన్‌హెసెర్‌లు శనివారం న్యూఢిల్లీలో భారత మహిళా ఐస్ హాకీ జట్టుతో కలిసి హాకీ ఆడుతున్న దృశ్యం



న్యూఢిల్లీలో భారత మహిళా ఐస్ హాకీ జట్టుతో కలిసి జెర్సీని ప్రదర్శిస్తున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో



ప్యాంగ్‌చాంగ్ శీతాకాల ఒలింపిక్స్ పోటీల్లో పురుషుల బైత్లాన్ 47.5 కి.మి రిలేలో పతకాలు అందుకున్న జట్లు.. ఎడమనుంచి రజత పతక విజేత నార్వే, స్వర్ణ పతక విజేత స్వీడన్, కాంస్య పతక విజేత జర్మనీ

Printed & Published by **MOOTHA GOUTAM** on behalf of Andhra Prabha Publications Ltd., and Printed at Andhra Prabha Publications Ltd., Part no 75, Opp: Time Hospital, Ashok Nagar, Vijayawada - 520010.
Editor: Mootha Goutam, Responsible for News selection under PRB ACT. RNI Regd No. 3464/59.



తానుండే పాత్రను బట్టి రూపం మార్చుకుంటుంది నీరు. గొప్ప నటుడు ఆ నీటిలాగే ఉండాలంటారు. తెలుగు తెరపై అలాంటి నటుడే శ్రీకాంత్. అతనికి ఇమేజ్ తో పని లేదు. ఇలాంటి సినిమాలే చేయాలన్న గిరి గీసుకోలేదు. చిన్న పాత్రలతో తెరంగేట్రం చేసిన శ్రీకాంత్... ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కథానాయకుడిగా ఎదిగారు. మల్టీస్టారర్ సినిమాలు చేశారు, ఇప్పుడు మళ్లీ ప్రతినాయకుడిగా నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రవాహం లాంటి నట జీవితం అంటే ఇదే. అందుకే శ్రీకాంత్ వందకు పైగా సినిమాలు చేయగలిగారు. మైటీ స్టార్‌గా ప్రేక్షకుల మనసుల్లో స్థిరపడ్డారు. అడుగు నుంచి అందలానికి శ్రీకాంత్ ఎదిగిన క్రమంలోని విశేషాలు ఆంధ్రప్రభ లైఫ్‌లో చూద్దాం...

నటుడిగా కూడలిలో ఉన్నా...

-మైటీ స్టార్ శ్రీకాంత్

తెలుగువాడినే...

నేను పుట్టి పెరిగింది కర్నాటకలోని గంగావతి అనే ఊరిలో. అక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబం మాది. నాన్న భూస్వామి. నేను పాఠశాలలో ఉండగా స్నేహితులు హీరోగా ఉన్నావు అనేవారు. అలా నాకు సినిమాలపై ఆసక్తి మొదలైంది. ఓ వారం పాటు చెన్నై వెళ్లి చిత్ర పరిశ్రమ వాతావరణం చూశాను. ఆ కొద్ది అనుభవంతో ఇక్కడ అవకాశాలు రావడం అంత సులువు కాదని అనిపించింది. బుద్ధిగా చదువుకుంటూ బీకాం పూర్తి చేశాను. అయితే నటుడిని కావాలనే ఆలోచన మార్చుకోలేదు.

హీరో కాకుంటే ఇంటికొస్తానని చెప్పి...

ఉన్నత విద్య పూర్తయ్యాక....ఇంట్లో వాళ్లకు సినిమాల్లోకి వెళ్తానని నా మనసులో మాట చెప్పాను. అంతకు ముందు అభ్యంతర పెట్టిన వాళ్లు...ఈసారి అంతగా అడ్డు చెప్పలేదు. అవకాశాలు రాకుంటే తిరిగి ఇంటికొచ్చి ఉద్యోగం చూసుకుంటానని మాటిచ్చాను. అలా హైదరాబాద్ వచ్చి నటనలో శిక్షణ తీసుకున్నాను. ఉషా కిరణ్ మూవీస్ పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమా కోసం నూతన నటీనటులు కావాలని ప్రకటన ఇచ్చారు. అది చూసి ఆడిషన్‌కు వెళ్లాను. సినిమాలో నక్సలైట్ నాయకుడి పాత్రకు ఎంపిక చేశారు. అలా నా తెరంగేట్రం జరిగింది. ఈ పాత్రలో నా నటనకు మంచి పేరొచ్చింది.

ప్రతి నాయకుడిగా 13 సినిమాలు...

పీపుల్స్ ఎన్‌కౌంటర్ తర్వాత మధురానగరిలో అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఇందులో నలుగురు హీరోల్లో ఒకరిగా నటించాను. ఈ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత చేస్తే కథానాయకుడిగానే చేయాలి అని నిర్ణయించుకున్నాను. అనుకున్నా గానీ హీరోగా అవకాశాలు రాలేదు. ఇంతలో ఈవీవీ గారు సీతారత్నంగారి అబ్బాయి చిత్రానికి పిలిపించారు. నువ్వు తప్పకుండా హీరో అవుతావు. ఇంతలో నటుడిగా నిలదొక్కుకో అని చెప్పారు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపించాయి. అలా విలన్‌గా నటించాను. ఇక వరుసగా ప్రతినాయకుడి అవకాశాలు వచ్చాయి. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వారసుడు, అబ్బాయిగారు...ఇలా 13 చిత్రాల్లో ఈ తరహా పాత్రల్లో నటించాను.

ఆమె.. పెళ్లి సందడి...

వన్ బై టూ చిత్రంతో హీరోగా అవకాశం దక్కింది. ఈవీవీ గారు దర్శకత్వం వహించిన ఆమె బాగా పేరు తీసుకొచ్చింది. రామానాయుడు గారి నిర్మాణంలో తాజ్ మహల్ కథానాయకుడిగా నిలబెడితే....దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన పెళ్లి సందడి తిరుగులేని విజయాన్ని అందించింది.పెళ్లి సందడి నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఎన్నో అనుభూతులు మిగిల్చింది. ఆ సినిమా చిత్రీకరణ అంతా నాకొక అభ్యాసమే. ఎంతో నేర్చుకున్నాం, నటించడాన్ని ఆస్వాదించాం. ముఖ్యంగా ఆ పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాను.

ఆ రోజులు ఇక రావు...

ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి...ఈ ఇద్దరు దర్శకులు నటుడిగా నన్ను తీర్చిదిద్దారు. ఒక శిల్పంలా రూపకల్పన చేశారు. కుటుంబమంతా చూడదగిన సినిమాలను తెరకెక్కించారు. మా కలయికలో సినిమా అంటే పండగలా ఉండేది. తాళి, ఆహ్వానం, వినోదం, ఊయల, ఎగిరే పావురమా, కన్యాదానం, మా నాన్నకు పెళ్లి, చాలా బాగుంది....ఇలా గర్వంగా చెప్పుకునే సినిమాలు ఎన్నో. ఈ చిత్రాలన్నీ వంద రోజుల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అప్పట్లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు అర్ధ శత, శత దినోత్సవాలు, సిల్వర్



జూబ్లీలు జరుపుకునేవి. ఇప్పుడా సందర్భాలు చూద్దామన్నా కనిపించడం లేదు. సినిమా బాగుంది అనే స్పందన రాక ముందే థియేటర్ నుంచి చిత్రాన్ని తీసేస్తున్నారు. కొత్తగా వచ్చినది ప్రదర్శిస్తున్నారు. ఇక ఆ రోజులు రావు.

నా విజయ రహస్యం అదే...

నటుడిగా నా ప్రయాణం మొదలు పెట్టాక...వచ్చిన ఏ అవకాశాన్నీ వద్దనలేదు. ప్రతి చిత్రాన్నీ చేసుకుంటూ వెళ్లాను. కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా అంగీకరించాను. కారణం...ఏమీ కాని స్థానం నుంచి కథానాయకుడిగా ఎదిగాను. ఈ ప్రయాణాన్ని ప్రతి చిత్రంతో ఆస్వాదించాలనుకున్నాను. అందుకే హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలోనే వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి లాంటి పెద్ద కథానాయకులతో కలిసి తమ్ముడిగా, స్నేహితుడిగా సినిమాల్లో నటించాను.

విజయాలు శాశ్వతం కాదు...

ఇక్కడ విజయాలు ఎవరికీ శాశ్వతం కాదనేది నా వ్యక్తిగత నమ్మకం. సినిమా జీవితం ఒక వృత్తం లాంటిది. పైకి ఎదిగే రోజులు, కిందకు దిగే రోజులూ ఉంటాయి. సినిమాలు ఆడలేదని కుంగిపోకూడదు. నాకు ఒక సమయంలో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. అప్పుడు చిరంజీవి గారు పిలిచి మాట్లాడారు. ధైర్యం చెప్పారు. ఇప్పుడు నా స్నేహితుల్లో ఎవరికైనా వరుస అపజయాలు ఎదురైతే...సానుకూలంగా ఉండమని చెబుతాను. వాళ్లు వృత్తిపరంగా ఎలా ఉన్నా...వాళ్ల పట్ల నా స్నేహం మారదు.

అవకాశాలు లేకుంటే కుంగిపోవద్దు..

ఇటీవల కొందరు నటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్లకా పరిస్థితి రావడానికి అవకాశాల లేమి కారణం అవునో కాదో తెలియదు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులే కారణమైనా ఆత్మహత్యలు పరిష్కారం కాదు. కష్టాలను ఎదుర్కొని నిలబడాలి. వాళ్లకు వీలైనంత సహాయం చేసేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం కూడలిలో ఉన్నా...

ఇటీవల యుద్ధం శరణం చిత్రంలో మళ్లీ ప్రతి నాయకుడిగా నటించాను. ఆ సినిమాకు ఆశించినంత ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత చాలా మంది విలన్‌గా చేయమని అడిగారు. నేనే ఒప్పుకోలేదు. ఇంతలో నాకు కథానాయకుడిగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం వాటిమీద ఏకాగ్రత పెట్టాను. ప్రతి నాయకుడిగా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు ఇంకా సమయముంది. ఇప్పుడు నటుడిగా నేను కూడలిలో ఉన్నాను. ఎటు వెళ్లాలి అనేది రెండు మూడేళ్ల తర్వాత నిర్ణయం తీసుకుంటా..

తొందరపడ్డామేమో...!

మా అబ్బాయి రోషన్ పదో తరగతి చదువుతున్న సమయంలో నిర్మలా కాన్వెంట్ చిత్రంలో నటించాడు. నాగార్జున గారి నిర్మాణ సంస్థ కాబట్టి ఆయన మీద అభిమానంతో అంగీకరించాను. రోషన్‌ను చాలా త్వరగా హీరోను చేశాం. ఇంకాస్త సమయం తీసుకోవాల్సింది. అయితే నిర్మలా కాన్వెంట్‌లో నటించడం వల్ల రోషన్ బాగా పరిపక్వత తెచ్చుకున్నాడు. నటన మీద ఆసక్తి మరింత పెంచుకున్నాడు. మానసికంగా ఎదిగాడు. ప్రస్తుతం అతను లాస్ ఏంజెల్స్‌లో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. చిన్న బాబు రోహన్‌కు కూడా నటనలో ఆసక్తి ఉంది. పాప మేధ చిత్రరంగంలోకి రాదు. ఆమె క్రీడల్లో రాణిస్తోంది.

నిర్మాతగా సరిపోను...

నిక్కచ్చిగా ఉండి, నిర్మొహమాటంగా వ్యవహరించే వాళ్లే నిర్మాత పని చేయగలుగుతారు. అది నాలాంటి వాళ్లతో కాదు. నేను నటించిన విరోధి అనే చిత్రాన్ని మా సోదరుడు నిర్మించాడు. ఆ సినిమాతో ఇక నిర్మాణరంగంలో అడుగు పెట్టొద్దని నిర్ణయించుకున్నాం.

ఊహ నటించదు...

నా భార్య ఊహ మళ్లీ నటిస్తుందనే వార్తల్లో నిజం లేదు. ఇప్పుడు నటించడం ఆమెకు ఇష్టం లేదు. గృహిణిగా సంతోషంగా ఉంది.

క్రికెట్ చాలా ఇష్టం...

చదువుకునేప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. విద్యార్థిగా ఉన్నప్పుడు బాగా ఆడేవాడిని. ఇప్పుడు కూడా సీసీఎల్, టాలీవుడ్ తరుపున ఆడే పోటీల్లో ఆసక్తిగా పాల్గొంటుంటాను. నేను, తరుణ్ కలిసి క్రికెట్ సాధన చేస్తుంటాం.

✍ రమేష్ గోపిశెట్టి



మంచి అమ్మాయిలు కాకున్నా... మంచిదే!

అమ్మాయిలు మంచిగా ఉండాలి....కుటుంబానికి మంచి పేరు తేవాలి....ఇది ప్రతి తల్లిదండ్రుల మనసుల్లోని ఆశ. అయితే అసలు మంచి అంటే ఏంటి? నిజానికి ఈ పదానికి నిర్దిష్టమైన అర్థమే లేదు. ఎందుకంటే ఒకరికి మంచి అనిపించేది...మరొకరికి చెడుగా కనిపించవచ్చు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరింతగా వర్తిస్తుంది. ఒక భర్తకు తన భార్య ఉద్యోగం చేయటం నచ్చలేదనుకోండి...ఆమె అతను చెప్పినట్టు వింటే మంచి ఇల్లాలు అనిపించుకుంటుంది. కానీ...నిజానికి ఆమె ప్రతిభకు గుర్తింపులేకుండా చేసి...ఆర్థికంగా ఆమె ఇతరులపై ఆధారపడేలా చేసే ఈ 'మంచి' అనేది ఆమె పాలిట చెడే అవుతుంది. ఇలాంటి ఎన్నో అంశాలు భారతీయ మహిళల జీవితాల్లో ఉంటాయి. అలాగని అన్నింటికీ ఎదురు తిరుగుతూ ఉండాలా? అంటే..అదీ కరెక్ట్ కాదు. ఏ లక్షణాలైతే మంచి మహిళకు తప్పనిసరి అని చెప్పారో...వాటిని సందర్భాన్ని బట్టి పాటించలేని పరిస్థితులు కూడా ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. అలాగే...వాటిని పాటించలేకపోయినా ఆమె మంచికి వచ్చే నష్టమేమీ లేదని తెలుసుకోవాలి. పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ రెండు అంశాలూ....

మంచి మహిళకు నిర్వచనాలే మరి-

✶సాధారణంగా విదేశాలలో స్థిరపడిన భారతీయులు...తమ కొడుకుల పెళ్లిళ్లు మాత్రం భారత్‌కి చెందిన అమ్మాయిలతోనే చేస్తుంటారు. ఎందుకంటే భారతీయ స్త్రీలకి కుటుంబమంటే ప్రేమ ఉంటుందని, జీవితాంతం కుటుంబానికి కట్టుబడి ఉంటారనే స్థిర అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. విదేశీయులు సైతం భారతీ య అమ్మాయిలను గురించి ఇలాగే అనుకుంటారు. కుటుంబం పట్ల ప్రేమతో ఉండటం... కుటుంబానికి కట్టుబడి ఉండటం మంచి విషయమే. స్త్రీలలోని ఈ అంకితభావమే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ నిలబడి ఉండటానికి మొదటి కారణం. అయితే అదే కుటుంబంలో స్వార్థం పెరిగి ఆమెని అదనపు కట్నం కోసం పీడిస్తుంటే...చాకిరీ చేసే యంత్రంగా మాత్రమే వాడుతుంటే...కూడా నోరు మూసుకుని ఉంటే... అది ఆమె ఉనికికే ప్రమాదం. కాబట్టి కుటుంబ పట్ల ఆమె చూపించాల్సిన ప్రేమకు సైతం షరతులు వర్తిస్తాయి. దానిని వదిలేసినా...ఆమె మంచి స్త్రీ కాకుండా పోదు.

✶భారతీయ మహిళ మల్టీ టాస్కింగ్‌లో దిట్ట అనే పేరుంది. ఇంట్లో వందరకాల పనులుఉంటే...అన్నీ తామే చేసేయాలని చాలామంది మహిళలు అనుకుంటారు. ఆడవాళ్లు ఎక్కువ పనిచేయడానికి కూడా ఈ మనస్తత్వమే కారణం. వరల్డ్ ఎకనమిక్ ఫోరం...29దేశాల్లో జండర్ గ్యాప్‌పై నిర్వహించిన అధ్యయనం ప్రకారం...రోజుకి మగవారి సగటు పనికాలం 7గం.47 నిముషాలు ఉంటే...ఆడవారి సగటు పనికాలం (ఆదాయం వచ్చే రాని పనులు కలిపి) 8గం.39నిముషాలుగా ఉంది. ఎక్కువ పనిచేస్తేనే, ఇంటెడు చాకిరి చేస్తేనే తమకు ఉత్తమ ఇల్లాలు అనే పేరొస్తుంది...అనే భ్రమ వారికి చిన్నతనం నుండీ ఏర్పడిపోతుంది. అయితే దీనివలన చాలామంది... తరువాత కాలంలో ఆరోగ్యం దెబ్బతిని మానసిక ఒత్తిడికి గురయి ఇబ్బందులు పడుతుంటారు. పైగా మల్టీ టాస్కింగ్ మెదడుకి మంచిది కాదని మానసిక పరిశోధనలు సైతం చెబుతున్నాయి. అవసరమైనప్పుడు తమలోని మల్టీ టాస్కింగ్‌ని వినియోగించు కోవడం మంచిదే కానీ...తప్పనిసరిగా అలాచేస్తేనే మంచి మహిళ అవుతుందనే అభిప్రాయాన్ని మాత్రం సమర్థించలేము మరి.

✶ భారతీయ మహిళలు చాలా విషయాల్లో సర్దుకుపోతారనే అభిప్రాయం ఉంటుంది. ఈ సర్దుకుపోవటం అనే గుణాన్ని



ఒక ప్రశ్న... రెండు సమాధానాలు..!

వరల్డ్ ఉమెన్స్ డే -2018

కూడా మంచి లక్షణంగా చెబుతుంటారు. కానీ ఎల్లప్పుడూ ఇది మంచి అనిపించుకోదు. పోలీస్ అధికారి కావాలని కోరుకుంటున్న అమ్మాయిని...ఆడపిల్లవు నీకది అక్కర్లేదు.. సర్దుకుపోయి టీచరు ఉద్యోగం చేసుకో...అని ఇంట్లోవాళ్లు అన్నారనుకోండి..ఆమె జీవితాంతం కల్లలైన తన కలలను గుర్తుచేసుకుని బాధపడాలి. అత్తగారు మాటలంటున్నా, రోడ్డుపై ఆకతాయిలు అల్లరిపెడుతున్నా, పని ప్రదేశంలో వేధింపులు ఎదురవుతున్నా...ఇవి మామూలే సర్దుకుపో...అని చెప్పటం సరైన సలహా కాదు. కనుక మంచి అనే ముద్రతో ఉన్న ఈ లక్షణాన్ని సైతం కొన్నిసార్లు వదిలేయాలి...తప్పదు


✶మంచి ఆడవాళ్లు మనసు విప్పి త్వరగా ఏ విషయాన్ని చెప్పరని, ఎంతో కష్టమొస్తే తప్ప పెదవి విప్పరని మన కవులు రచయితలు చెబుతుంటారు. కానీ నిజానికి ఏ కష్టమైనా, సమస్య అయినా నోరువిప్పి చెబితేనే పరిష్కారం దొరుకుతుంది. అలా చెప్పకపోతే శారీరక మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది కూడా సందర్భానుసారంగా మారాల్సిన లక్షణమే. నాకీ బాధ ఉంది...అని చెప్పటం వలన..మనసువిప్పి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వలన..మంచి స్త్రీ కాకుండా పోరు.

ఇంకా మంచి ఆడవాళ్లకు చిహ్నాలుగా చాలా అంశాలు చలామణిలో ఉన్నాయి. మంచి అమ్మాయిలకు పెళ్లి పిల్లలే జీవిత పరమావధి, ఉద్యోగం కెరీర్ లాంటివి అంత ముఖ్యం కాదు...ఆడవాళ్లు వంటింటి మహారాణులు, ఇంట్లో అందరి గురించి ఆలోచించిన తరువాతే తమ గురించి చూసుకోవాలి, తనకంటూ సొంత ఇష్టాలు ఉండకూడదు....భర్త ఇష్టాలే తన ఇష్టాలుగా మలచుకోవాలి, పుట్టింటికంటే అత్తింటికి విలువ ఇవ్వాలి.. ..ఇలాంటివి ఎన్నో చెబుతుం టారు. ఇవన్నీ పూర్తిగా చెడు అని కాదు...కానీ వీటిని అధిగమిస్తే...ఆ మహిళ... మంచి స్త్రీ...అనే పేరుని కోల్పోతుంది అనటం మాత్రం సరికాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.. ...అమావాస్యరోజు చీకటిగా ఉంటుంది.. .లాంటివి ఎల్లకాలం నిలిచి ఉండే సత్యాలు. అంతేకానీ కాలాన్ని దేశాన్ని నాగరికతని బట్టి మారిపోయే జీవితాల్లో కూడా... ఇలాంటి సత్యాలు ఉంటాయని అనుకోవటం పొరబాటు. అందుకే...ఇవి పాటిస్తేనే మంచి ఆడవాళ్లు...అనే ముద్ర ఉన్న లక్షణాలను అన్నింటినీ ఆడవాళ్లు ఆచరిం చాల్సిందేనా ...అనే ప్రశ్నవేసుకుంటే పాటించ వచ్చు...పరిస్థితులను బట్టి పాటించక పోయినా...వారి మంచితనానికి వచ్చే ఢోకా ఏమీ లేదని రెండు సమాధానాలు చెప్పాల్సివస్తుంది.


✍ వి. దుర్గాంబ

మగువలకెంతో ఉపయోగం!

పాద ప్రసార్ పశ్చిమోత్తానాసనం!



ముందుగా నేలపై కూర్చుని రెండుకాళ్లను ఇరుపక్కలకు చాపాలి. ఎంత వీలయితే అంతగా కాళ్లను చాపాలి. చేతులను వెనక్కు తీసుకు వెళ్లి...వేళ్లను కలిపి ఉంచాలి. ఇప్పుడు నడుముని కుడివైపుకి తిప్పి... చేతులను కలిపే ఉంచి పైకి లేపుతూ...తలని కుడిమోకాలికి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేచి...తరువాత ఇలాగే ఎడమవైపు చేయాలి.



మోడల్ యోగాట్రైనర్ గాయత్రి

దీని తరువాత శరీరాన్ని నిటారుగా ఉంచి...చేతులను అలాగే వెనుకే ఉంచి...ఇంతకుముందులాగే చేతులను పైకి తెస్తూ...నడుము భాగం ముందుకు వంచి... తలను నేలకు తాకించే ప్రయత్నం చేయాలి. ఈ భంగిమకోసం మొదట దీర్ఘంగా శ్వాసని తీసుకోవాలి. తరువాత శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. ఆసనంలో ఉన్నపుడు సాధారణ శ్వాసలో ఉండాలి.

ఫలితాలు-

♦పిక్కల కండరాలు పట్టేసే సమస్యని నివారిస్తుంది.

♦పొత్తికడుపు భాగానికి రక్తప్రసరణను పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

♦ హెర్నియా రాకుండా నివారిస్తుంది.

♦రుతుస్రావాన్ని క్రమబద్ధం చేసి అండాశయాలను ఉత్తేజితం చేస్తుంది. అందుకే ఇది మహిళలకు మరింత మంచి ఆసనంగా చెప్పవచ్చు.


గమనిక-

ఇంతకుముందు యోగాసనాలు అలవాటు ఉన్నవారు, శరీరం చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వంచగలిగినవారు మాత్రమే ఈ ఆసనాన్ని వేయాలి. నడుం నొప్పులు ఉన్నవారు దీనిని సాధన చేయరాదు.

ప్రేమ అంటే ఏమిటి?



సద్గురుబోధ



ప్రేమ ఎన్నో రకాలు. మాతృ ప్రేమ, పుత్ర ప్రేమ, యువతీ యువకుల మధ్య ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ ఇలా ఎన్నో ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు ప్రతి రూపాలుగా భావిస్తారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రేమ గురించి తమ అమూల్యమైన అభిప్రాయం తెలిపారు.

సద్గురు: ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. అవునా? ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరకం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్థికరపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి ''నిన్ను ప్రేమిస్తున్నాను'' అనేది ఒక మంచి మంత్రం. ఈ మంత్రం లేకపోతే, మీకు తలుపులు తెరుచుకోవు. సరే ఇది ఒక స్థాయిలోని విషయం. కానీ, మౌలికంగా, మనం ప్రేమ అని దేనిని పిలుస్తున్నాము?

మనిషి తన జీవితంలో ఏ మెట్టులో ఉన్నా సరే, అతను ఏమైనా సరే, అతను ఏమి సాధించినా సరే, ఎక్కడో ఏదో ఒక లేమి అన్నది ఉంది. అతను ఏవిధంగా ఉన్నా సరే, అది అతనికి సరిపోదు. ప్రస్తుతం ఉన్నదానికంటే మరొకదానిని, అతనిలో భాగంగా చేర్చుకుందామనుకుంటాడు. ఇది అతనిలో మరింత సంపూర్ణ అనుభవం కలగడం కోసం చేయాలనుకుంటాడు. మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే పెద్ద ఆకాంక్షే ప్రేమ.

మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే ఆకాంక్ష భావపరంగా వ్యక్తమైనప్పుడు, మనం దానినే ప్రేమ అని పిలుస్తున్నాం. ఒకవేళ మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే ఆకాంక్ష శారీరికంగా వ్యక్తమైతే, దానిని మనం లైంగికత అంటున్నాం. ఇది మానసికంగా వ్యక్తమైతే, దానిని మనం ఆశయం అనో, దురాశ అనో లేదా మరేదైనా అంటాం. ఈ కృషి అంతా కూడా, మరొకదానిని మీలో భాగంగా చేర్చుకోవడానికే. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే కాదో, అది కూడా మీరు అవ్వాలని మీ కోరిక. ఇది అదే ఆకాంక్షకు, భావపరమైన అభివ్యక్తి. మానవుడు ఎల్లప్పుడూ దేనినో, తనలో భాగంగా ఇముడ్చుకోవాలని ఆకాంక్షిస్తూనే ఉన్నాడు. ఇది మీ చుట్టూరా ఉన్న చిన్నచిన్న విషయాలను పోగుజేసుకోవడం దగ్గర నుంచి ఆధ్యాత్మికత వరకూ వర్తిస్తుంది. ఆకాంక్ష అదే, మరొకదానిని మీలో భాగంగా చేసుకోవాలని. ఈ ప్రాథమికమైన ఆకాంక్ష, ప్రస్తుతం మీరు అనుభూతి చెందుతున్న దానికంటే మరింత పెంపొందించుకోవడానికి ఇదే, మీ ఆకాంక్ష.. .కదూ..??ఇప్పుడున్న జీవితం మీకు నిండుగా అనిపించడం లేదు. ఇప్పుడు ఉన్నదానికంటే మీరు జీవితాన్ని మరికొంచెం అనుభూతి చెందాలను కుంటున్నారు. మరొకరిని మీలో భాగం చేసుకోవాలనుకుంటున్నారు. భావపరంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే, (ఏకత్వానికి)మీరు చివరిదాకా వెళ్లినట్లే అనిపిస్తుంది. అటువంటి క్షణాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ మరుక్షణమే మీరు అక్కడి నుంచి జారిపోతారు. మీరు దానిపట్ల ఎంత తీవ్రతతో ఉన్నా సరే, అది నిలవలేదు. మీరు దాని దగ్గర దాకా వెళ్తారు. కానీ, అది జారిపోతుంది. ఇది మీకు అన్నిటితో ఏకం అయిన అనుభూతి కలిగిస్తుంది. కానీ, మిమ్మల్ని అక్కడ స్థిరంగా ఉండ నివ్వదు.

ప్రేమ అనేది, అన్నింటితో ఏకత్వం పొందడానికి ఒక వాహనం లాంటిది. మీరు దేనికోసం అయితే కాంక్షిస్తున్నారో, అది ఏకత్వం. అక్కడికి చేరుకోవడానికి భావాలూ లేదా ప్రేమ అన్నది కేవలం ఒక రకమైన వాహనం. ఈవాహనం మిమ్మల్ని ఒడ్డుదాకా తీసుకువెళ్తుంది. కానీ అక్కడి నుంచి వెనుతిరిగిపోతుంది. ఇది మిమ్మల్ని ఆవలి ఒడ్డుకి చేర్చదు. ఎప్పటికీ చేర్చదు. అందుకని, ఈ ప్రక్రియలో మీరు చాలాసార్లు దెబ్బ తిన్న తరువాత, అప్పుడు మీరు అనుగ్రహానికి సంసిద్ధమవుతారు.

- సద్గురు జగ్గీవాసుదేవ్

> మనిషి తన జీవితంలో ఏ మెట్టులో ఉన్నా సరే, అతను ఏమైనా సరే, అతను ఏమి సాధించినా సరే, ఎక్కడో ఏదో ఒక లేమి అన్నది ఉంది. అతను ఏవిధంగా ఉన్నా సరే, అది అతనికి సరిపోదు. ప్రస్తుతం ఉన్నదానికంటే మరొకదానిని, అతనిలో భాగంగా చేర్చుకుందామనుకుంటాడు. ఇది అతనిలో మరింత సంపూర్ణ అనుభవం కలగడం కోసం చేయాలనుకుంటాడు. మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే పెద్ద ఆకాంక్షే ప్రేమ.

భగవద్గీత



శాస్త్ర ప్రమాణానుసారం భగవంతుని ధ్యానించాలి

అధ్యాయం 8
శ్లోకం 9

కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్యః।
సర్వస్య ధాతారమచింత్యరూపమ్
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్॥

తాత్పర్యం

నియమించువాడు, సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడు, సమస్తమును పోషించువాడు, భౌతిక భావనలకు పరమైనవాడు, అచింత్యుడు, రూపరహితుడు అగు పరమ పురుషుని, సర్వజ్ఞునిగా, ప్రాచీనునిగా ప్రతిఒక్కరు ధ్యానం చేయాలి. సూర్యుని వలె తేజోసంపన్నుడు, దివ్యుడు అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు.

భాష్యం

శ్రీకృష్ణుణ్ని ఏవిధంగా స్మరించవచ్చో ఈ శ్లోకములో తెలియజేయటమైనది. మొట్టమొదట తెలుసుకోవలసినది ఆయన ఒక వ్యక్తి అని. మనము రాముణ్ని గాని, కృష్ణుణ్ని గాని తలచుకున్నప్పుడు ఒక వ్యక్తి రూపంతో భావిస్తాము. వారిని ఏవిధంగా స్మరించవచ్చునో, వివరాలు ఈ శ్లోకములో ఇవ్వబడినవి. 'కవి' అనగా భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడని, అనగా సర్వమూ ఎరుగునని అర్థము. అంతేకాక సర్వానికి మూలం కనుక పురాణుడు అని, మానవాళిని పోషించువాడని, వారికి తగిన శాసనాలను చేయువాడని, ప్రతి అణువులోను ప్రవేశించు పరమాత్మగా, అణువుకన్నా, ఆత్మకన్నా సూక్ష్మమైన వాడని, మనము చూచు గ్రహాలన్నింటినీ గాలిలో తేలునట్లు ఏర్పాటు చేయువాడని, అలాగే అచింత్యుడని, అనగా మన తర్కమునకు, వాదనలకు అందని వాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి తెలివిగలవాడు శాస్త్ర ప్రమాణం ఆధారంగా భగవంతుణ్ని స్వీకరించినట్లయితే అతనికి సరైన అవగాహన సాధ్యమవుతుంది.

అంతర్జాతీయ కృష్ణ చైతన్యసంఘ సంస్థాపకాచార్యులు కృష్ణ కృపామూర్తి శ్రీశ్రీల ఎసి భక్తి వేదాంతస్వామి ప్రభుపాదులు రచించిన 'భగవద్గీత' యథాతథము ఆధారంగా సమర్పిస్తున్నాము.

సీతారామ కల్యాణం

సంక్షిప్త రామాయణం



జనకుడు తన తమ్ముడు కుశధ్వజుని పిలిపించాడు. వసిష్ఠుడు బ్రహ్మ, మరీచి, కశ్యప, సూర్య, వైవస్వత మనువుల వంశక్రమాన్ని తెలిపాడు. 'ఇక్ష్వాకు వంశంలో అజ మహారాజు ప్రాశస్త్యాన్ని వివరించాడు. అజ మహారాజు ప్రియసుతుడు దశరథుడు. దశరథుని కుమారులు శ్రీరామ లక్ష్మణులకు సీతా, ఊర్మిళలను ఇచ్చి వివాహం జరిపించడం శుభప్రదం, ఉభయ తారకం' అని చెప్పాడు. జనకుడు నిమి నుంచి తన వంశ క్రమాన్ని వివరించాడు. 'నా పెద్దకూతురు సీతను రామునికి, చిన్న కూతురు ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి పెండ్లి చేయగలను' అని మాట ఇచ్చాడు.

విశ్వామిత్రుడు రెండు వంశాల కీర్తి ప్రతిష్ఠలను ప్రశంసించాడు. 'సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, ఈ రెండు జంటలకు ఈడుజోడు చక్కగా కుదిరింది. చూడ ముచ్చటగా ఉంటారు. అయితే నా కోరిక వినండి. జనక మహారాజా! నీ తమ్ముడు కుశధ్వజుని పుత్రికలు మాండవి, శ్రుతకీర్తులను, మా భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపిస్తే, ఈ సంతోషం ఇనుమడిస్తుంది కదా!' అన్నాడు. విశ్వామిత్రుని మాటలు వియ్యంకులు ఇరువురికీ, వసిష్ఠునికీ సంతోషాన్ని కలిగించాయి.

'ఇక్ష్వాకు వంశీయులతో సంబంధ బాంధవ్యాల వల్ల మా విదేహ వంశం ధన్యమయింది. విశ్వామిత్ర మహర్షి సూచన ఆమోదయోగ్యం. హర్షదాయకం కూడా! మా తమ్ముడు కుశధ్వజుని పుత్రికలు మాండవి, శ్రుతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇవ్వడం మాకు సమ్మతమే!' అన్నాడు జనకుడు. ఈ విధంగా నాలుగు జంటలకు వివాహం చేయడానికి నిశ్చయించారు. నిశ్చయ తాంబూలాలను స్వీకరించారు. నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణుల పాణిగ్రహణం చేస్తారని మహర్షులు నిర్ణయించారు. జనకుడు, దశరథుని చూసి, 'నాకు కన్యాదానం చేసే మహాభాగ్యాన్ని కల్పించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీకు ధన్యవాదాలు. మిథిలను అయోధ్య వలె భావించండి' అన్నాడు. వసిష్ఠ విశ్వామిత్రులకు వినయ పూర్వకంగా కృతజ్ఞతాంజలి సమర్పించాడు. దశరథుడు జనకుని మాటలు విని ఆనందించాడు. వసిష్ఠ విశ్వామిత్రులతో తమ విడిదికి చేరుకున్నాడు.

జనకుడు విధ్యుక్తంగా లౌకిక సంప్రదాయానుసారంగా నాందీ కార్యక్రమాలను జరిపాడు. గోదాన కార్యక్రమాన్ని పూర్తిచేశాడు. కేకయ రాజపుత్రుడు, భరతుని మేనమామ యుధాజిత్తు మిథిలా నగరం చేరుకున్నాడు. అతనిని సాదరంగా అహ్వానించి, దశరథుడు మామ గారి కుశల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. దశరథుడు వసిష్ఠుని మార్గదర్శకత్వంలో విధ్యుక్త కర్మలన్నింటిని శాస్త్రోక్తంగా జరిపించాడు. సర్వాలంకార భూషితులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో వివాహమహోత్సవ భవనం చేరుకున్నాడు.

జనకుడు వసిష్ఠునికి నమస్కరించి, 'మునీంద్రా! మా పుత్రికలు నవ వధువులుగా నిర్వర్తింపవలసిన శుభకార్యాలన్నిటిని నిర్వహించారు. వివాహ వేదిక వద్దసన్నద్ధంగా ఉన్నారు. మేము మీ రాక కోసం నిరీక్షిస్తున్నాం. శుభముహూర్తం సమీపిస్తున్నది' అన్నాడు. దశరథుడు వసిష్ఠుని అనుమతిని పొంది కొత్త పెండ్లి కొడుకులను వివాహ మంటపానికి కొని వచ్చాడు. వివాహ కార్యాన్ని నిర్వహింపుమని జనకుడు వసిష్ఠుని కోరాడు. వసిష్ఠుడు విశ్వామిత్ర శతానందుల సాయంతో కల్యాణ మంటపంలో వేదికను ఏర్పాటు చేశాడు. ధాన్యపు మొలకలతో కూడిన కడవలను, మూకుళ్లను, ధూప పాత్రలను ఉంచారు. వేదికను సుగంధ ద్రవ్యాలతో, పుష్పాలతో అలం కరించారు. శంఖం ఆకారంలో ఉన్న పాత్రలను, స్రుక్ స్రువాలను, అర్ఘ్య జలాలతో కూడిన పాత్రలను, పేలాలతో కూడిన పాత్రలను, పసుపు కలిపిన అక్షతలను ఉంచారు. వేదమంత్రాలను పఠిస్తూ దర్భలను పరచి హోమాగ్నిని ప్రేల్చాడు.

జనకుడు నవవధువు సీతను కొని వచ్చి అగ్ని సమక్షంలో రామునికి ఎదురుగా కూర్చుండబెట్టాడు. 'ఈ సీత మా వంశ గౌరవానికి ప్రతీక. నేటి నుంచి నీకు సహధర్మచారిణి. ఈమె పాణిగ్రహణం చేయి. నిత్యం నీడ వలె నిన్ను అనుసరిస్తుంది' అన్నాడు. వేద మంత్రాలతో అభిమంత్రించిన పవిత్ర జలాన్ని వదులుతూ కన్యా దానం చేశాడు. కన్యాదానం చేస్తున్నపుడు దేవదుందుభులు మోగాయి. పుష్ప వృష్టి కురిసింది. తరువాత ఊర్మిళను లక్ష్మణునికి కన్యాదానం చేశాడు. కుశధ్వజుడు మాండవిని భరతునికి కన్యాదానం చేశాడు. తరువాత శ్రుతకీర్తిని శత్రుఘ్నునికి కన్యాదానం చేశాడు. వరులు నలువురూ నలుగురు వధువుల పాణిగ్రహణం చేశారు.


నూతన వధూవరులు అగ్నికి, వేదికకు, జనకునికి, దశరథునికి, ఋషులకు అందరికీ నమస్కరించారు. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మంగళ వాద్యాలు మ్రోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. కమనీయం రమణీయమై వివాహం వేడుకలు కన్నుల పండువు చేశాయి. మంగళవాద్య ధ్వనుల మధ్య నూతన వధూవరులు అగ్నికి మూడు మార్లు ప్రదక్షిణం చేశారు. దశరథుడు కొడుకులు కోడండ్రతో విడిది గృహం చేరాడు.

- కె ఓబులేశు
9052847742

చింతన

శ్రీ రమణాశ్రమ లేఖలు, స్మృతులు

ఉపనయనం



21-6-47

రెండు మూణ్ణాళ్ళ క్రిందట ఒక దినం ఉదయాన కొత్తగా ఉపనయనమైన పిల్లవాణ్ణి వెంటపెట్టుకొని, కొందరువచ్చి, భగవానునకు నమస్కరించి వెళ్లారు. వారటుపోగానే ''ఉపనయన తత్త్వమేమి?'' అని ఒక భక్తుడడిగితే, భగవాన్ మందహాసంతో ఇట్లాసెలవిచ్చారు.

''చూడండి, ఉపనయనమంటే కేవలం మూడు పోగుల నూలు మెడలో వేయుట మాత్రమే కాదు. ఈ రెండు కళ్లే కాదోయ్, మూడవ కన్నున్నది, అది జ్ఞాననేత్రం, దానిని తెరచి స్వస్వరూపాన్ని గుర్తించు అని బోధిస్తారన్నమాట. ఉపనయనం అంటే, ఇంకొక కన్ను. ఆ కన్ను తెరవాలని బోధిస్తూ, అందుకు గాను, ప్రాణాయామం నేర్పుతారు. ఆ వెనుక బ్రహ్మోపదేశం చేసి, జోలెగట్టి భిక్ష మెత్తమంటారు. మాతృభిక్షే ప్రథమ భిక్ష. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు పిడికెళ్ళ బియ్యం భిక్షపెడుతుంది. అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటన వల్ల కుక్షి నింపుకొని, గురుకులవాసం చేసి, జ్ఞాన నేత్రం తెరచి ఆత్మానుభూతినందవలెనని ఉపనయనం తాత్పర్యం. ప్రస్తుతం ఆ విషయం మరచి ప్రాణాయామమంటే, వేళ్లతో ముక్కు మూసి అభినయించుట గానూ, బ్రహ్మోపదేశమంటే, క్రొత్త ధోవతి ముసుగు కప్పి, చెవులో గుసగుసలాడటం గానూ, భిక్షంటే రూకలతో జోలె నింపుటగానూ పరిణమించింది. ఉపదేశం చేసే తండ్రికీ, చేయించే గురువుకూ, ఉపనయన తత్త్వం తెలియనప్పుడు బిడ్డలకేం చెప్తారు. అదేకాదు, గురుకుల వాసం వల్ల, విజ్ఞాన మార్జించిన పిమ్మట, మనస్సు విషయాల్లో చిక్కునో, లేదో పరిశీలించేందుకు స్వగృహానికి పంపేవారట గురువులు. స్వగృహంలో కొన్నాళ్లుండి, విరాగులై కావడి గట్టి కాశీయాత్రకు బయలుదేరేవాళ్లు. అప్పుడు కన్యాదాతలు పట్టి నిచ్చి, 'పాణిగ్రహణం చేస్తం, పరిగ్రహింపు'మని కబురంపితే, విరాగియైన వాడు వినక వెళ్లేవాడు, రాగమున్నవాడు తిరిగి వచ్చి, కన్యాదానం గ్రహించేవాడు. ఇప్పుడదంతా మరచి, కాశీయాత్ర, కాశియాత్రంటూ సరిగంచు పట్టుధోవతి కట్టి, కళ్లకు కాటుక, నుదుట తిలకం దిద్ది, పాదాలకు పసుపూ పారాణి పెట్టి, ఒళ్లంతా గంధం పూసి, మెడలో పూలమాలలూ, నెత్తిన గొడుగూ, పాదాలకు పాంకోళ్లూ ధరించి, ఒయ్యారంగా నడుస్తూ బాజా భజంత్రీలతో బయలుదేరుతారు. బావమరది వచ్చి, బాలికనిస్తామని బ్రతిమలాడితే రిస్టువాచీ కావాలి, మోటారు సైకిలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇస్తే వస్తాం, లేకుంటే లేదని పేచీ పెడతారు. పీటల మీద పెళ్లి తప్పిపోతుందని, అడిగిందల్లా అర్పిస్తారు కన్యాదాతలు. ఇక వారూ, వీరూ కలిసి ఫొటో తీయించుకోటాలూ, విందుభోజనాలూ, బట్టలిచ్చుకోటాలూ ఇదీ కాలక్షేపం. భిక్షంటే రూపాయలతో జోలె నింపుకోటానికీ, కాశీయాత్రంటే కట్నాలు లాగటానికీ ఉపయోగిస్తున్నదిప్పుడు''

- సూరినాగమ్మ

శ్రీ రమణాశ్రమము, తిరువణ్ణామలై వారి సౌజన్యంతో

Facebook page https://www.facebook.com/ Sri Ramana Telugu
website http://www.sriramanamaharshi.org/ tel/

దినఫలాలు

మేష రాశి: నూతన కార్యక్రమాలు ఆర్థికంగా ప్రారంభించగలుగుతారు. దూరప్రయాణాలు అనుకూలం. విద్యావిషయంలో సూక్ష్మత పెరుగుతుంది. మంచి కార్యాలలో పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆరోగ్యంలో ప్రతికూలత తగ్గుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో వ్యతిరేకత ఉంటుంది. ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి.

వృషభ రాశి: ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఉపకరిస్తాయి. విద్యావిషయాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆదాయవృద్ధిలో ఆటంకాలు కొనసాగుతాయి.

మిథున రాశి: వాహన విషయాల్లో చిరాకులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. పనులలో వేగం పెరుగుతుంది. ఆదాయంలో గట్టి ప్రయత్నాలు లాభిస్తాయి.

కర్కాటక రాశి: శ్రమ అధికమవుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. శత్రుభీతిపోతుంది. ఆదాయమార్గాలు అనుకూలం.

సింహ రాశి: ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార అంచనాలు ఆశించినంతగా పొందలేకపోతారు. ఆదాయంలో అయోమయ పరిస్థితులున్నా అధిగమించగలుగుతారు.

కన్యా రాశి: విదేశీ లావాదేవీలు కలసి వస్తాయి. ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా ఉంటాయి. వ్యాపార విజయాలు కొనసాగుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో చిరాకులు పరిష్కరింపబడతాయి. ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి.

తులారాశి: మానసిక రుగ్మతలు కొనసాగుతాయి. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. మెరుగైన పరిస్థితులు ఆరోగ్య రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. అతి తొందర ద్వారా కార్యక్రమాల్లో పొరపాట్లు దొర్లుతాయి. ఆదాయంలో మంచి లాభాలను కూడగట్టుకొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి: శ్రమ ఉన్నా ఫలితాలు కూడా అనుకూలం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాలు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అసహన పరిస్థితులు వ్యాపారపరంగా ఉంటాయి. ఆదాయం పర్వాలేదు.

ధనూ రాశి: స్థిరాస్తి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన స్నేహాలు ద్వారా లబ్ది చేకూరుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్యంలో ప్రతికూలత తగ్గుతుంది. గతంలోని తప్పులు సరిదిద్దుకొనే అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో మెరుగైన అవకాశాలు దగ్గరవుతాయి.

మకర రాశి: ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఏకాగ్రత తప్పనిసరి. శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం గట్టి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యం.

కుంభరాశి: శుభపరిణామాలు ప్రారంభమవుతాయి. విద్యాప్రయత్నాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక వ్యయం లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ప్రత్యర్థుల ద్వారా చిరుసమస్యలు ఉంటాయి. ఆదాయంలో ప్రోత్సాహ పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి.

మీనరాశి: ఆర్థికసమస్యలు వేధిస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు విస్మయాలని కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులు విషయంలో ఏకాగ్రత తప్పనిసరి. ఆదాయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి.




శ్రీ నూకల సూర్యనారాయణ
nookalasuryanarayana@gmail.com



సంస్కృతి

ప్రపంచంలోని అతి పురాతన నాగరికతలలో గ్రీకు నాగరికత ఒకటి. ఇక్కడి పురాణాల ఆధారంగా అనేక పరిశోధనలు జరిగాయి. వీరి నాగరికత, సంస్కృతి, కళలు, ఆచార కర్మకాండలు వంటివి వారి పురాణాల వల్ల తెలుస్తాయి. ఇక్కడి పరిశోధకులకు గ్రీకు పురాణాలను ఆధార గ్రంథాలుగా భావించి పరిశోధనలు గావిస్తుంటారు. ఈ పురాణాలలో పూలకుండీలపై చిత్రీకరణల వంటివి మొదలుకొని ప్రాతినిధ్యపు కళల వరకు నిక్షిప్తమై ఉన్నాయి. ఇక్కడి కళాకారులు ఈ పురాణాలను ఆధారంగా చేసుకొని అనేక కళారూపాలను చిత్రీకరించారు.




గ్రీకుల నిత్యజీవితంపై ప్రాచీన పురాణాల ప్రభావం

ఈ గ్రీకు పురాణాలలో దేవతలు, కథానాయకులు, కథానాయికలు, ఇతర పురాణ సంబంధ జీవులు, ప్రపంచం పుట్టుక, జీవుల సాహస కృత్యాలు వంటి విషయాలు తెలుస్తాయి. ఒకనాడు ఈ పురాణాలన్నీ మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా వస్తూ విస్తరించాయి. ప్రాచీన గ్రీకు సాహిత్య మూలమైన ఈ పురాణ సాహిత్యంలోని ఇలియాద్, ఒడిస్సీ, ట్రోజన్ యుద్ధం చుట్టూ జరిగిన సంఘటనలపై దృష్టి కేంద్రీకరించాయి. హోమరిక్ సమకాలికుడైన హిసియోడ్ రచించిన థీయోగోనీ, 'వర్క్స్ అండ్ డేస్' అనే రెండు కవితలలో, ప్రపంచం యొక్క ఉద్భవం, దైవపాలకుల అనుక్రమం, మానవకాలాల యొక్క అనుక్రమం, మానవ దుఃఖం యొక్క ఉద్భవం, త్యాగం చేసే అలవాటు మొదలైన విషయాలు ఉన్నాయి. హోమరిక్ దైవస్తుతులలో పురాణ చక్రం యొక్క పురాణ కవితల విభాగాలలో ఐదవ శతాబ్దం బి.సి.కి చెందిన రచనలో, పరిశోధనలలో, రోమన్ సామ్రాజ్య కాలపు రచనలో గ్రీకు సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కళలు వంటివి కనిపిస్తాయి.



పురాతత్వ శాఖ తవ్వకాలలో కళాఖండాల అలంకరణలు, దేవుళ్ళకు సంబంధించిన విషయాలు వంటివి బయటపడ్డాయి. ఈ రచనలలో పురాణ శాస్త్రం యొక్క మతాలను అందిస్తాయి. ఎనిమిదవ శతాబ్దం బి.సి.నాటి కుండలపై ఉన్న రేఖా గణిత నమూనాలు, ట్రోజన్ చక్రం, హెరిక్లెన్ సాహసకృత్యాలు, ఇలా అనేక దృశ్యాలు ఇక్కడి రచనలలో కనిపిస్తాయి. అరియాక్, క్లాసికల్, హెల్లెనిస్టిక్ కాలాల అనుక్రమంలో నాడు మనుగడలో ఉన్న సాహిత్య సాక్ష్యాలలో వాటి అనుబంధాలలో హోమరిక్ అలాగే ఇతర పౌరాణిక దృశ్యాలు కనిపిస్తాయి.



గ్రీకు సంస్కృతి, కళలు, పశ్చిమ నాగరికతా సాహిత్యం, వారసత్వం భాష వంటి వాటిపై గ్రీకు పురాణ శాస్త్రం విస్తృతమైన ప్రభావాన్ని చూపింది. ప్రాచీన కాలం నుండి నేటి వరకు కూడా అక్కడి కవులపైన కళాకారులపైనా గ్రీకు పురాణ శాస్త్రం గొప్ప ప్రభావాన్ని చూపించింది. ఒక రకంగా చెప్పాలంటే కవులు, కళాకారులు గ్రీకు పురాణాల ద్వారా స్ఫూర్తి పొందారని చెప్పవచ్చు. పౌరాణిక వర్ణన అనేది దాదాపుగా గ్రీకు సాహిత్యం యొక్క ప్రతి తరంలోనూ ఒక ముఖ్య పాత్ర పోషించింది.

దేవతలు, దయ్యాలు, వంశ వృక్ష జాబితాలు, జానపదుల జీవితాలు, వ్యవసాయక జీవనం ఇలా అనేక విషయాలు ఇక్కడి సాహిత్యంలో కనిపిస్తాయి. వీరు తమ కళామయ జీవితాన్ని అందంగా ఆవిష్కరిస్తారు. ఇక్కడి నాటకాలలో కూడా ఇవే ప్రతిబింబిస్తాయి.

19వ శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్త అయిన హేన్రిచ్ స్క్మమన్‌చే కనుగొనబడిన మిసేనియన్ నాగరికత, ఇరవయ్యవ శతాబ్దపు బ్రిటన్ పురాతత్వ వేత్త అయిన సర్ ఆర్థర్ ఎవాన్స్ చే 'క్రెటే'లో కనుగొనబడిన మనోవన్ నాగరికతలు హోమర్ యొక్క పురాణాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చాయి. సాహిత్య మూలాల కంటే ముందు గ్రీకు పురాణాలు పూలకుండీలపై చెక్కబడ్డాయి. పూర్వం బాల్కన్ పెనిన్సులలో అనిమిజంను వినియోగిస్తూ వ్యవసాయాన్ని ప్రజలు చేసేవారు. ప్రకృతి యొక్క ప్రతి విషయానికి ఒక ఆత్మను అందించింది. బాల్కన్ పెనిన్సుల యొక్క ఉత్తర భాగం నుండి వచ్చి బల ప్రయోగంతో ప్రవేశించారు. వారు తమ దేవతల యొక్క దేవాలయాలను నిర్మించారు. విజయం ఆధారంగా వారు తిరుగులేని అధికారాన్ని సాధించారు. వ్యవసాయ ప్రపంచానికి చెందిన పురాతన దేవుళ్ళు తమకంటే ఎక్కువ బలవంతులయిన ఆక్రమితులతో కలిసిపోయారు. గ్రీకు సంప్రదాయంలో వేడుకలు, శుద్ధులు, రహస్య వేడుకలు వంటివి ప్రత్యేకంగా కనిపిస్తాయి. మత సంబంధమైన వేడుకలు, వారి నమ్మకాలు పురాణాలలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. నమ్మకాలు కలిగి ఉన్న సమాజంలోని సభ్యులచే ఆ సంస్కృతి యొక్క స్వభావాన్ని నివేదించబడింది. పరిశోధకులు మట్టిపాత్రలపై ఉన్న చిత్రాలను వారి కళాత్మకతను అంచనా వేశారు. ప్రపంచ నాగరికతలలో ఒక ప్రత్యేక స్థానం గ్రీకు నాగరికత కలిగి ఉందని అంచనా వేశారు. ఖగోళ శాస్త్రవేత్తలు కొంతకాలం పాటు గ్రీకు ప్రపంచాన ఉన్న పౌరాణిక విధానాలు వ్యతిరేకించారు.

హోమర్‌పురాణాలలో భూమి ఒషనస్ నదిపై తేలియాడుతున్న ఒక చదునైన డిస్క్ వలె చూపబడింది. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలతో ఉన్న అర్ధగోళాకారపు ఆకాశంచే ఉన్నదనే దాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు అంగీకరించలేదు.




హోమర్‌లో సూర్యుడు స్వర్గాలకు ఆరాధకుడిగా, రాత్రిసమయంలో ఒక బంగారు పాత్రలో ఉండి భూమి చుట్టూ తిరుగుతాడు. వీరి ప్రార్థనలో సూర్యుడు, భూమి, స్వర్గం, నదులు, వాయువులు కనిపిస్తాయి. హదేస్ యొక్క పాతాళ గృహాన్ని, అతని పూర్వీకులను, మరణం యొక్క గృహద్వారాలను గురించి హోమర్‌లో కనిపిస్తుంది.

ఇతర సంస్కృతుల ప్రభావాలు కూడా గ్రీకు సంస్కృతిలో కనిపిస్తాయి. గ్రీకు పురాణాలలో చాలామంది దేవుళ్లు కనిపిస్తారు. ప్రతి దేవుడు ఒక నిర్దుష్టమైన విషయంలో శక్తి గలిగి ఉంటారు. 'అప్రోడైట్' అనే దేవుడు ప్రేమ, అందం విషయంలో దేవుడు. హదేస్ అనే దేవుడు మన యముడిలాగా మరణం యొక్క దేవుడు. అతడే జ్ఞానం, ధైర్యం వంటి వాటికి కూడా దేవుడే. అపోలో, డయానిసాస్ వంటి దేవుళ్ళు ఆపద సమయంలో ఆదుకునే దేవుళ్ళు. ఇలాంటి దేవుళ్ళు గాక గ్రామాలలో గ్రామదేవతలు, అలాగే వ్యక్తిగతమైన దేవుళ్లు వంటివారు కూడా ఉంటారు. ఇక్కడ జరిగే వేడుకలు, సంబురాలు ఆ దేవుళ్ళు పేరు మీద జరుగుతుంటాయి. చాలా పట్టణాలలో కూడా ఇలాంటి దేవుళ్లకు వేడుకలు జరిపిస్తారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింతైన పురాణాలు గ్రీకుల స్వంతం. దేవుళ్లకు, మనుషులకు కలిపి పుట్టిన వారు కూడా ఈ పురాణాలలో కనిపిస్తారు.

ట్రోజన్ యుద్ధం వైవిధ్యమైన నేపథ్యాలనందించింది. ఇది పురాతన గ్రీకు కళాకారులకు స్ఫూర్తినిచ్చింది. ట్రోజన్ చక్రం అనే దానికి పురాతన గ్రీకు నాగరికతలో ప్రత్యేక స్థానముంది. ఇది ఒక కళాత్మకత కలిగినదనే వర్ణనలు కనిపిస్తాయి. ప్రాచీన గ్రీసులో పురాణశాస్త్రం ప్రజల రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగం. గ్రీకులు పురాణ శాస్త్రాన్ని తమ చరిత్రలో ఒక భాగం చేసుకున్నారు. ఒక దేవుడు, మరియు కథానాయకుని యొక్క వంశ క్రమాన్ని తెలుసుకోవడంలో ప్రజలు ఆసక్తి చూపిస్తారు. సహజ అంశాలు, సాంస్కృతిక వైవిధ్యాలు, సంప్రదాయక వైరాలు, స్నేహాలు వంటి విషయాలు వివరించడానికి కూడా వారు పురాణాలను ఉపయోగిస్తారు. వారి నిత్య జీవితం కూడా పురాణాల ప్రభావానికి లోనయిందని చెప్పవచ్చు.

నియోగి
9553097319

చీకటిలోనే రోషనార నాటకం



'రోషనార' చారిత్రాత్మక నాటకం. ఈమె ఔరంగజేబు సోదరి. ఛత్రపతి శివాజీని ప్రేమిస్తుంది. ఆయన సోదరభావం ప్రకటిస్తాడు. రోషనారగా స్థానం నరసింహారావుగారు ఎంతో అద్భుతంగానే ఉండేవారు. శివాజీగా మాధవపెద్ది వేంకట రామయ్యగారు ఆ పాత్రకు పెట్టింది పేరుగా ఉండేది. ఆరోజులలో చాలా ప్రదర్శనలు అయిన నాటకం ఇది. హిందూ మహమ్మదీయ వైషమ్యాన్ని లేవదీస్తుందనే నెపంతో ఈ మహానాటకాన్ని బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది. దానితో ఈ నాటకానికి పురిటిలో సంధి కొట్టినట్లైంది. 'రోషనార' నాటకం రాసింది కొప్పరపు సుబ్బారావుగారు. ఆయన సంగీతజ్ఞులు కూడా. మహాకవులూ. మరో పేరు పొందిన 'తారా శశాంకం' రాసినవారు.

1962 ఆ ప్రాంతంలో స్థానం వారు హైదరాబాద్ చిక్కడపల్లిలో వేంకటేశ్వరస్వామి



గుడివద్ద ఉండేవారు. ఆయన ప్రతి ఆదివారం అభిమానులతో గోష్ఠి జరిపేవారు. నన్ను చూసి ఆయన నిలబడమన్నారు. నేను నిలబడ్డాను. ఆయన పెదవి విరిచారు. ''ఎందుకు! అన్నాను. నీతో రోషనారలో శివాజీ వేయిద్దామనుకున్నాను. ఎత్తు తక్కువ ఉన్నావన్నారు. నేను సాహసించి అన్నాను'' ఎవరు చెప్పారు. శివాజీ పొడుగు అని. శివాజీ పొట్టివాడే. మీకు మాధవపెద్ది వారి శివాజీ అలవాటైంది అన్నా.

ఆయన నవ్వి ఔనవును. తరువాత వెళ్లినప్పుడు ఆయనగారి వద్ద ఆ ప్రసక్తి రాలేదు. 1972లో వంగరవారు హైదరాబాద్ సీతాఫల్ మండిలో ఉండగా తరచూ నన్ను కలిసేవారు. ఆయన ప్రోద్బలంతో నేను 'శ్రీకృష్ణతులాభారం'లో కృష్ణుడుగా వేశా. సి.ఎస్.ఆర్. కళామందిరం స్థాపించా. వంగరవారి 'రోషనార' కుదించిన ప్రతి తీసుకువచ్చి వేస్తే బాగుంటుందన్నాను. కారణాంతరాల వల్ల అది 'సావిత్రి' ప్రదర్శనకి దారితీసింది. 'రోషనార' నాటకాన్ని ఎవరూ ప్రదర్శించటానికి సాహసం చేయలేకపోతున్నారు. బంగారం బూడిద కప్పిపోయింది. వెలుగులోకి వచ్చే రోజుకోసం ఎదురు చూద్దాం.


- అయ్యదేవర పురుషోత్తమరావు
9290448444

వీరూ చిత్రకారులే!

చర్చిల్ బ్రిటీష్ రాజకీయవేత్త. ఇతడు చిత్రకళారంగంలో తీవ్రకృషి చేసినవాడు. తన 40 ఏళ్ల వయస్సులో కుంచె చేతపట్టాడు. 1915లో చర్చిల్ ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మిరాలిటీ పదవికి రాజీనామా చేశాడు. తరువాత సర్రెప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించాడు. అక్కడ చర్చిల్ సోదరుడు జార్ చర్చిల్, వదిన గూనీల సహకారం లభించింది. ముఖ్యంగా గూనీ నీటి రంగుల చిత్రాలు వేస్తుండేది. అలా తీరికలో చర్చిల్ కూడా నీటిరంగుల చిత్రాల పట్ల ఆసక్తి కనబరిచాడు. అనంతరం జాన్ లేవరీ, హజెల్ సహచర్యంలో చర్చిల్ నూనె రంగుల చిత్రాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాడు. ఇంకా రిచర్డ్ చర్చిల్ తన చిత్రకళా జీవితంలో దాదాపుగా ఐదు వందల చిత్రాలను వేయగలిగాడు. తన చిత్రకళ గురించి చర్చిల్ రెండు వ్యాసాలు రాశాడు. అవి 1921లో వచ్చిన 'హాబీస్' 1922లో వచ్చిన 'పెయింటింగ్ ఈజ్ ఎ పాస్ టైం' అన్నవి.

అమెరికా దేశానికి 34వ రాష్ట్రపతిగా ఉన్న ఐసన్ హోవర్ కూడా గొప్ప చిత్రకారుడు. 1890లో జన్మించి 1969లో మరణించిన హోవర్ కూడా దాదాపుగా 260 చిత్రాలు గీయగలిగాడు. 1948లో హోవర్ కుంచె చేత పట్టాడు. తన తీరికలో చిత్రకళను అభ్యసించాడు. తన జీవితంలో చివరి ఇరవై ఏళ్ల కాలంలో చిత్రకళను అమితంగా ఇష్టపడ్డాడు. అతను వేసిన చిత్రాలు బంధువులు, మిత్రుల ఇళ్లలోఅలంకార చిత్రాలుగా గోడలపై నిలిచి ఉండేవి. ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో క్రిస్‌మస్ బహుమతిగా వైట్‌హౌస్ సిబ్బందికి కార్డుల రూపంలో అందుతుండేవి.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పాల్గొన్న హిట్లర్, చర్చిల్, ఐసన్ హోవర్‌లు ముగ్గురూ మంచి చిత్రకారులే. ప్రకృతి దృశ్యాల పట్ల ముగ్గురికీ అమితాసక్తి ఉండేది. కానీ వీరి చిత్రకళను బేరీజు వేసినప్పుడు హిట్లర్ అత్యంత ప్రతిభావంత చిత్రకారుడని విమర్శకుల భావన.



మనదేశ ప్రధానిగా పనిచేసిన విశ్వనాథ ప్రతాప్‌సింగ్ గొప్ప చిత్రకారుడు, కవి. వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్ చిత్రాలు ఎన్నో చిత్రించారు. వీరి జీవిత చరమాంకంలో హాస్పిటల్ పడక మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడూ కవిగా కవితలల్లారు. ప్రతి రంగంలోనూ తనదైన, తనదే అనిపించుకునే ముద్రవేయగలిగిన విశిష్ట మహోన్నత మానవతావాది రవీంద్రనాథ్ టాగూర్ కవిత్వం, కథలు, నాటకాలు, నవలలు ఇలా అన్ని ప్రక్రియలను సృజించిన చిత్రకారుడు ఈయన. రవీంద్రుని చివరి మజిలీలో చిత్రకళ ఎంచుకున్నారు. ఎన్నో ప్రక్రియలో ప్రవేశమున్న రవీంద్రుని అభిప్రాయ ప్రకారం ఇతర ప్రక్రియల కన్నా చిత్రకళ శాశ్వతమైనది''అంటారు. దాదాపుగా మూడువేల చిత్రాలను చిత్రించాడు. సిరాతో వేసినవి, నీటి రంగులు, పేస్టల్స్ చిత్రాలను చిత్రించాడు. కవితలు రాస్తూ చెరిపిన ముద్రలను చిత్రాలుగా మలిచాడు. ఇవే తరువాత చిత్రాలుగా రూపుదాల్చాయి.



1757లో జన్మించి 1827లో మరణించిన కవి, చిత్రకారుడు ప్రింట్ మేకర్ 'విలియం బ్లేక్'. 'నగ్న సత్యాలను కళ ఆవిష్కరిస్తుంది' అన్నది బ్లేక్ సిద్ధాంతం. కళను జీవమున్న వృక్షంతోనూ, శాస్త్రాన్ని నిర్జీవమైన వృక్షంతోనూ పోల్చాడు. జ్ఞానానికి ప్రయోగం అన్నది పరమావధి కావాలని పేర్కొన్నాడు. చిత్రకారుని ఆలోచనలు స్వర్గం వైపు నడవలేకపోతే అతని కళే అశాశ్వతం అన్నాడు.

బ్లేక్ పదకొండు సంవత్సరాల వయసులోనే పార్ డ్రాయింగ్ పాఠశాలలో చేరాడు. తరువాత జేమ్స్ బిసైరీ వద్ద ఎన్‌గ్రేవింగ్‌లో శిక్షణ పొందాడు. 1784లో జేమ్స్ పార్కర్‌తో కలిసి ప్రింట్ షాపును ఆరంభించాడు. ఇక్కడ విజయం సాధించలేకపోయాడు. తరువాత బ్లేక్ జోసెఫ్ జాన్సన్‌తో కలిసి పనిచేశాడు. ఇతడు బ్లేక్‌కు ఆనాటి ప్రముఖులతో పరిచయాలు కల్పించాడు. వారిలో ఆక్సిజన్‌ను తయారుచేసిన జోసెఫ్ ప్రిస్టీ, తాత్వికుడు థామస్ షైనీ మొదలైనవారున్నారు.

బ్లేక్ 1788లో ''సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్'', 1790లో ''మేరేజ్ ఆఫ్ హెవన్ అండ్ హెల్'', 1794లో ''సాంగ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియెన్స్'' తెచ్చాడు. 1791లో ''ఫ్రెంచ్ విప్లవం'', 1793లో ''అమెరికా ఎ ప్రాఫసీ'', 1793లో ''విజన్స్ ఆఫ్ ది డాటర్స్ ఆఫ్ ఆల్బియన్'' తీసుకువచ్చాడు. 1827లో చనిపోయాడు.

డాంటే గేబ్రియల్ రోసెట్టీ (1829-1882). ఇతడు ప్రసిద్ధ ఆంగ్ల కవి, చిత్రకారుడు, అనువాదకుడు. ఇతడు ప్రీరాఫలైట్ బ్రదర్ హుడ్ ఉద్యమాన్ని 1848లో విలియం హోల్‌మన్, హంట్ మరియు జాన్ ఎవర్ట్ మిల్లియస్‌తో కలిసి లేవదీశాడు. విలియం బ్లేక్‌తోనూ, విశ్వకవి రవీంద్రునితోనూ పోల్చదగిన కవి, చిత్రకారుడు.

ఎల్.ఆర్. వెంకటరమణ



ప్రభాస్



పాటల రికార్డింగ్ నాగ్-నాని మల్టీస్టారర్

నాగార్జున - నాని మల్టీస్టారర్ సినిమా నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ హైదరాబాద్ మహతి స్టూడియోలో ప్రారంభమైంది. నాని పుట్టిన రోజు సందర్భంగా పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు. వైజయంతీ మూవీస్ పతకంపా సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో ప్రతిభ చాటుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌లో నాగార్జున గతంలో చాలా చిత్రాల్లో నటించగా....నానికి ఇది తొలి సినిమా. ఈ మల్టీస్టారర్ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ...నాగార్జున నాని కలయికలో ఒక ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆద్యంతం వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. మా సంస్థలో ఉండే భారీ విలువలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. వైజయంతీ మూవీస్ పతాకంపై వచ్చిన ఎన్నో మల్టీస్టారర్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందనే నమ్మకం ఉంది. మణిశర్మ మా ఆస్థాన సంగీత దర్శకుడు. మార్చిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అన్నారు. దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య మాట్లాడుతూ...నాగార్జున, నాని సినిమాకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. నాకొక ప్రతిష్ఠాత్మక చిత్రమవుతుంది. అన్నారు. ఈ చిత్రానికి సంగీతం - మణిశర్మ, కథా సలహాదారు - సత్యానంద్, ఛాయాగ్రహణం - శ్యామ్ దత్, కూర్పు - ప్రవీణ్ పూడి, మాటలు - వెంకట్, శ్రీరామ్

పాతిక కోట్లతో పోరాట సన్నివేశాలు

భారీ పోరాట సన్నివేశాలకు సిద్ధమవుతున్నారు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సాహో నాలుగో షెడ్యూల్‌లో అడుగుపెడుతోంది. ఈ షెడ్యూల్‌లో మొత్తం పోరాట సన్నివేశాలనే చిత్రీకరించనున్నారు. అబుదాబి, బుర్జ్ ఖలీఫా దగ్గర భారీ యాక్షన్ సన్నివేశాలు రూపొందించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. గతంలో ఒకసారి అనుమతులు దొరకక..హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం అన్ని అనుమతులు రావడంతో పాటు స్టంట్స్ కోసం ప్రభాస్ పూర్తిగా సన్నద్ధమయ్యారు. నీటి అడుగున జరిగే పోరాటాల కోసం స్కూబా డైవింగ్ తో పాటు కార్డియో వాస్కులర్, వెయిట్, పాలీమెట్రిక్ అబ్‌స్ట్రాకిల్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. పూర్తి సన్నద్ధతతో ప్రభాస్ సాహో పోరాటాల కోసం వెళుతున్నారు. సమాచారం ప్రకారం ఆదివారం నుంచి దుబాయ్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా చూడని సుదీర్ఘ పోరాట భాగాలు సాహోలో ఉండబోతున్నాయి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరగనుంది. ఈ పోరాటాల రూపకల్పన కోసమే పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం 150 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో యూవీ క్రియేషన్స్ సంస్థ సాహో చిత్రాన్ని నిర్మిస్తోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్ నాయిక కాగా...నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, అరుణ్ విజయ్, జాకీ శ్రాఫ్, మహేష్ మంజ్రేకర్, టినూ ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.



తమన్నా

కొన్ని వదులుకోక తప్పదు...

తారలంటే ఎక్కడ లేని సుఖాలన్నీ అనుభవిస్తారనే అపోహ ఉంది కానీ...రాత్రీ పగలు అనకుండా జరిగే చిత్రీకరణలతో ఎవరూ పడని ఒత్తిడికి గురవుతుంటారు. క్షణం తీరిక లేకుండా శ్రమించే సందర్భాలు ఉంటాయి. పలు భాష సినిమాలతో పరుగులు, ప్రయాణాలు నాయిక నట ప్రయాణంలో భాగమే. ఇన్ని పనుల్లో వ్యక్తిగత విషయాలకు సమయం ఉండదు. కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం దొరకదు. ఇలాంటి బాధనే వ్యక్తం చేస్తోంది తమన్నా. దక్షిణాది అంతా పేరు తెచ్చుకున్న ఈ మిల్క్ బ్యూటీ....నాయికలుగా మేమేం కోల్పోతున్నామో ఎవరికీ తెలియదని బాధపడుతోంది. ఈ దశాబ్దంన్నర తన నట ప్రయాణంలో వదిలేసుకున్న అనుభవాలు ఎన్నో అంటోంది. తమన్నా మాట్లాడుతూ...మా జీవితాలను అందాల ప్రపంచంలో భాగంగా చూస్తారు కానీ మేము కోల్పోయేవి ఎన్నో ఉంటాయి. ఎప్పుడూ ప్రయాణాలు చేయడం, కోరుకున్న ఆహారం తీసుకోకపోవడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించక పోవడం ఇలాంటివెన్నో ఉంటాయి. నన్ను, నా స్టార్‌డమ్ చూసినప్పుడు అందరికీ ఎంత అదృష్టం అనిపిస్తుంది. నేను బయట అమ్మాయిలను చూసినప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు. ఎంత సంతోషంగా ఉన్నారు అనుకుంటా. ఏదైనా నా జీవితం సంతోషంగా, సుస్థిరంగానే ఉంది. అని చెప్పింది.



నితిన్, మేఘ ఆకాష్

చల్ మోహన్ రంగ తొలిగీతం

నితిన్, మేఘ ఆకాష్ కలిసి నటిస్తున్న చిత్రం ఛల్ మోహన్ రంగ. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్, శ్రేష్ట మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకుడు.

గ ఘ మేఘ... నింగి మనకు నేడు పాగ అనే పల్లవిగల గీతాన్ని తొలిపాటగా విడుదల చేశారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన లభించిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. థమన్ స్వర రచన చేస్తున్నారు.

ఎంతో సరదాగా, చలాకిగా సాగిపోయే హీరో, హీరోయిన్ల ప్రయాణం లాగే, కె.కె. సాహిత్యం అందించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.

అమెరికాలో గల కీవెస్టన్, అమిష్ విలేజ్ లాంటి అందమైన ప్రదేశాల్లో తొలి గీతాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకరరెడ్డి ఏప్రిల్ 5న ఛల్ మోహన్ రంగ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది హీరో నితిన్‌కు 25వ సినిమా. త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందించారు.

9న విజయ్ ఏ మంత్రం వేశావే

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి సినిమా విజయంతో స్టార్ హోదా వచ్చింది. యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఏ మంత్రం వేశావే. నాయికగా శివానీసింగ్ నటిస్తోంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో మల్కాపురం శివకుమార్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీధర్ మర్రి దర్శక, నిర్మాత. ఈ చిత్రాన్ని మార్చి 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సమర్పకుడు మాట్లాడుతూ గేమ్ నేపథ్యంలో నడిచే భిన్నమైన కథ ఇది. విజయ్ పాత్ర వైవిధ్యంగా, కొత్తగా ఉంటుంది. యువతరానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మార్చి 9న సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం అబ్బుత్ సమత్, ఛాయాగ్రహణం శివారెడ్డి.



అర్జున్ రెడ్డి
శివానీసింగ్

సినిమాలను పూర్తిచేసే పనిలో



కమల్ హాసన్

రాజకీయాల్లోకి రావాలని కమల్‌హాసన్ నిర్ణయించుకోవడంతో ఇప్పుడాయన మరోవైపు తన సినిమాలను పూర్తిచేసే పనిలో కూడా నిమగ్నమయ్యారట. ఎప్పుడో ఆగిపోయిన విశ్వరూపం-2ను తెరపైకి తీసుకుని రావాలన్న ప్రయత్నాలు కొంతకాలంగా ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో అవి ఇప్పుడు మరింత వేగవంతమయ్యాయని అంటున్నారు. ఆ మేరకు చివరిదశ పనులకు శ్రీకారం చుట్టారని సమాచారం. ఇక చెన్నైలో తన కార్యాలయం మెట్లు దిగుతుండగా కాలుజారి పడటంతో కొద్దిరోజుల పాటు కమల్ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా అప్పట్లో అర్ధాంతరంగా ఆగిపోయిన శభాష్‌నాయుడు చిత్రం చిత్రీకరణ ఎట్టకేలకు తిరిగి మొదలుపెట్టినట్లు తెలిసింది. ఇందులో కమల్ కుమార్తె శ్రుతిహాసన్, హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న విషయం గుర్తుండే ఉంటుంది. హాస్యప్రధానంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కాకుండా ప్రతిష్టాత్మకమైన భారతీయుడు-2 చిత్రంలో నటించేందుకు కూడా కమల్ అంగీకరించారు. శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన భారతీయుడు చిత్రం సంచలన విజయం సాధించిన నేపథ్యంలో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు-2 చిత్ర నిర్మాణానికి సంకల్పించారు. ఓ వైపు రాజకీయాల పట్ల మక్కువ చూపుతూనే ఈ మూడు చిత్రాలను పూర్తిచేసే పనిలో కమల్ తలమునకలై ఉన్నారట.

థియేటర్ల బంద్‌కు మద్దతు



ప్రతాని
రామకృష్ణ గౌడ్

నిర్మాతలకు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో దక్షిణాదిసినీ వాణిజ్య మండలి మార్చి 2 నుండి థియేటర్లు మూసివేయాలని నిర్ణయించింది. దీంతో నాలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక) థియేటర్లలో సినిమాల ప్రదర్శన ఉండదు. ఈ నిర్ణయానికి తాము మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ డిజిటల్ చార్జీలు ఐదేళ్ళకు మంచి ఉండకూడదు. కానీ పదమూడేళ్ళుగా డిజిటల్ సర్వీస్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్‌లో ఈ విధానమే లేదు. ఇప్పటికీ అత్యధిక రేట్లు వసూలు చేస్తున్నందున చాలా సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్‌డి సంస్థలో ఒప్పందాలను రద్దు చేసుకుంటే, తక్కువ రేట్లకే సర్వీస్ అందించే సంస్థలు ముందుకువస్తాయని ఆయన చెప్పారు.